శ్రీహేమలంబ నామ సంవత్సర

కాలచక్రం ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగము

భారత ప్రభుత్వ ఆమోద గణిత ప్రకారం

2017 2018







పంచాంగ కర్త :

పండిత శ్రీపొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞ

ప్రణతి PRANATHI TV నిత్యజ్యోతిషప్రవచకులు

ప్రకాశకులు : మోహన్ పబ్లికేషన్స్, కోటగుమ్మం రాజమహేంద్రవరం వెల:63-00

SURABHI AYURVEDIC CLINIC

Res : Plot No 134, CIEFL Colony, East Anand Bagh, Safilguda, Hyderabad, Telangana - 47
Clinic : 1st floor, Beside Sri Venkateswara Temple, Anandbagh X Roads, Safilguda, Hyd.

HEALTH IS WEALTH





HEALTH IS WEALTH

Ln. Dr. M B R KAMESHWAR RAO

Regd. No. 774

B. A. M. S (Osm)

- 100% Natural & Safe
- Treats the Diseases from Root Level
- Added benefits by suggesting simple diet changes
- Medicines are also available

ఆయుర్వేదం మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం
దీనిని ఆస్వాదిద్దాం ఆరోగ్యంతో జీవితాన్నిగడుపుదాం

TREATMENT AVAILABLE FOR :

SKIN DISEASES : Psoriasis - Eczema - Vitiligo - Early Stages Of Leukoderma.

JOINT PROBLEMS : Arthritis - Rheumatoid Problems - Sciatica - Gout - Cervical Spondylosis - Osteoporosis.

SEXUAL WEAKNESS : Less Sperm Count - Sexually Transmitted Diseases - Sexual, Seminal & Senile Debility.

RESPIRATORY DISORDERS : Sinusitis - Allergies - Chronic Headache.

Jaundice - Piles - Kidney Stones - Amoebiasis - Loss Of Memory - Depression - Other Chronic Diseases.

అన్ని రకములైన వ్యాధుల యొక్క చికిత్సా
ఉపాయాలు ఉచితముగా చెప్పబడును.

గత 2½ దశాబ్దాలుగా ఆయుర్వేద వైద్యం మరియు
వివిధౌషధ తయారీలలో అనుభవం గల వైద్యులు



CONSULTATION BY APPOINTMENT ONLY
Contact : 040 27244293, 9849341907,
9515706187 – We Have No Branches

AT YOUR SERVICE
SINCE 25 YEARS



కాలచక్రం© 2017-18





శ్రీ హేమలంబ నామ సంవత్సర


ప్రామాణిక సూర్యసిద్ధాంత పఞ్చాఙ్గమ్

(భారత ప్రభుత్వ ఆమోద గణిత ప్రకారం)

పంచాంగకర్తలు

త్రిస్వర్ణ ఘంటా కంకణ గ్రహీతలు,
ద్విశతాధిక ప్రతిష్ఠాచార్యులు,
త్రికాలజ్ఞాన విభూషణ బిరుదాంకితులు

దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ,
కుమారి నందిని గార్గేయ



చిరునామా


ప్లాట్ నెం.149, రోడ్ నెం.11,
(SBI నాగోల్ బ్రాంచ్ వెనుక వీధి)
అలకాపురి కాలనీ, రంగారెడ్డిజిల్లా,
హైద్రాబాద్-500035

Mobiles: 9348032385
9348632385
(only 11.00am to 03.00pm)

కాలచక్రం©
కాపీరైట్
హక్కుదారులు:

మోహన్ ఆధ్యాత్మిక గ్రంథ నిలయం

కోటగుమ్మం, రాజమండ్రి-1 ఫోన్: (0883) 2462565



విషయసూచిక

ముందుమాట

ఈ పంచాంగము దుక్సంస్కారయుతమై దృక్సిద్ధాంత అయనాంశలతో గణితము చేయబడినది. ఇందలి గ్రహస్థితులు, తిధి నక్షత్ర యోగ కరణ సమయములన్నియు శాస్త్ర ప్రమాణమునకు, ప్రత్యక్ష దర్శనమునకు ఖచ్చితంగా సరిపోవును.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అను రెండు తెలుగు రాష్ట్రములకు మధ్యగల విజయవాడ పట్టణమునకు (16.32 ఉత్తర అక్షాంశము, 80.32 తూర్పురేఖాంశము) సంస్కరించబడినది. ఇందలి గ్రహస్ఫుటాలను ప్రతిరోజు భారతకాలమాన ప్రకారం ఉదయం 5గం॥30ని॥లకు ఇవ్వడమైనది. ఇతర ప్రాంతాల వారు పంచాంగము నందలి దేశాంతర సంస్కారపట్టిక ప్రకారం లగ్న సమయాలను సంస్కరించుకొనేది.

తిధి నక్షత్ర యోగ కరణములకు అంత్య సమయాలను, వర్జ్య దుర్ముహూర్త అమృత సమయాలకు ప్రారంభ అంత్య సమయాలతో పాటు సందిగ్ధ రోజులలో పితృతిధి నిర్ణయాలను కూడా ఇవ్వడమైనది. ఏ కారణంతోనైనా ఒక అంశకు ముహూర్తం చేసుకోలేని వారికి మరో సమయం ఉండాలనే ఉద్దేశంతోనే సుముహూర్తాలలో పుష్కరాంశతో పాటు ఇతర అంశలను కూడా ఇవ్వటం జరిగింది.

సుముహూర్తాలకు లగ్న ప్రారంభ అంత్య సమయాలను ఇచ్చిన ఏకైక పంచాంగమిది. ఇతర సాధారణ శుభసమయాలను కూడా ఇవ్వటమైనది. పంచకరహిత, మతాంతరరహిత, ప్రామాణిక శాస్త్ర ముహూర్తములను కూడా ఇవ్వడమైనది.

ముహూర్తాలను ప్రాంతీయ ఆచారములకు తగినట్లుగా ఉంటేనే స్వీకరించేది. లేనిచో విసర్జించేది. ముహూర్తసమయాలలో రాహు కాలం అక్కడక్కడా స్పర్శిస్తుంటుంది. చాంద్రమాన పంచాంగ గణితంలో రాహుకాల ప్రసక్తి లేదు. విజ్ఞులు తప్పుగా భావించరాదు. చింతామణి ముహూర్త మార్తాండ కాలమృత ధర్మసింధు వశిష్ఠ నారద భృగు గర్గ సంహితాది గ్రంధాలలో, ఏకవింశతి మహా దోషాలలో రాహుకాల, యమగండకాల ప్రస్తావన లేదు.

రాహు, యమగండ (కేతు) కాలములనేవి సూర్యమానస్థులైన దక్షిణాదివారికే గానీ చాంద్రమానస్థులకు కాదు. తమిళ ప్రాంతానికి చెందిన సూర్యమానస్థులైనచో ఇట్టి ముహూర్తములను విసర్జించండి. ముఖ్య కార్యసిద్ధి అవగాహన కోసం... సంపూర్ణ విశేష రాజ యోగ ఖచ్చిత సమయాలను ఈ పంచాంగంలో ఇవ్వడమైనది.

శ్రీనివాస గార్గేయ, నందినీ గార్గేయ
భారతప్రభుత్వ ఆమోదిత గణిత పంచాంగకర్తలు
(కాలచక్రం, గ్రహభూమి పంచాంగాలు)

ప్రస్తుత సంవత్సరం పేరేమిటి?

ప్రభవాది 60 సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి ఓ పేరుంటుంది. పర్వదిన నిర్ణయ తేదీల సందిగ్ధం లాగే, 2017 మార్చిలో ప్రారంభమయ్యే తెలుగు సంవత్సర పేరు ఒక్కో పంచాంగంలో ఒక్కోరకంగా ఉంది. పాఠకులు మాత్రం అయోమయంలో ఉంటున్నారు. కొందరు హేవిళంబి, ఇంకొందరు హేవళంబి, మరికొందరు హేమలంబి, హేమలంబ, హేవళంబ ఇలా వివిధ రీతులలో నిర్ణయాలు జరుగుతున్నాయి. 60 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఇలానే చెప్పారండని సమర్ధించుకునే పండితులూ ఉన్నారు.

ధర్మశాస్త్రాలు ఇచ్చిన నిర్ణయానుసారంగా 2017 మార్చిలో ప్రారంభ మయ్యే తెలుగు సంవత్సరం పేరు 'హేమలంబ'. మరి వివరాలలోకి వెళ్లి సంవత్సర నామధేయమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిర్ణయసింధు: హేమలంబో విలంబోథ వికారీ శార్వరీ ప్లవః॥

జ్యోతిర్విద్యాభరణం: దుర్ముఖస్తదనుప్రోక్తో హేమలంబక సంజ్ఞకః॥

శాంతికమలాకరం: ఆదిత్యం తేజసాం స్థానం హేమలంబ కృతాహ్వయమ్
సప్త సప్తి సమారూఢం జగతాం నేత్రమాశ్రయే॥

నారదసంహిత: హేమలంబో నృపాస్సర్వే పరస్పర విరోధినః॥

చతుర్వర్గ చింతామణి: సప్తమీ హేమలంబాఖ్యో...॥

బృహత్సంహిత: హేమలంబ ఇతి సప్తమే యుగే స్యాత్॥

వీరమిత్రోదయం: విమోహినీ హేమలంబే పీతవర్ణా మృగాసనా॥

పంచాంగపీఠిక: ధరామరాగోకుల రాజబృందాధర్మ ప్రసక్తా ఖలు
హేమలంబే। సీదంతి సర్వే విరలార్ఘ సస్యైరవృష్టిభిః, క్షుద్భయ పీడితాశ్చ॥

అగ్నిపురాణం: హేమలంబేన సంపదః॥

నిర్ణయసింధు, నారదసంహిత, దైవజ్ఞకర్ణామృతం, దైవజ్ఞ రంజనం, పంచాంగ పీఠిక, అగ్నిపురాణం, జ్యోతిర్విద్యాభరణం, నారదసంహిత, చతుర్వర్గ చింతామణి, వీరమిత్రోదయం, శాంతికమలాకరం, సిద్ధాంత సరళి, భగవంత భాస్కర మున్నగు గ్రంథాలలో 'హేమలంబ'గా సంవత్సర పేరున్నది.

2016 ఆగస్టు 8,9 తేదీలలో విజయవాడలో కంచి పీఠాధిపతుల సమక్షంలో దేశ నలుమూలల నుంచి వచ్చిన పంచాంగ కర్తల పండుగల నిర్ణయసభలో 'హేమలంబ' సంవత్సరమే సరైనదని నిర్ణయం జరిగింది.

2017లో రానున్న తెలుగు సంవత్సరం పేరు 'హేమలంబ'

సభలో ఒకలా, బయట మరొకలా ప్రవర్తించే పండితులు

శ్రీ కంచి పీఠాధీశ్వరుల సమక్షంలో 2016 ఆగస్టు 9 విజయవాడలో జరిగిన పంచాంగ పండిత సదస్సులో తమిళ తెలుగు ప్రాంతాలకు చెందిన పూర్వపద్ధతి, దృక్పద్ధతి పంచాంగకర్తలు కొంతమంది పాల్గొన్నారు. తిరుమల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారు కూడా పాల్గొన్నారు. ఈ సభలో జరిగిన నిర్ణయములన్నింటికీ రెండు గణిత పంచాంగకర్తలు ఆమోదం తెలిపారు.

కానీ బయటకు వచ్చి వారికిష్టమైనట్లుగా పంచాంగాలు అచ్చు వేయించారు. సభా మర్యాద తెలియని వారు ఇట్టి సభలకెందుకు రావాలి? సభలో ఉగాది విషయము, సంవత్సర పేరు విషయము, మహాశివరాత్రి మొదలగు విషయాలలో చర్చ జరిగినప్పుడు, సరైన ఆధారమివ్వకుండా,సభలో చెప్పిన నిర్ణయాన్ని ఒప్పుకుని, బయటకొచ్చి వారి ఇష్టానురీతిగా హేమలంబి అని పంచాంగ ముద్రణకు గణితం ఇవ్వటం సభా మర్యాద కానేకాదు. ఇట్టి పంచాంగాలను చూసిన పాఠకులు అయోమయంలో పడతారు. కనుక హేమలంబి కానే కాదు.

శ్రీ హేమలంబ ఉగాది శాస్త్రీయంగా ఎప్పుడు?

శ్రీ దుర్ముఖి ఫాల్గుణ అమావాస్య తిధి దృగ్గణితరీత్యా 2017 మార్చి 28 మంగళవారం ఉదయం 8గం॥26ని॥లతో వెళ్లిపోతున్నది. ఈ నిమిషం తదుపరి శ్రీ హేమలంబ చైత్ర శుద్ధ పాడ్యమి ప్రారంభమై, మరునాడు 29 బుధవారం సూర్యోదయానికి పూర్వమే 5గం॥44ని॥లకు, పాడ్యమి తిధి వెళ్లిపోతున్నది. ఈ నేపథ్యంలో శ్రీ హేమలంబ ఉగాది మార్చి 28 మంగళవారంగానే దృగ్గణిత పంచాంగరీత్యా నిర్ణయించటం జరిగింది.

తిరుమల తిరుపతి (టి.టి.డి) వారి పూర్వగణిత పంచాంగంలో 2017 మార్చి 28 ఫాల్గుణ అమావాస్య ఉ8గం॥37ని॥ల వరకు ఉండి, అక్కడనుంచి చైత్ర శు. పాడ్యమి ప్రారంభమై, 2వరోజు ఉ6.59ని॥లకు పాడ్యమి ముగిసినది. పూర్వగణిత పంచాంగాలలో ఉగాది నిర్ణయతేదీని మార్చి 29 బుధవారంగా, తిరుమల తిరుపతి పంచాంగకర్త నిర్ణయించటం జరిగింది.

శాస్త్రీయ ఉగాది ఎప్పుడు? అసలు పూర్వగణితమే శాస్త్రీయం కాదు. మరి శాస్త్రీయం కానటువంటి పంచాంగంలో నిర్ణయించిన ఉగాది తేదీ అసలు పరిగణనలోనికి రాదు. కానీ ఈ పంచాంగాలను ఇప్పటికీ కొంతమంది వినియోగిస్తున్నారు. టి.టి.డి వారు తెలియకనే పూర్వగణిత పంచాంగాన్ని ముద్రిస్తున్నారు. అందుచేతనే సరైన నిర్ణయాన్ని ఇవ్వాలనేదే ఈ శీర్షిక సారాంశం.

* 1. శ్రీశోభకృత్ సంవత్సరము 1903 మార్చి 29 ఆదివారంగా దృక్ సిద్ధాంతము, మార్చి 30 సోమవారంగా పూర్వగణితం వారు ఉగాదిని నిర్ణయించారు. కానీ పూర్వగణితం వారికి 30వతేదీన తిధి 3 ముహూర్తాలు సమయం లేనందున, ఆనాడు జగద్గురువులు పూర్వగణితం వారికి 2వరోజున సూర్యోదయం తదుపరి ముహూర్తత్రయ వ్యాపిని లేనందున (అనగా 2గం॥24ని॥లు అని అర్థము) ధర్మశాస్త్రరీత్యా సూర్యోదయం తరువాత మూడు ముహూర్తాల కాలము అనగా 144నిముషాల వరకు పాడ్యమి తిధి ఉన్నరోజునే ఉగాదిని నిర్ణయించాలి. ఆనాడు వారికి లేనందున ముందురోజుకు మార్చుకున్నారు.

* 2. అలాగే సర్వజిత్ నామ సంవత్సరంలో (2007) దృగ్గణిత ప్రకారంగా 19 మార్చి 2007 ఉగాదిగా ప్రకటించారు. తిరుమల తిరుపతి వారు పూర్వగణిత ప్రకారంగా 20 మార్చి 2007 ఉగాదిగా ముద్రించారు.

ఈ సందర్భంగా తే.7.3.2007ది పూర్వగణితం తరపున ఆనాటి టి.టి.డి పంచాంగకర్తలైన శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య గారు(ప్రస్తుతం వీరు కీర్తిశేషులైనారు), దృగ్గణితం తరపున శ్రీనివాసగార్గేయ అనబడే నేను మరియు మా దృగ్గణిత పంచాంగ మిత్రులందరూ కలసి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ గారైన శ్రీ సుందరకుమార్ ఐ.ఎ.యస్ గారి ముందు చర్చలలో పాల్గొన్నాము.

ఈ చర్చలలో కూడా 3 ముహూర్తాల కాలము లేదా 6 ఘడియల కాలము లేదా 144నిముషాలపాటు రెండవరోజు సూర్యోదయం తదుపరి పాడ్యమి తిధి కొనసాగలేదు. 3 ముహూర్తాల కంటే ఎక్కువుంటే 2వరోజు. తక్కువ ఉంటే ముందురోజు. అంచేత శాస్త్రీయమైన దృగ్గణిత ప్రకారంగానే తే19.3.2007ది శ్రీసర్వజిత్ ఉగాది పండుగను నిర్ణయించటం జరిగింది.

ఈ చర్చలలో మాతోపాటు శ్రీ ఐ.వి.సుబ్బారావు ఐ.ఎ.యస్, శ్రీ కె.వి. రమణాచారి ఐ.ఎ.యస్, శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ ఐ.ఎ.యస్ గార్లందరూ చర్చలలో ఉన్నారు. దృగ్గణితంగా 19 మార్చి 2007 ఉగాదిగా ప్రకటించటము జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారి రికార్డులలో 19వతేదీని ఉగాదిగా ఒప్పుకుంటూ ఇరుగణితాల వారి తరపున నేను, శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య గారు సంతకాలు పెట్టటం జరిగింది. ఈ విషయం పండితులందరికీ విదితమే.

★ 3. ఇక ప్రస్తుత జరిగే హేమలంబ సంవత్సరంలో కూడా టి.టి.డి వారి పూర్వగణితం పంచాంగంలో సూర్యోదయం తదుపరి పాడ్యమి తిథి కేవలం 58 నిముషాలు మాత్రమే ఉన్నది. కానీ ఉండవలసినది 144 నిముషాలు. పాఠకులందరూ గమనించండి. ఇప్పుడు ఉగాది ఏనాడో మీకే అర్థమైనది.

★ 4. కర్ణాటకలోని శృంగేరీ పట్టణానికి మార్చి 29 సూర్యోదయం ఉ 6.28 ని॥లు. మరి పూర్వగణిత ప్రకారంగా శృంగేరీకి పాడ్యమి తిథి కేవలం 31ని॥లు మాత్రమే ఉన్నది. కనుక వారు కూడా 28నే ఉగాది ఆచరించాలి.

★ 5. శ్రీ కంచి పీఠాధిపతి సమక్షంలో **9.8.2016**న విజయవాడలో పంచాంగ **పండిత సదస్సులో నలుమూలల నుంచి వచ్చిన కొందరు పూర్వ, దృక్పద్ధతి పంచాంగకర్తలతో పాటు తిరుమల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారు కూడా పాల్గొన్నారు. పండిత సభలో ఉగాది 2017 మార్చి 28గా నిర్ణయించారు. సభలో జరిగిన నిర్ణయములన్నింటికీ టి.టి.డి సిద్ధాంతి గారు ఆమోదం తెలిపారు.**

★ 6. సభలో **తిరుమల సిద్ధాంతి గారిని గ్రహణ గణితమడిగితే, తమ పద్ధతి ప్రకారం చేస్తే ఎలా వస్తుందో తెలియదండి, అందుకే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ నుండి డౌన్‌లోడ్ చేసి తెచ్చామని చెప్పారు. సభా ప్రారంభం నుండి అంత్యం వరకు జరిగిన సంభాషణ పూర్తిగా రికార్డు చేయటం జరిగినది.** సభలో తిరుమల సిద్ధాంతి గారు ఒప్పుకుని, బయటకు వచ్చిన తదుపరి ఉగాది మార్చి 29గాను, అలాగే మహాశివరాత్రిని సభలో 2018 ఫిబ్రవరి 14గా ఒప్పుకుని తద్విరుద్ధంగా 2018 ఫిబ్రవరి 13గా ముద్రణ చేయించారు.

★ 7. తిథి నక్షత్ర సమయాలు సరికావని పూర్వగణిత పంచాంగకర్తలందరికీ ఆత్మసాక్షిగా తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలపాటు తప్పు సమయాలతో పంచాంగాలను ముద్రించి, ఇప్పుడు దృగ్గణిత పంచాంగం అందిస్తే, ప్రజలు దూషిస్తారేమోననే భయం నిండా ఉంది. ఇప్పటికైనా తెలుసుకొని ఖచ్చిత దృగణితాన్ని అందిస్తే మంచిదని ప్రజలందరూ అభిలషిస్తున్నారు.

ఉగాది పర్వదినంపై ధర్మశాస్త్ర నిర్ణయాలు

శ్లో॥ దిన ద్వయే తద్వ్యాప్తౌ వవ్యాప్తౌవా పూర్వైవ॥ చైత్రేసిద ప్రతిపది యోవారోర్కోదయే సవర్షేశః॥ ఉదయ ద్వితయే పూర్వోనోదయ యుగళే పి పూర్వస్స్యాత్॥ యస్మాచ్చైత్ర సితాదేరుదయాద్భానోః ప్రవృత్తిరబ్దాదేరతి॥

శ్లో॥ శుక్ల ప్రతిపత్ పూర్వవిద్ధా గ్రాహ్యా ప్రతిపద్యమావాస్యేతి యుగ్మవాక్యాత్॥

శ్లో॥ దినద్వయే ఉదయ వ్యాప్తావవ్యాప్తౌవా పూర్వైవ ॥

యదా పూర్వేద్యురుదయ కాలం.......**త్రిమూర్తవ్యాప్తిర్దినద్వయేప్యభావేచ** ద్వయోరపి గౌణకాలత్వేసతి ..... గ్రహణ న్యాయతః ॥

ఆదిత్యోదయ వేళాయాం అల్పాపిచ తిథిర్భవేత్ । పూర్ణా ఇత్యేవమంతవ్యా ప్రభూతానోదయం దినేతి । తదా పూర్వేద్యుస్సంగవమారభ్య పరేద్యురుద యాత్ప్రాగేవ తిథిక్షయవశాత్ప్రతిపత్సమాప్తౌ **తదా యద్యపి దినద్వయేపి ఉదయ ముహూర్త త్రయస్య స్పర్శోనాస్తి తదా పూర్వేద్యురేవానుష్ఠేయం॥**

ధర్మసింధు, నిర్ణయసింధు, జ్యోతిర్నిబంధం, కాలనిర్ణయచంద్రిక, వృద్ధ వసిష్ఠ, భగవంత భాస్కర, సమయ మయూఖ, కాలమాధవీయం మున్నగు ధర్మశాస్త్రాలాధారంగా పరిశీలిస్తే... సూర్యోదయ అస్తమయము ఒకే తిథిలో జరిగినచో దానిని పూర్ణతిథి అంటారు. అలాకానిచో ఖండతిథి అగును.

దృగ్గణితంలో రెండు రోజులలో పాడ్యమికి సూర్యోదయస్పర్శ లేదు. ఇట్టి స్థితులలో సూర్యాస్తమయంలో పాడ్యమి తిథి ఏరోజునుండునో ఆరోజును సాకల్యముగా పరిగణించాలి. అప్పుడు **మార్చి 28నే ఉగాది.**

ఇక పూర్వగణితాన్ని పరిశీలిస్తే 2వరోజు సూర్యోదయంలో తిథి 3 ముహూర్తాల వ్యాప్తి లేనే లేదు. అప్పుడు వారు కూడా **మార్చి 28నే ఉగాది.**

రెండు గణితాలను ధర్మశాస్త్రాలకు అన్వయించుకుంటే ఉగాది 28నే.

ధర్మప్రభువుకు అధర్మ కల్యాణం

శ్రీరామజననానికి పరమప్రామాణికమైనది వాల్మీకి మహర్షి రచించిన శ్రీ రామాయణంలోని దిగువ శ్లోకాన్ని ఓసారి గమనించండి.

"తతశ్చ ద్వాదశమాసే చైత్రే నావమికే తిధౌ
నక్షత్ర దితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహ
ప్రోద్యమానే జగన్నాధం సర్వలోక నమస్కృతమ్
కౌసల్యా జన యద్రామం సర్వలక్షణ సంయుతమ్"

- వాల్మీకి రామాయణం

తాత్పర్యం: శ్రీరాముడు చైత్రశుక్ల నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయమందు, 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా, మేషమాసంలో గురుచంద్రులు కలిసిన సమయంలో జన్మించెను. ఈ శ్లోకానుసారం శ్రీరామచంద్రుడు నవమి తిధి ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నంలో జన్మించెనని స్పష్టంగా చెప్పబడినది. పంచాంగ ధర్మ శాస్త్ర నియమాల ప్రకారం తిధులను బట్టి, వాటి వ్యాప్తి నిర్ణయాలను బట్టి పండుగలను నిర్ణయమగును. ఒక్కోసారి నవమి తిధి ఉన్నరోజే పునర్వసు నక్షత్రం కలిసి వస్తుంటుంది. నక్షత్రం కలిసి వచ్చినా రాకున్నా తిధి వ్యాప్తిని బట్టే పండుగ నిర్ధారణ జరుగును.

భారతదేశంలో భద్రాద్రి గుర్తింపు పొంది చరిత్ర ప్రసిద్ధినొందినది. భద్రాచల దేవస్థాన చరిత్రలోనే మొట్టమొదటి సారిగా వ్యతిరేక ధోరణితో 26 మార్చి 1999న, 2వసారి 13.4.2000న, 3వ సారి 4.4.2009న ధర్మశాస్త్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా శ్రీరామచంద్రునికి అధర్మంగా కల్యాణాలు జరిగాయి. భద్రాచల చరిత్రకు భవిష్య కాలంలో మచ్చరాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ వ్యాసాన్ని మీ ముందుంచుతున్నాను.

ఆగమశాస్త్రములన్నియు హిందూ ధర్మశాస్త్రం లోనివే. ఆగమశాస్త్రోక్తంగానే హిందూ దేవాలయాలలో అర్చనలు జరుగుట అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో భద్రాచలంలో వైష్ణవ సంప్రదాయ పాంచారాత్రాగమ ప్రకారంగా నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవములు జరుపబడుచున్నవి.

అధర్మంగా కల్యాణాలు జరపటమంటే?..

శ్రీరామనవమి అనగానే నవమి తిధి మధ్యాహ్న సమయానికి ఉన్నప్పుడు శ్రీరామనవమి భద్రాచలంలో శ్రీరామకల్యాణం చేసేవారు. ఇది అనూచానంగా వస్తున్నది. ఉన్నపళంగా 1999 నుంచి వారి నిర్ణయాలకి తిలోదకాలు ఇచ్చారు. ఇక ఆ వివరాలు అంచలంచలుగా తెలుసుకుందాం.

భద్రాద్రి పాంచరాత్రాగమ దేవస్థానం. అష్టమి తిధి కలిసిన నవమి రోజున శ్రీరామకల్యాణం చేయకూడదని, సూర్యోదయం నుంచే నవమి ఉంటేనే శ్రీరామకల్యాణం చేయాలని, ఇది వారి ఆగమశాస్త్ర ప్రకారం నియమమని 1999 నుంచి సరిక్రొత్త నిర్ణయాన్ని తెరపైకి తెచ్చారు.

1999లో పూర్వగణితం, దృగ్గణితం ప్రకారం ఒకేరోజు శ్రీరామనవమి ఉన్నప్పటికీ, ఈ రెండు గణితాలని విబేధించి పాంచరాత్ర ఆగమ సిద్ధాంత స్వాములు, పండితులు ఎవరి నిర్ణయాలను లెక్క చేయక సరిక్రొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు.

పాంచరాత్ర ఆగమ గ్రంధాలలో ఎక్కడా పై అంశాన్ని చెప్పలేదు. ఇంతకీ వారి ఆగమాలలో ఏమి చెప్పబడింది? పాంచరాత్ర ఆగమాల ప్రకారం శ్రీరామజయంతి నిర్ణయానికి అష్టమివిద్ధతో కూడిన నవమితిధి కూడదని, వారి గ్రంధమైన పరమ పురుషసంహితలో ఉన్నది. శ్రీరామకల్యాణానికి అష్టమి విద్ధ తప్పుకాదని, వారి 2వ ఆగమ గ్రంధమైన పురుషోత్తమ సంహితలో అతిస్పష్టంగా చెప్పబడింది.

శ్రీరామజయంతి నిర్ణయ ఆగమ గ్రంధం
పరమపురుష సంహిత
శ్రీరామకల్యాణ నిర్ణయ ఆగమ గ్రంధం
పురుషోత్తమ సంహిత

శ్రీ పాంచరాత్ర ఆగమం
పరమపురుష సంహితలో 9వ అధ్యాయంలో
శ్రీరామజయంతి నిర్ణయం

శ్లో॥ చైత్రమాసే సితే పక్షే నవమ్యాంచ పునర్వసౌ
మేష సంక్రమ యుక్తాయాం మధ్యాహ్నే కర్కటేతథా
రామచంద్రో హరిస్సాక్షాదావిరాసీ జ్జగత్పతిః
మేష స్సంక్రమణోపేతామయుతా మపి భూసురాః
చైత్ర శుక్లాష్టమీ విద్ధా రహితాం కలయాపిచః
పరవేధాయుతాం వాపి నవమీ దివసంపురా
వినిశ్చిత్యతు తస్మిన్వై సీతారామం జగత్పతిం
విశేషోత్సవ సుస్నాన, పూజా, భోగాదిక్రైశ్శుభైః
లోక కల్యాణ హేత్వర్థం ప్రత్యబ్దం పరితోషయేత్.
యదాతు పూర్వదివసే నవమీ దూషితం భవేత్
పరస్మిత్ కలామాత్రం నవమీ యదినాస్తిచేత్
కేవలం దశమీమేవ **ఉత్సవార్థం** ప్రకల్పయేత్
దశమీ యది వృద్ధిశ్చేత్ త్యాజ్యావిష్ణు పరాయణైః

ఇచట అష్టమీ విద్ధతో కూడిన నవమి దూషితము గాన, దూషిత నవమి పనికిరాదు (ఇది అష్టమీ విద్ధ). కలా మాత్రం లేకపోయినను పరదినమునే దశమి అయినా తప్పక చేయాలి. **విద్ధ పనికిరాదు, దశమి అయినా ఆచరించాలి అనునది కేవలం** శ్రీరామ జయంతి విషయము గూర్చి మాత్రమే. అనగా శ్రీరామకల్యాణ ఆచరణ విషయంలో అష్టమి విద్ధను గురించి చెప్పబడలేదు.

శ్రీ పాంచరాత్ర ఆగమం
పురుషోత్తమ సంహిత 24వ అధ్యాయంలో
కల్యాణోత్సవ దివస నిర్ణయం

శ్లో॥ యస్యావతారదివసే తస్యకల్యాణ మాచరేత్
అవతారేషు సర్వేషు అనుక్తె జన్మతారకే
చైకాదశ్యాం ప్రకుర్వీత కల్యాణం భక్తి భావతః
జగత్కల్యాణ సిద్యర్థం ప్రత్యబ్దం కారయేత్సవమ్
విష్వక్సేనం ప్రపూజ్యాదౌ పుణ్యాహస్యజ లేనతు
సంప్రోక్ష్య సర్వసంభారాన్ రక్షా సూత్రాణిధారయేత్
ధృవాది మూలబింబానాం శ్రియాదీనాం తథైవచ
ఆచార్యాణాం సర్వేషాం ఋత్విజాంశ్చయథావిధి
విష్వక్సేనం ప్రపూజ్యాధ పుణ్యాహం వాచయేత్తతః
విజ్ఞాప్య పాణి గ్రహణ కర్మ దేవాయ భక్తితః
కదా చిన్నపరిత్యాద్యం వర్షేవర్షేతు నిశ్చితం
నిత్యోత్సవ విహీనేతు ప్రాయశ్చిత్తం విధీయతే
అక్షతారోహణం నామహ్యుత్సవం ప్రతివార్షికం
భక్తి శ్రద్ధాన్వితో దేవం పాణి గ్రహణమాచరేత్
పాణిగ్రహణ విధ్యుక్తం కర్మసర్వం సమాచరేత్ ॥ఇతి॥

కల్యాణనిర్ణయంలో అష్టమితో కూడిన నవమి (విద్ధ)చెప్పలేదు. అష్టమితో కూడిన నవమి (విద్ధ) కేవలం జయంతికి మాత్రమే. కల్యాణానికి విద్ధ అడ్డం కానేకాదు. ఇచట ఎవరి అవతార దివసములో వారి కల్యాణం చేయాలి. లేదా ఏకాదశి నాడైననూ ఆచరించవచ్చును. ఇది వారి ఆగమ సారాంశం.

1999కి ముందు పలుసార్లు అష్టమితో కూడిన నవమి రోజులలో శ్రీరామకల్యాణం ఆచరించారు. ఇలా ఆచరించమని చెప్పిన మహనీయులు స్వాములు, పండితులు జ్ఞానులే కదా!....ఇట్టి జ్ఞానులు అష్టమి కలిసిన నవమి తిథైనా తప్పుకాదని కల్యాణాలు భద్రాద్రిలో జరిపించారు.

1999 తదుపరి అష్టమితో కూడిన నవమి పనికిరాదని, కేవలం నవమి తిథి మాత్రముంటే కల్యాణం జరిపించాలి అన్నారు. మరి ఈ నిర్ణయం చెప్పినవారు జ్ఞానులైతే, 1999కి ముందు నిర్ణయాలు చెప్పినవారు అజ్ఞానులే కదా.

పాంచరాత్ర ఆగమ గ్రంథాలలో చెప్పినట్లు ఋజువులు ఉన్నాయా ?

అలాగే 1999కి ముందు అష్టమివిద్ధ ఉన్న నవమి రోజులలో కల్యాణాలు జరిగాయని చెప్పటానికి ఋజువులు ఉన్నాయా ?..

ఎందుకు లేవు.. మీరే చూడండి.

భద్రాచలంలో భక్తరామదాసు కాలం నుంచి పాంచరాత్రాగమ ప్రకారంగా అర్చనలు జరుగుచున్నాయి. 1940 నుంచి 2000 వరకు 60 సంవత్సరాల కాలంలో భద్రాద్రి రామాలయ కల్యాణ చరిత్రను పరిశీలిస్తే అతిముఖ్య విషయాలు తెలుస్తాయి. ఏమిటంటే పాంచరాత్ర ఆగమ సిద్ధాంత గ్రంధాలలో ఏమి చెప్పబడినవో, చెప్పిన రీతిలోనే ఈ 60 సంవత్సరాలలో భద్రాద్రిలో కల్యాణాలు జరిగాయి అని చెప్పటానికి ఆనాటి కల్యాణతేదీలే ప్రత్యక్ష నిదర్శనములు.

1. ప్రమోద - 03.4.1990 మంగళవారం అష్టమి ఉ8.25 వరకు ఉన్నది. తదుపరి నవమి.

2. దుర్మతి - 12.4.1981 ఆదివారం అష్టమి ఉ9.23 వరకు ఉన్నది. తదుపరి నవమి

3. సిద్ధార్థి - 05.4.1979 గురువారం అష్టమి ఉ6.12 వరకు ఉన్నది. తదుపరి నవమి ప్రవేశం.

4. కాలయుక్తి - 16.4.1978 ఆదివారం అష్టమి ఉ6.20 వరకు ఉన్నది. తదుపరి నవమి

5. నల -08.4.1976 గురువారం అష్టమి ఉ6.54 వరకు ఉన్నది. తదుపరి నవమి

6. ప్లవంగ - 18.4.1967 మంగళవారం అష్టమి ఉ8.42 వరకు ఉన్నది. తదుపరి నవమి

7. పరాభవ - 30.3.1966 బుధవారం అష్టమి ఉ9.17 వరకు తదుపరి నవమి

8. హేవళంబి - 08.4.1957 సోమవారం అష్టమి ఉ9.56 వరకు తదుపరి నవమి

9. విజయ - 24.3.1953 సోమవారం అష్టమి ఉ6.25 వరకు ఉన్నది. తదుపరి నవమి

ఈ 60 సంవత్సరాలలో 9సార్లు అష్టమి తిధితో కూడిన నవమిరోజునే శ్రీరామకల్యాణాలు జరిగాయి. దానికి ముందు కూడా అష్టమి విద్ధ ఉన్న రోజులలోనే కల్యాణాలు చేశారు. 1998వ సంవత్సరం వరకు నిరాటంకంగా అష్టమి విద్ధ గల నవమి రోజులలో కూడా ఎలాంటి వివాదం లేకుండా రామకల్యాణం జరుగుతూనే ఉంది.

1999వ సంవత్సరంలో మొదటిసారిగా పురుషోత్తమ సంహిత ప్రమాణ వాక్యమునకు సంవత్సర విధికి భంగము కావిస్తూ అష్టమి విద్ధ ఉన్న తిథిని దూష్యముగా భావిస్తూ, సరిక్రొత్త వివాదమునకు అంకురారోపణ చేస్తూ శ్రీ ప్రమాధి నామ సంవత్సరంలో 25 మార్చి 1999 గురువారానికి బదులుగా 26 మార్చి 1999 శుక్రవారం పునర్వసు నక్షత్ర దశమి తిధిలో ధర్మప్రభువైన శ్రీరామ చంద్రునకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార తాకీదుతో సీతారామ కల్యాణం జరిగింది. ఇదే ధర్మ ప్రభువుకు జరిగిన అధర్మకల్యాణం.

విజ్ఞులైన పాఠకులు, భక్తజనులు ఆలోచించ వలసిన విషయాలు అనేకం ఉన్నాయి.

1. భద్రాద్రి పాంచరాత్రాగమ ప్రకారమే జరిగేట్లయితే అష్టమితో కూడిన నవమి కల్యాణానికి దూషితమని వారి ఆగమ గ్రంధంలో చెప్పబడలేదు.

2. పాంచరాత్ర ఆగమశాస్త్రాల ప్రకారం శ్రీరామ జయంతి నిర్ణయానికి మాత్రమే అష్టమితో కూడిన నవమి పనికిరాదు అని పరమపురుష సంహితలో ఉన్నది. కల్యాణానికి మాత్రం అష్టమితో కూడిన నవమి తప్పుకాదని పురుషోత్తమ సంహితలో అతిస్పష్టంగా చెప్పబడినది.

3. మరి 1998 వరకు అనేక పర్యాయాలు అష్టమితో కూడిన నవమి రోజులలో శ్రీరామ కల్యాణాలు ఎందుకు ఆచరించారు? ఈ విషయంపై పండితులు నోరు మెదపరు.

4. భద్రాద్రిలో ఇలా తప్పుగా కల్యాణాలు జరుగుతున్నాయని పూర్వగణిత, దృగ్గణిత పంచాంగకర్తలందరూ ప్రభుత్వంపై వత్తిడి చేయగా, ప్రభుత్వం వారు శ్రీరంగ దేవస్థాన ప్రధాన అర్చకులను (శ్రీరంగ అర్చకులు కూడా పాంచరాత్రులే) సలహా కోరటంతో వారు స్పందించి అష్టమి కలిసిన నవమి రోజున శ్రీరామనవమిని చేయవచ్చునని, శ్రీరంగ

దేవస్థాన లెటర్‌హెడ్‌పై ఉత్తర రూపంలో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి తెల్పిననూ ప్రయోజనం శూన్యం.

5. 1999కి ముందు 50 సంవత్సరాలుగా భద్రాద్రిలో భక్తులకు విసనకర్రలు, మజ్జిగ ఉచితంగా సరఫరా చేసే భక్తులు శ్రీ కందుల లక్ష్మణరావు గారు, వారికున్న 50 సంవత్సరాల గతానుభవంతో శ్రీ విక్రమ సంవత్సరంలో తే12.4.2000దిన శ్రీరామ కల్యాణమని (అష్టమి కలిసిన నవమి తిధిన) వేలాది కరపత్రాలు అచ్చు వేయించుట మరో విశేష సాక్ష్యము.

6. నాస్తికవాదం ప్రబలుతున్న తరుణంలో కొంతమంది అనాలోచిత, అసంఘటిత నిర్ణయాలచే ప్రజలలో భక్తిభావం సన్నగిల్లి, నాస్తికత పెరిగే అవకాశం ఉంది. తరతరాలుగా వస్తున్న శాస్త్రీయ సిద్ధాంత నిర్ణయాలను కాలదన్ని నూతన భావాలను ప్రజలపై రుద్దటమనేది శాస్త్రాలను అపహాస్యం చేయటమే.

7. ఈ నేపథ్యంలో 2017 ఏప్రిల్ 4 మంగళ వారం నాడు పునర్వసు యుక్త అష్టమితో కూడిన నవమి తిధి ఉన్నది. ఏప్రిల్ 5 బుధవారం నాడు సూర్యోదయం నుంచే నవమి తిధి పుష్యమితోనున్నది. కనుక పాంచరాత్ర ఆగమగ్రంధాలు చెప్పినప్పటికీ కల్యాణం భద్రాద్రిలో ఏప్రిల్ 4 చేయనే చేయరు.

4.4.2017 శ్రీరామనవమి

5.4.2017 వైష్ణవ శ్రీరామజయంతి

ఉపాకర్మ నిర్ణయములు

ప్రతి సంవత్సరము ఉపాకర్మలాచరించు వారు మరియు నూతనంగా ఉపనయనమైన వారు, ప్రతి శ్రావణమాసంలో ఉపాకర్మలను తిధి, నక్షత్రాల ప్రకారంగా ఆచరించాలని ధర్మశాస్త్ర నిర్ణయం. ఈ నేపథ్యంలో యజుర్వేదులు శ్రావణ పూర్ణిమన, ఋగ్వేదులు శ్రవణా నక్షత్రంలోను, సామవేదులు హస్త నక్షత్రంలోను ఉపాకర్మలాచరించాలి.

అయితే గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గ్రహణ ములు, అధికమాసము, మలమాసము మరియు సింహగురు దోషములు గనుక శ్రావణమాసంలో ఉన్నచో ఉపాకర్మలు నిషిద్ధము. గ్రహణం కాకుండా మిగిలిన దోషములైనచో నూతన వటువులకు మాత్రమే నిషేధము. గ్రహణము ఉన్నటువంటి మాసమైనచో నూతన వటువులే కాక ప్రతి వర్షము ఆచరించే వారికి కూడా నిషేధమే. ధర్మశాస్త్రములు చెప్పినవి.

ఈ నేపథ్యంలో శ్రీ హేమలంబ శ్రావణ పూర్ణిమ 7 ఆగస్టు 2017 సోమవారం మకరరాశిలో శ్రవణా నక్షత్రంలోనే చంద్రగ్రహణం సంభవిస్తున్నది. ఇది భారతదేశంలో కనపడును. కనుక నూతన వటువులతో పాటు వార్షిక ఉపాకర్మలు ఆచరించే వారు కూడా భాద్రపదమాసంలో ఆచరించాలి.

శ్రావణం దోషమైతే భాద్రపదంలోను, శ్రావణ భాద్రపదాలు రెండూనూ దోషాలైతే ఆషాఢంలోను ప్రధమ ఉపాకర్మలను ఆచరించాలి. ఋగ్వేదులకు శ్రవణా నక్షత్ర ప్రాధాన్యం.

అయితే ఈ శ్రవణా నక్షత్రం చంద్రగ్రహణ దూషితమైన సందర్భంలో మాత్రం ఋగ్వేదులు భాద్రపదమాసం కాకుండా శ్రావణంలోని శుక్ల పంచమీ యుక్త హస్తా నక్షత్రం రోజున ఉపాకర్మ ఆచరించాలని స్మృతిమహార్ణవము మరియు గార్గ్య మహర్షి వచనములు.

ఈ పై నిర్ణయము గురు,శుక్రమౌఢ్యాలు అధిక మలమాసాలు, సింహగురుదోషం వంటివ కాకుండా.. కేవలం చంద్రగ్రహణము, సంక్రమణవ ములు వచ్చినప్పుడే హస్త నక్షత్రంతో కూడిన శ్రావణ శుక్ల పంచమిన ఆచరించాలి.

మొత్తం మీద చంద్రగ్రహణమున్నందున ఉ పాకర్మలు ఏయే తేదీలలో ఆచరించాలి అనే వివరాన్ని రెండు ముక్కలలో తెలియజేయవచ్చు. కానీ మా పాఠకులకు సంపూర్ణమైన విషయాన్ని అందించా లనే ఉద్దేశ్యంతోనే ఈ ఉపాకర్మలు గురించి సవివరంగా విషయాలను ముందు తెలియజేసి, తదుపరి శ్లోకాలను, తాత్పర్యాలను అందిస్తున్నాను. కనుక విజ్ఞులైన పండితులు గమనించేది.

ఉపాకర్మపై ధర్మశాస్త్ర నిర్ణయాలు : శ్రీ హేమలంబ సంవత్సర శ్రావణ పూర్ణిమ 7 ఆగస్టు 2017 సోమవారం మకరరాశిలో చంద్రగ్రహణం జరుగుతున్నది. కనుక చంద్రగ్రహణంచే దూషితములైన పూర్ణిమ మరియు శ్రవణా నక్షత్రములలో ఉపాకర్మలు ఉండవు.

ఋగ్వేద ఉపాకర్మ నిర్ణయము

సంక్రాన్తిర్గ్రహణం వాహి పౌర్ణమాస్యాం యదా భవేత్।
తన్మాసి హస్తయుక్తాయాం పఞ్చమ్యాం వా తదిష్యతే॥ - స్మృతిమహార్ణవము
యది పూర్ణిమా సంక్రాన్తిగ్రహణాదిదోషవిశిష్టా తథా
తన్మాసి హస్తయుక్తపఞ్చమ్యాం కార్యమిత్యుక్తమ్॥ - గార్గ్య మహర్షి

తా॥ **స్మృతిమహార్ణవము మరియు గార్గ్యవచనానుసారంగా గ్రహణంచే శ్రవణము దూషితమైనందున, శ్రావణంలోని శుక్ల పంచమీ యుక్త హస్తలో ఉపాకర్మను ఆచరించవలయును. కనుక 28 జూలై 2017 శుక్రవారం ఋగ్వేదీయులు ఉపాకర్మను ఆచరించవలయును.**

యజుర్వేద ఉపాకర్మ నిర్ణయము

ఉత్సర్జనోపాకరణే న కార్యే గ్రస్తే శశాఙ్కే గురుశుక్రమూఢ।
శ్రావణపూర్ణిమాయాః మూఢాదిదోషసద్భావే ప్రోష్ఠబద్యాం వా కార్యమ్।

తా॥ గురు శుక్ర మూఢములు, గ్రహణములు సంభవించినప్పుడు భాద్రపద పూర్ణిమకు(ప్రోష్టబద్యాం) ఆచరించాలి. **కనుక 6 సెప్టెంబరు 2017 బుధవారం భాద్రపద పూర్ణిమన యజుర్వేదీయులు ఉపాకర్మను ఆచరించవలయును.**

సామవేద ఉపాకర్మ నిర్ణయము

ఉపాకర్మ న కుర్వీత క్రమాత్ సామర్గ్యజుర్విదః।
గ్రహసంక్రాన్తియుక్తేషు హస్తశ్రవణపర్వసు॥ - స్మృత్యంతరము
శ్రావణ్యాం ప్రోష్ఠపద్యాం వాప్యుపాకృత్య యథావిధి। - మనువు

పూర్ణిమ మరియు శ్రవణా నక్షత్రము దూషితములైనందున, ఆనాడు జరగవలసిన ఉపాకర్మను భాద్రపదమాసంలో ఆచరించాలి. సామవేదులు ఉపాకర్మను శ్రావణమాస హస్త నక్షత్రంలో వాస్తవంగా ఆచరించాలి. కానీ చంద్రగ్రహణం వచ్చినందున శ్రావణమాసమంతయూ దూషితమైనది. కాబట్టి భాద్రపదమాసంలో వచ్చే హస్త నక్షత్రం రోజున **అనగా 25 ఆగస్టు 2017 భాద్రపద శుక్ల చవితి హస్త నక్షత్రం రోజున సామవేదులు ఉపాకర్మను ఆచరించాలని శాస్త్రనిర్ణయములు.**

ప్రాంతీయాచారాలతో ఉపాకర్మ నిర్ణయాలు

పాఠకులకు ఓ సందేహం రావచ్చు. గ్రహణంచే పూర్ణిమ, శ్రవణాలతో పాటు శ్రావణమాసమే దూషితమైనదని, సామవేదులు భాద్రపదంలో ఆచరిస్తారు. మరి ఋగ్వేదులకు మాత్రం దూషితము కాదా? ఈ వాదన ఉత్తర భారతంలో ఉన్నది. గ్రహణం శ్రవణంలో పట్టింది.ఆ నక్షత్రం వరకే దూషితంగా భావించి ఋగ్వేదులు శుక్ల పంచమికి ఆచరిస్తారు. అలాగే సామవేదులు కూడా శ్రావణ శుక్ల పంచమికే ఆచరించే వర్గం కూడా ఉన్నది. గురు,శుక్ర మౌఢ్య దోషాలతో ఉన్నప్పుడు భాద్రపదం ఆచరిస్తారు. భాద్రపదం దోషం ఉంటే ఆషాఢంలో ఆచరిస్తారు. అసలు ఆషాఢమే దోషమైతే చివరికి శ్రావణమాసం తప్పదు. మొత్తం మీద ఉత్తర భారతంలో పలు ప్రాంతీయ ఆచారాలున్నవి.

కృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జయంతి

శ్రావణ బ.అష్టమిని శ్రీకృష్ణజన్మాష్టమి అంటారు. ఈ తిధిలో రోహిణి ఉంటే శ్రీకృష్ణజయంతిగా పిలుస్తారు. తిధిని అర్ధరాత్రి వ్యాపినిగా తీసుకోవాలి. రాత్రి భాగంలో మధ్య గల 2 ఘడియల కాలమే అర్ధరాత్రి. ఇది 2వ జాము చివరి ఘడియ, 3వ జాము తొలి ఘడియ కాలముగా భావించాలి. సూర్యాస్తమయం నుంచి మరునాటి సూర్యోదయం వరకు గల సమయాన్ని నాల్గు భాగాలు చేస్తారు. ఒక్కో భాగాన్ని జాము అంటారు.

ఉదాహరణ పూర్వకంగా అర్ధరాత్రి సమయాన్ని గణించుట

ఒకనాటి సూర్యాస్తమయం... సాయంత్రం 6గం.29॥లు

రెండవనాటి సూర్యోదయం.. ఉదయం 5గం.57ని॥లు

ఈ రెండింటి మధ్యకాలము 11గంటల 28ని॥లుఅనగా 688 నిముషాలు.

688 నిముషాలను 4 భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 172 నిముషాలు

అనగా ఒక్కో జాముకు 2గం.52నిముషాలు ఉండును.

1వ జాము - సా6గం॥29నిముషాల నుంచి రా9గం॥21నిముషాల వరకు

2వ జాము- రా9గం॥21నిముషాల నుంచి రా12గం॥13నిముషాల వరకు

3వ జాము- రా12గం॥13నిముషాల నుంచి తె3గం॥05నిముషాల వరకు

4వ జాము- తె3గం॥05నిముషాల నుంచి సూర్యోదయం వరకు (5.57)

ఇక 2వ జాములో చివరి ఘడియ, 3వ జాములో తొలి ఘడియను అర్ధరాత్రి అంటారు. ఘడియ అనగా 24 నిముషాలని అర్ధము.

2వజాములో చివరి ఘడియ (రా12.13-24ని॥లు) = 11గం॥49ని॥లు

3వజాములో తొలి ఘడియ(రా12.13+24ని॥లు) = 12గం॥37ని॥లు

కనుక అర్ధరాత్రి సమయం రాత్రి 11.49 నుంచి 12.37 వరకు

స్మార్తులు, మాధ్వులు అష్టమి నిశీధి వ్యాప్తి ఉన్న రోజునే శ్రీకృష్ణాష్టమిగా ఆచరిస్తారు. కానీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా శ్రావణ బహుళ అష్టమి తిధి సమయానికి సూర్యగ్రహం సింహరాశిలో ఉండి తీరాలి. సప్తమి తిధితో కూడిన అష్టమి గానీ, కృత్తికతో ఉన్న రోహిణిగానీ ఉండకూడదు. సూర్యోదయం నుంచే రోహిణి నక్షత్రం ఉండితీరాలి. అప్పుడు అష్టమి తిధి లేకున్నప్పటికీ, నవమైనా దశమైనా చేసుకుంటారు. ఆనాడే వారి పర్వదినం, లేకుంటే శ్రావణాన్ని వదిలివేసి భాద్రపదంలో ఆచరిస్తారు. ఇది వారి సంప్రదాయం.

ఈ వివరాన్ని ఎందుకు ఇస్తున్నానంటే, శ్రీకృష్ణాష్టమి, వైష్ణవ శ్రీకృష్ణ జయంతి ఒకేరోజు రావచ్చు, ఒకరోజు తేడాతో రావచ్చు, ఒకమాసం తేడాతో రావచ్చు. ఇలాంటి పరిస్థితులలో పండుగ ఈరోజా, ఆరోజా అనే అనుమానాలు వస్తుంటాయి. ఇది ఇలా ఉండగా ఉడిపిలో ఉండే వైష్ణవులకు, ద్వారకలో ఉండే వైష్ణవులకు కూడా గతంలో వ్యత్యాసాలు వచ్చాయి.

గతంలో ఓప్రాంత వైష్ణవులు అర్ధరాత్రి రోహిణి ఉంటే చాలు, సూర్యోదయంలో కృత్తిక ఉన్నా ఫర్వాలేదు అనుకున్నారు. మరోప్రాంత వైష్ణవులు కృత్తికసలు ఉండకూడదు, సూర్యోదయం నుంచే రోహిణి ఉండి తీరాలి అన్నారు. అందుచేతనే గతంలో 2008 ఆగస్టు 24న ఓవర్గ వైష్ణవులు ఆచరిస్తే, మరోవర్గ వైష్ణవులు 25.8.2008న ఆచరించారు. టి.విల వారు ఈ రెండింటినీ చూపించారు. చివరికి టి.విలు చూసిన ప్రేక్షకులు మాత్రం ఏదీ నిర్ణయించు కోలేక ముక్కున వేలేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ అర్ధరాత్రి అష్టమి తిధి వ్యాప్తి ఉన్నటువంటి రోజును శ్రీకృష్ణజన్మాష్టమిగా ఆచరించాలి.

మా గ్రహభూమి పంచాంగంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్ణయంలో వరాహ, గరుడ, పద్మపురాణాలు, స్మృత్యంతరము, ఇతర అనేక వైష్ణవ శాస్త్ర నిర్ణయాలను వివరంగా శ్లోక తాత్పర్యాలతో ఇచ్చాను. కనుక గమనించేది.

శ్రీకృష్ణాష్టమి నిర్ణయం : శ్రీ హేమలంబ శ్రావణ బహుళ అష్టమి 14 ఆగస్టు 2017 సోమవారం రాత్రి 7గం॥45ని॥లకు ప్రారంభమై, 15 మంగళవారం సా5గం॥39ని॥లకు ముగిసినది. స్మార్త, మాధ్వులకు నక్షత్రము కంటే తిథి ప్రధానము. ఇది అర్ధరాత్రి వ్యాప్తిగా ఉండాలి. కాబట్టి సోమవారం అర్ధరాత్రి అష్టమి తిథి ఉన్నది. మంగళవారం అర్ధరాత్రికి అష్టమి తిథి వ్యాప్తి లేదు. కనుక స్మార్త, మాధ్వులు 14.8.2017 శ్రీకృష్ణాష్టమిని ఆచరించాలి.

శ్రీకృష్ణజయంతి నిర్ణయం : అథ వైష్ణవశ్రీకృష్ణజయన్తీనిర్ణయః

సింహేర్కే రోహిణీయుక్తా నభః కృష్ణాష్టమీ యది।
రాత్ర్యర్ధపూర్వాపరగా జయన్తీ కలయాపి చ॥
శ్రావణస్య సితాష్టమ్యాం పఞ్చాస్యే న చేద్రవిః।
తదా భాద్రపదే కుర్యాజ్జయన్తీ రోహిణీయుతా।
యస్మిన్ వర్షే జయంత్యాఖ్యో యోగో యది న లభ్యతే।
జన్మాష్టమ్యేవ విద్వద్భిస్తయా కార్యా మహాఫలా॥...

సప్తమీవిద్ధాష్టమ్యాం శుద్ధాయా రోహిణ్యాస్సద్భావేపి సా పరిత్యాజ్యా।
శుద్ధాష్టమ్యాం వహ్నివిద్ధాయా రోహిణ్యాస్సద్భావే సాపి న జయన్తీ।
కిన్తు సప్తమీసమ్పర్కరహితాయామష్టమ్యాం కృత్తికాసమ్పర్కరహితాయా
రోహిణివ్యస్సద్భావే జయన్తీతి వైష్ణవానాం రాద్ధాన్తః॥

అష్టమ్యాం వా నవమ్యాం వా దశమ్యాం యది రోహిణీ।
సా జయన్తీతి విఖ్యాతా విష్ణువ్రతపరాయణైః।

తా॥ రవి సింహరాశిలో ఉండగా శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం ఒక కలామాత్రమైనా ఉన్నచో దానిని శ్రీకృష్ణ జయంతి అంటారు. ఈ తిథి నాటికి సూర్యుడు సింహరాశిలో ప్రవేశింపకపోయినచో, భాద్రపద బహుళ అష్టమి కూడినచో అప్పుడే శ్రీకృష్ణజయంతి చేయాలి. సప్తమితో కూడిన అష్టమి యందు రోహిణి ఉన్ననూ వీలు లేదు. అలాగే కృత్తికతోటి రోహిణి ఉన్ననూ జయంతికి పనికిరాదు. కాబట్టి సప్తమి విద్ధ లేని అష్టమి నాడు, కృత్తిక విద్ధ లేని రోహిణి ఉంటేనే శ్రీ కృష్ణజయంతి. నవమి గానీ, దశమి గానీ రోహిణి ఉంటేనే జయంతి అంటారు. ఇది వైష్ణవ సిద్ధాంతము.

అంతేకాక ఒకవేళ అన్నీ సరిగా ఉండి, ఆ సమయంలో సంక్రమణం జరిగితే... అది కూడా నిషిద్ధము. పైన చెప్పిన వైష్ణవ నిర్ణయాలను బట్టి శ్రీ హేమలంబ శ్రావణంలో రోహిణి నక్షత్రం 16 ఆగస్టు 2017 బుధవారం అర్ధరాత్రి 12గం॥50ని॥ల వరకు ఉన్నది. ఆ సమయంలో బహుళ దశమి తిథి జరుగుతున్నది. కానీ చేసుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే సూర్యుడు అర్ధరాత్రి 12గం॥47ని॥లకు సింహరాశిలోకి వచ్చాడు. ఈ సింహ సంక్రమణం వారి నిర్ణయాలకు విరుద్ధము. అనగా శ్రావణమాసంలో ఆగస్టు 14,15,16 తేదీలలో వైష్ణవ శ్రీకృష్ణజయంతికి అవకాశం లేదు. కనుక భాద్రపదమాసంలో రోహిణి నక్షత్రం అర్ధరాత్రి వ్యాప్తితో సెప్టెంబరు 12 మంగళవారం ఉన్నది. కానీ ఆ సమయంలో సప్తమి తిథి ఉన్నది. కనుక పనికిరాదు. మరునాడు 13 బుధవారం రోజున ఆచరించాలి.

అయితే 13 బుధవారం అర్ధరాత్రి వ్యాప్తికి అటు అష్టమి గానీ, ఇటు రోహిణి గానీ రెండునూ లేవు. అయినప్పటికీ కలామాత్రంగా అనే నియమాను సారంగా భావిస్తూ వైష్ణవులు శ్రీకృష్ణజయంతిని శ్రీ హేమలంబ సంవత్సర మహాలయ పక్షంలో అనగా భాద్రపద బహుళ అష్టమి 13 సెప్టెంబరు 2017న ఆచరించాలి. వారి నిర్ణయాల ప్రకారంగా ఒక్కోసారి పర్వదినం జరుపుకోవటం కష్టమవుతున్నది. అందుకే వైష్ణవనిర్ణయాలలో ఉడిపి వైష్ణవులకు, ద్వారక వైష్ణవులకు బేధాభిప్రాయాలు వచ్చి రాజీధోరణిలో వెళ్లాలనే తలంపుతో ఉన్నారనేది కొసమెరుపు. పూర్తి వివరాలకై గ్రహభూమి పంచాంగం చూడండి.

నాగపంచమి - 27 జూలై

శ్రీ హేమలంబ శ్రావణ శుక్ల పంచమి రోజున నాగ(గరుడ)పూజను చేయాలి. ఈదినాన్ని శు.షష్ఠితో కూడిన పంచమిని గ్రహించి మట్టితో చేసిన నాగులను అర్చన చేయాలని భవిష్యోత్తర పురాణం తెల్పినది. ఈరోజున సూర్యోదయం తదుపరి మూడు ముహూర్తముల కాలం (2గం॥24ని॥లు) పంచమి తిధి ఖచ్చితముగా ఉండి, తదుపరి షష్ఠి తిధి ఉండాలి. ఒకవేళ 3 ముహూర్తాల కాలం పంచమి తిధి లేకుంటే, ముందురోజునే చవితితో కూడిన పంచమి తిధిని నాగ(గరుడ) పంచమిగా నిర్ణయించాలి.

శ్రావణశుక్లపఞ్చమ్యాం నాగపూజా కార్యా। సా పరవిద్ధా గ్రాహ్యా।

తథా చోక్తం భవిష్యోత్తరే...

షష్ఠీయుతాయాం పఞ్చమ్యాం శ్రావణస్య సితే సదా।

పూజయేత్ పన్నగాన్ సర్వాన్ మృణ్మయాన్ పయసాదిభిః॥

పర్యేద్యుః పఞ్చమీ త్రిముహూర్తా నో చేత్ పూర్వైవ గ్రాహ్యా।

ముహూర్తత్రితయాదల్పా యది చతుర్థీయుతైవ గ్రాహ్యేత్యర్థతస్సిద్ధమ్॥

28 జూలై 2017 శుక్రవారం శ్రావణ శు.పంచమి ఉ6గం॥38ని॥ల వరకే ఉండి తదుపరి షష్ఠి తిధి వచ్చినది. భవిష్యోత్తర పురాణంలో ఇచ్చిన నిర్ణయాల ప్రకారంగా 28 శుక్రవారం సూర్యోదయం తదుపరి 3 ముహూర్తాల (6ఘడియలు) కాలం పంచమి తిధి లేదు. అందుచేత 27 జూలై 2017 గురువారం చవితితో కూడిన పంచమిని గ్రహించాలి.

కనుక గరుడ (నాగ)పంచమి 27 జూలై 2017 గురువారం

నాగచతుర్థి - 23 అక్టోబరు

శ్రీ హేమలంబ సంవత్సర కార్తిక శుక్ల చవితి తిధి 23.10.2017 సోమవారం పూర్తిగా ఉన్నది. రెండవరోజు మంగళవారం 24.10.2017న ఉదయం 7గం॥06ని॥ల వరకే చవితి తిధి ఉన్నది. నాగచతుర్థి మరియు వినాయకచవితి పర్వదినాలకు చవితి తిధి మధ్యాహ్నవ్యాప్తిలో ఉండాలని ధర్మసింధు, నిర్ణయసింధు మరియు ఇతర ధర్మశాస్త్రాల నిర్ణయానుసారంగా **అక్టోబరు 23 సోమవారం నాడు నాగచతుర్థికి పూర్ణ గుణాధిక్యత ఉన్నందున వల్మీక పూజ, నాగచతుర్థి వ్రతము 23 సోమవారం ఆచరించాలి.**

సుబ్రహ్మణ్య షష్ఠి - 24 నవంబరు

శ్రీ హేమలంబ మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. నవంబరు 24 శుక్రవారం రోజున షష్ఠి తిధి పూర్తిగా ఉండి, మరునాడు 25 శనివారం ఉదయం గం॥7.57ని॥లతో షష్ఠి తిధి పూర్తవుతున్నది. ఈ రెండు రోజులలోను సూర్యోదయంలో షష్ఠి తిధి ఉన్నది.

ధర్మశాస్త్ర నిర్ణయాలను అనుసరించి సుబ్రహ్మణ్యషష్ఠిని నిర్ణయించాలి.

మార్గశీర్షశుక్లషష్ఠ్యాం స్కన్దవ్రతం కార్యమ్।

యదా షష్ఠీ త్రిముహూర్తవ్యాపినీ భవతి తదా స్కన్దపూజనే పరా గ్రాహ్యా। తా॥ షష్ఠి తిధి రెండు రోజులు ఉన్నచో పరదినమును తీసుకోవాలి. అయితే పరదినమైనా తిధి మూడు ముహూర్తముల కాలం తప్పక వ్యాపించి ఉండాలి. (ముహూర్తమనగా 48 నిముషాలు.మూడు ముహూర్తములు అనగా 144 నిముషాలు. అంటే 2గంటల 24నిముషాలని అర్థము.)

నో చేత్ పూర్వైవ తథా చోక్తం స్కాన్దే -
మార్గశీర్షే సితే పక్షే కర్తవ్యం స్కన్దపూజనమ్।
త్రిముహూర్తా చ యా షష్ఠీ పరా సైవాన్యథా పురా॥

తా॥ పరదినమందు సూర్యోదయం తదుపరి మూడు ముహూర్తములు షష్ఠి తిథి వ్యాప్తి లేకున్నచో పూర్వదినమునే గ్రహించాలని స్కాందము తెలియజేసింది.

25 శనివారం సూర్యోదయం తదుపరి...

2గంటల 24నిముషాల పాటు షష్ఠి తిథి వ్యాప్తి లేదు.

కనుక నవంబరు 24 శుక్రవారమే సుబ్రహ్మణ్య షష్ఠి.

మహాశివరాత్రి - 14 ఫిబ్రవరి

శ్రీ హేమలంబ మాఘ బహుళ చతుర్దశి తిధి 2018 ఫిబ్రవరి 13 మంగళవారం రాత్రి గం॥10.34ని॥లకు ప్రారంభమై, మరునాడు ఫిబ్రవరి 14 బుధవారం రాత్రి 12గం॥46ని॥లకు ఉన్నది.

బహుళ చతుర్దశి తిధి నాడే మహాశివరాత్రి. దీనికి తిధి అర్ధరాత్రి వ్యాపినిగా ఉండాలి. అయితే 13 మంగళవారం అర్ధరాత్రి చతుర్దశి తిధి ఉన్నది. అలాగే 14 బుధవారం అర్ధరాత్రి కూడా చతుర్దశి తిధి ఉన్నది. కనుక ఈ రెండు రోజులలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఏరోజున నిర్ణయించాలి?

1.అస్యామేవ మహాశివరాత్రిః। అర్ధరాత్రవ్యాపినీ గ్రాహ్యా।
ఉక్తఞ్చ ధర్మప్రవృత్తౌ స్కన్దపురాణే ----- నిశీథవ్యాప్తిశ్చతుర్ధా।
పూర్వేద్యుః పరేద్యురుభయేద్యురనుభయేద్యురితి।
తత్రాద్యయోరసన్దేహః ముఖ్యకాలవ్యాప్తేస్సత్వాత్।

తా॥ అర్ధరాత్రి వ్యాప్తి నాల్గు రకములు. 1.ముందురోజు అర్ధరాత్రిలో తిధి ఉండుట, 2.రెండవరోజు అర్ధరాత్రిలో తిధి ఉండుట, 3.రెండు దినముల యందు అర్ధరాత్రిలో తిధి ఉండుట, 4.రెండు దినముల అర్ధరాత్రిలో తిధి లేకుండుట. మొదటి రెండు పద్ధతులలో ఎలాంటి సందేహం లేనే లేదని ధర్మప్రవృత్తి, స్కన్దపురాణం తెలియజేసింది.

2. తృతీయపక్షే పరా గ్రాహ్యా। ఉక్తఞ్చ స్కాన్దే -
దినద్వయేన్యర్ధరాత్రే వర్తతే యా చతుర్దశీ।
తదా పరైవ కర్తవ్యా న తు పూర్వా కదాచన॥

తా॥ మూడవ పద్ధతిలో రెండుదినముల యందు అర్ధరాత్రి సమయంలో తిధి ఉంది, అప్పుడు రెండవదినమునే గ్రహించాలి కానీ, మొదటి దినమును గ్రహించరాదని స్కన్దపురాణం పేర్కొంది.

3. చతుర్థపక్షేపి పరా గ్రాహ్యా। ఉక్తఞ్చ స్కాన్దే -
దినద్వయే యదా న స్యాన్మధ్యరాత్రే చతుర్దశీ।
తదా పూర్వాం పరిత్యజ్య కర్తవ్యా సా నరైః పరా॥

తా॥ 2 దినములలో అర్ధరాత్రి తిధి లేని నాల్గవపద్ధతిలో కూడా పరదినమునే గ్రహించాలి, మొదటి దినమును గ్రహించరాదని స్కన్దపురాణం పేర్కొంది.

పరస్మిన్ దినే ప్రదోషవ్యాప్తిరూపగుణస్యాధిక్యాత్ పరైవ గ్రాహ్యేతి।

తా॥ రెండవ రోజు ప్రదోషకాలములో చతుర్దశి ఉన్నప్పుడు పరదినమునే గ్రహించాలని స్కన్దపురాణం పేర్కొన్నది.

కనుక పైన తెల్పిన నిర్ణయాల ప్రకారంగా

14 ఫిబ్రవరి 2018 బుధవారం నాడే మహాశివరాత్రి పర్వదినము

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ హేమలంబ నామ సంవత్సర ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం

కలియుగ ప్రమాణము 4లక్షల 32వేల సంవత్సరములు. శ్వేతవరాహకల్పము నందలి 7వదైనటువంటి వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5118వదియు, ప్రభవాది 60 సంవత్సరాలలో 31వ దైనటువంటి ఈ సంవత్సరమును చాంద్రమానంచే శ్రీ 'హేమలంబ' నామ సంవత్సరముగా పేర్కొందురు. ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగముగా లెక్కించినచో, ప్రభవాది అరవై సంవత్సరాలను పన్నెండు యుగాలుగా భావించాలి. ప్రతి యుగములోని ఐదు సంవత్సరాలను వరుసగా సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరములని పిలువబడును. ఈ పరంపరలో ఏడవయుగములోని 'సంవత్సర'మను నామధేయంతో ఉన్న ప్రథమ వత్సరమే శ్రీ హేమలంబ నామ సంవత్సరం.

కలియుగ శతాబ్దములు **5118**	ఫసలీ శతాబ్దములు **1425 -1426**
శ్రీ ఆదిశంకరాచార్యాబ్దములు **2088**	హిజరీ శకాబ్దములు **1437 - 1438**
శాలివాహనశకాబ్దములు **1939**	శ్రీరామానుజాబ్దములు **1000**
భారత స్వాతంత్ర్య శకము **70-71**	ఆంగ్ల పద్ధతి **2017 - 2018**

రాజాధి నవనాయక నిర్ణయాలు

మంత్రి	: శుక్రుడు	అర్ఘాధిపతి:	గురువు
సేనాధిపతి	: బుధుడు	మేఘాధిపతి:	గురువు
సస్యాధిపతి	: రవి	రసాధిపతి :	కుజుడు
ధాన్యాధిపతి	: శని	నీరసాధిపతి:	రవి

రాజు
కుజుడు

రాజు - కుజుడు

355 రోజులు సాగే శ్రీ హేమలంబ సంవత్సరానికి రాజు కుజుడు. భచక్రంలోని 12 రాశులలో 9 రాశులలోనే సంచారం సాగించిననూ తన ఉచ్ఛస్థానం మాత్రం ఈ 9 రాశులలో లేకపోవటం గమనార్హం. దీనిని బట్టి పూర్తిస్థాయిలో తాను అనుకున్న రీతిగా ప్రజారంజకంగా పరిపాలన సాగించలేడు.రాజు ధైర్యసాహసాలు విశేషంగా ఉన్నవాడైననూ ఆగస్టు 18 నుంచి 27 వరకు సమస్యలను ఎదుర్కోలేక అయోమయ స్థితిలో పరిపాలన సాగించును. మే 27 నుంచి జూలై 11 వరకు నిత్యం శతృ సంఘర్షణలతో సతమతమవుతూ పరిపాలన సాగించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కార్మిక, కర్షక రంగాలపై తగినంత దృష్టి ఉంచలేనందున ప్రజలలో ద్వేషభావము పెరిగిననూ కార్తిక అమావాస్య నుంచి పుష్య అమావాస్య వరకు వాతావరణ సమస్యలపై దృష్టి అధికంగా ఉంచినందున ప్రజలలో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించును. తనకు తెలియకుండానే అంతర్గత కలహాలను సృష్టించే వారిని రాజైన కుజుడు తెలివితేటలతో తనదైన శైలిలో శిక్షించును. మొత్తం మీద పరిపాలన సంతృప్తికరంగానే సాగిపోవును.

మంత్రి -శుక్రుడు

శ్రీ హేమలంబ సంవత్సరానికి మంత్రి శుక్రుడు. సంవత్సర ప్రారంభం నుంచి రాజుకు వెనుకగా అనుసరిస్తూ ఆగస్టు 22 నుంచి అక్టోబరు 9 వరకు రాజుతో కలిసి సంచారం చేస్తూ, అక్టోబరు 9 నుంచి రాజు కంటే ముందుగానే భచక్రాన్ని పూర్తి చేయటానికై మంత్రి సన్నద్ధుడగును. ఈ నేపధ్యంలో రాజుకు వెనుకగా గానీ, ముందుగా గానీ, కలిసి నడిచినా గానీ... మంత్రి ఐన శుక్రుడు ఇచ్చే ఏ ఒక్క నిర్ణయాన్ని రాజు స్వీకరించడు. కేవలం అలంకార ప్రాయంగానే మంత్రి పదవి సాగుతుందే తప్ప నిర్దుష్టమైన ప్రణాళికలను, సూచనలు సలహాలు ఇవ్వలేని స్థితిలో మంత్రి ఉండును. తానిచ్చే సూచనలను రాజు పెడచెవిన పెట్టిన కారణంగా 2017 నవంబరు 28 నుంచి 2018 ఫిబ్రవరి 19 వరకు మంత్రి నీరసించిపోవును. అందుచేత సంగీత, సాహిత్య, కళా, సినీరంగాలతో పాటు వస్త్ర, టెక్నాలజీ రంగాలు పలు సమస్యలతో ఉండును. బంగారు వ్యాపారంపై నీలినీడలు కమ్ముకొనును. దేశ వ్యాప్తంగా గతం కంటే తక్కువగా వివాహాల రద్దీ తగ్గటమే కాక వివాహాలతో ముడిపడి ఉన్న పలు రంగాలు తీవ్ర నష్టాలతో నడుచును.

సేనాధిపతి - బుధుడు

శ్రీ హేమలంబ సంవత్సరానికి సేనాధిపతి బుధుడు. విశేష ప్రజ్ఞాపాటవాలు ఉండి సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైనప్పటికీ, ఇతర గ్రహసంచారాల ప్రభావంచే, సేనాధిపతి తీసుకున్న నిర్ణయాలకి విలువ లేకుండా పోవును. శాంతి భద్రతలను చక్కబెట్టాలని ఆడంబర ప్రసంగాలు, ఆర్భాటాలతో దూకుడుగా ఉన్నప్పటికీ శతృవులను ఎదుర్కోలేరు. రౌడీయుజంపై ధైర్యసాహసాలతో ఉక్కుపాదం మోపలేరు. సేనాధిపతులు పైకి వేదాలు వల్లిస్తూ కాలయాపనకే ప్రాధాన్యత అందిస్తారు. మనసున్న వారు కూడా ఒక్కోసారి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి మారుదురు. ప్రభుత్వ శాసనాలను ఒక్కోసారి రక్షణశాఖ సరిగ్గా పాటించలేదు. ఈ శాఖ కార్యకలాపాలు నత్తనడకన సాగును. రక్షణ శాఖలో అవినీతి పరులు చేరువ కావటంతో పాలకులకు ఒక్కోసారి ప్రజలలో చెడ్డపేరు రాగల అవకాశాలు అధికంగా ఉన్నాయి. సేనాధిపతుల చర్యలు సక్రమంగా లేనందున మాఫియాగణం తమ కార్యకలాపాలను యధేచ్ఛగా ఉధృతం చేయటంతో చివరకు నష్టపోయేది సాధారణ పౌరులని ఆలస్యంగా తెలియును. విలాసవంతులకు పెద్దపీటలు వేయుదురు.

సస్యాధిపతి - రవి

సస్యాధిపతి రవి గనుక గోధుమలు పుష్కలంగా ఫలించును. తొలకరి కంటే రెండవ పంట బాగా ఫలించును. నదీమాతృక భూములు సామాన్యంగా ఫలిస్తాయి. వ్యవసాయ కూలీలకు బాగా లబ్ధి చేకూరును. ఋణసౌకర్యంలోను, క్రిమి సంహారక మందుల లోను రైతాంగం స్వల్పంగా కష్టపడవలసి ఉండును. వర్షఋతువులో పశువులకు మేత పుష్కలమై, పాడి పరిశ్రమ దూసుకువెళ్లును. అక్టోబరు, నవంబరు, డిశంబరు నెలలలో నిల్వలో ఉన్న సస్యములు దెబ్బ తినకుండా పలు జాగ్రత్తలు తీసుకోవలసి ఉండును.

ధాన్యాధిపతి - శని

2017 ఏప్రిల్ 13 నుంచి మే 26 వరకు పండిన ధాన్యానికి సరసమైన ధరలు ఉండవు. తదుపరి నుంచి జూలై 11 వరకు బడాబాబుల కను సన్నలలో వ్యాపారాలు జరుగును. ఇందువలన సంవత్సరంలోని మొదటి ఆరుమాసాలు అన్నదాత సంతోషంగా ఉండలేడు. అక్టోబరు 27 నుంచి మార్చి 7 వరకు సమస్యలున్ననూ కొంత తెలివి తేటలతో ధాన్యాధిపతి సంచారం సాగును. ఈ సమ యంలోనే అన్నదాత కొంత సుఖంగా ఉండగలడు.

అర్ఘ్యాధిపతి - గురువు

మార్కెట్‌లో నకిలీ వస్తువులు అధికంగా ఉండును. పోటీ మార్కెట్‌లో వినియోగదారుడు ఉచిత వస్తువుల భ్రాంతిలో తీవ్రమోసానికి గురికావటం జరుగును. అధికకార్తెలు గురువారాలే వచ్చినందున ప్రజానీకానికి నిత్యావసర వస్తువులకు విపరీత ధరలు పెరుగును. స్టాక్‌మార్కెట్ పతనమై, భారీ కంపెనీ షేర్‌విలువలు తగ్గినందున భారతీయ వాణిజ్యం పలుసార్లు నష్టాల బాటలో పయనించును. పసిడిమార్కెట్ అధికంగా పరుగులు తీయలేదు. మోసాలతో ధరలను పెంచే వారిని ప్రభుత్వం అదుపుచేయలేకపోవును.

మేఘాధిపతి - గురువు

నైఋతి ఋతుపవనాలచే తొలకరి ఆశలు చిగుర్చును. గురువుకు మేఘాధిపత్యం వచ్చినందున మంచి వర్షాలతో, పంటలతో విరాజిల్లుచూ జనులకు రోగ భయముండదు. అక్టోబరు,డిశంబరు,జనవరి నెలలలో సముద్రాలలో ఏర్పడే తుఫానుల వలన అధికవర్ష పాతం కలదు. కనుక జనవరి నెలలో రైతాంగం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి కలుషిత జలమున్ననూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు జలాన్ని వినియోగిస్తారు.

రసాధిపతి - కుజుడు

రసవస్తువుల ఉత్పత్తి పెరుగును. నూనె, నువ్వులు, నెయ్యి, బెల్లం, ఉప్పు ధరలలో హెచ్చు,తగ్గులుండును. రసాధిపత్యం కుజునికి వచ్చినందున, స్త్రీలకు గర్భ సంబంధ వ్యాధులు అధికంగా ఉండును. వివాహ వ్యవస్థలో న్యాయస్థానాల తీర్పులు అధికంగా ఉం డును. తీర్థయాత్రలలో ప్రయాణించే వారు ఒక్కో సారి క్రోధంతో ఊగిపోవుదురు. రైతులలో కొంత మంది ఋణబాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు గురికావటం అక్కడక్కడా జరుగుచుండును.

నీరసాధిపతి - రవి

బంగారం,మణులు,రత్నాలు,ముత్యాలు,రాగి, గంధం,కర్పూరం,వెండి,తగరం మొదలగునవి వృద్ధి లో హెచ్చు తగ్గులుగా ఉండును. నవరత్నాల వ్యాపారం తగ్గును. కర్పూర వినియోగం పెరుగును. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉపకరణాల ధరలు సంవత్సర మధ్య నుంచి తగ్గును. తీపి మిఠాయి తయారీదారుల వ్యాపారం జోరు తగ్గును. చౌకబారు రుద్రాక్షలను, జాతిరత్నాలను, పూజావస్తువులను అమ్మేవారు పుట్ట గొడుగులులా తయారై ప్రజాధనాన్ని కొల్లగొట్టుదురు.

మకరసంక్రమణం

శ్రీ హేమలంబ పుష్య బ.త్రయోదశి ఆదివారం 14 జనవరి 2018 మూల నక్షత్ర ధృవ యోగ, వణిజకరణ సమయం మ01గం॥46ని॥లకు జగద్రక్షకుడైన శ్రీ సూర్య భగవానుడు ఉత్తరాషాఢ 2వపాదమైన మకరరాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును.

ఘోర నామకుడు దున్నపోతు వాహనం

శ్రీ హేమలంబ సంవత్సర మకరసంక్రాంతి పుణ్యపురుషుడు **కాశ్యపస గోత్రోద్భవుడై,** ఘోర నామధేయం కలిగి, అగరు స్నానమాచరించి, కంబళ వస్త్రమును ధరించి, సౌగంధమును లేపనముగా పూసుకుని, నల్లకలువపుష్పమును చేతనుంచి, పగడాభరణములను... చిల్లకోలను ఆయుధముగా ధరించి, మయూర ఛత్రమును గైకొని, తగరపు పాత్రలోని పెరుగు మరియు తాటిపండును ఆహారంగా తీసుకుంటూ, నాలుకను చాపి దున్నపోతు వాహనంపై వాయువ్య దిక్కుగా ప్రయాణం సాగిస్తున్నాడు.

ఈ కారణంగా సువృష్టి ఏర్పడును. సర్వజంతువులు సుఖప్రదంగా ఉండును. సరిహద్దులలో యుద్ధభయ వాతావరణం ఉన్నప్పటికీ రాజులకు ప్రాణభయం లేదు. దుష్టులకు హాని జరుగును. కొంతమంది ఆశ్రమాధిపతులకు (పీఠాధిపతి) గడ్డురోజులు. కొందరికి అనవసర రుగ్మతలు పెరిగి తేజోహీనులగుదురు. వేసవిలో వచ్చే ఫలాలకు ఇబ్బందులు ఉండును. మొత్తం మీద ఆకలిదప్పులతో అలమటించేవారి సంఖ్య తగ్గును. దుర్మార్గులకు కఠిన దండనలు ఉండును. విషపూరిత రుగ్మతలు, వ్యక్తులు తగ్గుముఖం పడుదురు.

2018 జనవరి 14 ఆదివారం మకరసంక్రాంతిన వంశాభివృద్ధికై, పితృదేవతలు సంతోషించేలా, శక్తి కొలది దాన, తర్పణ కార్యక్రమాలను ఆచరించినచో సర్వసౌఖ్యములతో వంశాభివృద్ధి కల్గి మనశ్శాంతినుండునని శాస్త్రవచనము. మధ్యాహ్నం 1గం॥46ని॥ల నుంచి సూర్యాస్తమయం వరకు మకరసంక్రమణ పుణ్యకాలం. గడియారాలలో సమయ తేడాలుండును, కనుక పుణ్యకాలం మధ్యాహ్నం 2 గంటల నుంచి అని గుర్తుంచుకొనేది.

శ్రీ హేమలంబ కార్తెలు - ఫలితాలు

కార్తెలు	ప్రవేశతేది	వారం	సమయం	ఫలితం
అశ్వని	ఏప్రిల్ 13/14	గు/శు	రా02.04	ఉష్ణం
భరణి	ఏప్రిల్ 27	గురు	సా05.52	ఉష్ణం
కృత్తిక	మే 11	గురు	మ12.02	ఉక్కపోత
రోహిణి	మే 25	గురు	ఉ08.16	వడగాలులు
మృగశిర	జూన్ 8	గురు	ఉ06.06	ఆవర్తనం
ఆర్ద్ర	జూన్ 22	గురు	ఉ05.08	పీడనం
పునర్వసు	జూలై 6	గురు	ఉ04.39	వర్షం
పుష్యమి	జూలై 20	గురు	ఉ04.14	భారీవర్షం
ఆశ్లేష	ఆగస్ట్ 2/3	బు/గు	రా03.03	వా.గుండం
మఖ	ఆగస్ట్16/17	బు/గు	రా12.47	వా.గుండం
పుబ్బ	ఆగస్ట్ 30	బుధ	రా08.39	వా.గుండం
ఉత్తర	సెప్టెం 13	బుధ	మ02.35	ఆవర్తనం
హస్త	సెప్టెం 27	బుధ	ఉ05.59	తుఫాను
చిత్ర	అక్టో 10	మంగళ	రా07.03	తుఫాను
స్వాతి	అక్టో 24	మంగళ	ఉ05.28	తుఫాను
విశాఖ	నవం 6	సోమ	మ01.40	వా.గుండం
అనూరాధ	నవం 19	ఆది	రా07.40	సువృష్టి
జ్యేష్ఠ	డిశం 2	శని	రా11.58	మేఘావృతం
మూల	డిశం 15/16	శు/శ	రా03.01	చలితీవ్రత

1వ శుక్రమౌఢ్యమి (2017 మార్చి 20 - 30)

గత దుర్ముఖి సంవత్సర ఫాల్గుణ బహుళ అష్టమి సోమవారం 20 మార్చి 2017 సాయంత్రం 4గం॥13ని॥లకు పశ్చిమదిశన ఉత్తరాభాద్ర నక్షత్ర 4వ పాదంలో వక్రంలో ఉన్న శుక్రగ్రహం అస్తమించుటచే శుక్ర మౌఢ్యమి ప్రారంభమై, ప్రస్తుత హేమలంబ సంవత్సర చైత్రమాస శుక్ల తదియ గురువారం 30 మార్చి 2017 మధ్యాహ్నం 3గం॥49ని॥లకు తూర్పుదిశన ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాదంలో వక్ర శుక్రుడు ఉదయించుటచే శుక్రమౌఢ్యమి త్యాగమగును.

గురుమౌఢ్యమి (2017 అక్టో 12 - నవం 9)

శ్రీ హేమలంబ సంవత్సర ఆశ్వీజ బహుళ అష్టమి గురువారం 12 అక్టోబరు 2017 రాత్రి 7గం॥35ని॥లకు తులారాశిలో చిత్ర నక్షత్ర 4వ పాదంలో పశ్చిమదిశన గురుగ్రహం అస్తమించుటచే గురుమౌఢ్యమి ప్రారంభమై, తిరిగి కార్తికమాసం బహుళ సప్తమి గురువారం 9 నవంబరు 2017 రాత్రి 12గం॥30ని॥లకు తూర్పుదిశన స్వాతి నక్షత్ర 2వ పాదంలో గురుగ్రహం ఉదయించుటచే గురుమౌఢ్యమి త్యాగమగును.

2వ శుక్ర మౌఢ్యమి (2017 నవం 28- 2018 ఫిబ్ర 20)

శ్రీ హేమలంబ మార్గశిర శు.దశమి మంగళవారం 28 నవంబరు 2017 రాత్రి 12గం॥42ని॥లకు తులారాశిలో తూర్పుదిశన విశాఖ నక్షత్ర 4వ పాదంలో శుక్రగ్రహం అస్తమించుటచే శుక్ర మౌఢ్యమి ప్రారంభమై, శ్రీ హేమలంబ ఫాల్గుణ శుక్ల పంచమి మంగళవారం 20 ఫిబ్రవరి 2018 సూర్యోదయానికి పూర్వము 3గం॥54ని॥లకు పశ్చిమదిశన కుంభరాశిలో శతభిషం 4వ పాదంలో ఉదయించుటచే శుక్రమౌఢ్యమి త్యాగమగును.

కావేరీ నది పుష్కర నిర్ణయం

శ్రీ హేమలంబ భాద్రపద బ.సప్తమి మంగళవారం తే12.9.2017ది ఉ6గం॥51ని॥లకు పుష్కరరాజు గురువు చిత్ర నక్షత్ర 3వపాద తులారాశిలోకి ప్రవేశించుటచే, సార్ధ త్రికోటి తీర్ధ సహిత కావేరీ నదికి పుష్కరాలు ప్రారంభమగును. కావేరిని దక్షిణగంగగా పిలుస్తారు. తమిళనాడులో చిదంబరం, శ్రీరంగం, తంజావూరు, కుంభకోణాలలో నదీ తీర పుణ్యక్షేత్రాలున్నవి. సెప్టెంబరు 29 వరకు పితృదేవతల సంతృప్తికై తర్పణ పిండప్రదానాదులు ఆచరించేది.

వాస్తు, అగ్ని కర్తరులు మే 4 - 25

శ్రీ హేమలంబ వైశాఖ శుక్ల నవమి గురువారం 4.5.2017 మధ్యాహ్నం 2గం॥38ని॥లకు శ్రీ సూర్య భగవానుడు భరణి నక్షత్ర తృతీయపాద ప్రవేశంతో వాస్తుకర్తరి ప్రారంభమై, మే 28 ఆదివారం జ్యేష్ఠ శుక్ల తదియ రాత్రి 7గం॥33ని॥లకు రోహిణి నక్షత్ర ద్వితీయ పాదంలోకి ప్రవేశించటంతో వాస్తుకర్తరి త్యాగమగును. ఈ సమయంలో శంఖుస్థాపనలు చేయరాదు. గృహప్రవేశాలు, ఇంటి మర్మమత్తులు చేయవచ్చు. నిర్మించిన గృహాలపై 2వ అంతస్థుగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించవచ్చును. శ్రీ హేమలంబ వైశాఖ బహుళ పాడ్యమి 11.5. 2017 గురువారం మ12గం॥02ని॥లకు రవి కృత్తిక 1వపాద ప్రవేశంతో అగ్నికర్తరి ప్రారంభమై, వైశాఖ అమావాస్య గురువారం మే 25 ఉదయం 8గం॥16ని॥లకు కృత్తికను విడుచుటచే అగ్నికర్తరి త్యాగమగును. నూతులుత్రవ్వుట, గడ్డితో ఇండ్ల కప్పులు వేయుట నిషిద్ధం. యంత్రాలతో నూతులు త్రవ్వవచ్చు, అలాగే సిమెంట్ స్లాబ్‌లు వేసుకోవచ్చు.

1 జనవరి 2018న ఆకాశంలో పెద్దజాబిలి దర్శనమిచ్చును.

కందాయ ఫలములు

నక్షత్రం	ఫలములు	నక్షత్రం	ఫలములు	నక్షత్రం	ఫలములు
అశ్వని	1-1-1	మఖ	4-1-3	మూల	7-1-0
భరణి	4-2-4	పుబ్బ	7-2-1	పూర్వాషాఢ	2-2-3
కృత్తిక	7-0-2	ఉత్తర	2-0-4	ఉత్తరాషాఢ	5-0-1
రోహిణి	2-1-0	హస్త	5-1-2	శ్రవణం	0-1-4
మృగశిర	5-2-3	చిత్ర	0-2-0	ధనిష్ఠ	3-2-2
ఆర్ద్ర	0-0-1	స్వాతి	3-0-3	శతభిషం	6-0-6
పునర్వసు	3-1-4	విశాఖ	6-1-1	పూర్వాభాద్ర	1-1-3
పుష్యమి	6-2-2	అనూరాధ	1-2-4	ఉత్తరాభాద్ర	4-2-1
ఆశ్లేష	1-0-0	జ్యేష్ఠ	4-0-2	రేవతి	7-0-4

కందాయ ఫలాలలో ఒక్కో సంఖ్య వ్యవధి నాలుగు మాసాలు.
1వ సంఖ్య చైత్రం నుంచి ఆషాఢం వరకు, 2వ సంఖ్య శ్రావణం నుంచి కార్తికం వరకు, 3వ సంఖ్య మార్గశిరం నుంచి ఫాల్గుణం వరకు ఉందును. బేసి సంఖ్య లాభము, సరి సంఖ్య మధ్యమము, సున్న వచ్చినచో ఫలితములు తక్కువని భావించాలి.
మహావ్యాధి, మహావ్యథ, మరణములు అనునవి వర్తించవు.

ఆదాయ వ్యయ రాజ్యపూజ్య వ్యతిరేకతలు

రాశులు	ఆదాయము	వ్యయము	రాజ్యపూజ్యం	వ్యతిరేకతలు
మేషం	ఎనిమిది	పద్నాలుగు	నాలుగు	మూడు
వృషభం	రెండు	ఎనిమిది	ఏడు	మూడు
మిధునం	ఐదు	ఐదు	మూడు	ఆరు
కర్కాటకం	పద్నాలుగు	రెండు	ఆరు	ఆరు
సింహం	రెండు	పదకొండు	రెండు	రెండు
కన్య	ఐదు	ఐదు	ఐదు	రెండు
తుల	రెండు	ఎనిమిది	ఒకటి	ఐదు
వృశ్చికం	ఎనిమిది	పద్నాలుగు	నాలుగు	ఐదు
ధనస్సు	పదకొండు	ఐదు	ఏడు	ఐదు
మకరం	పద్నాలుగు	పద్నాలుగు	మూడు	ఒకటి
కుంభం	పద్నాలుగు	పద్నాలుగు	ఆరు	ఒకటి
మీనం	పదకొండు	ఐదు	రెండు	నాలుగు

సర్వాదాయము 96 - సర్వవ్యయము 105

తొలి తెలుగు స్వదేశీ విదేశీ పంచాంగం 'గ్రహభూమి'

పండుగలు - ముఖ్యదినాలు

మార్చి 2017

28. శ్రీ హేమలంబ ఉగాది వసంతనవరాత్రారంభం, తైలాభ్యంగనం, నవవస్త్రాభరణధారణ, నింబకుసుమభక్షణం, బ్రహ్మాదమనపూజ
29. చైత్రమాసచంద్రోదయం ఉమాశివాగ్నిదమనపూజ
30. రజ్జబ్ నెల ప్రారంభం ఉత్తమమన్వాది సౌభాగ్యగౌరీవ్రతం శివడోలోత్సవం సౌభాగ్యశయనవ్రతం శుక్రమౌఢ్యత్యాగం
31. గణేశదమనపూజ

ఏప్రిల్ 2017

1. శాలిహోత్రహయపంచమి, నాగదమనపూజ,శ్రీవ్రతం పంచమూర్తివ్రతం కూర్మకల్పాది
2. స్కందదమనారోపణం రమణమహర్షిజయంతి
2. యమునాజయంతి(మధుర) భానుషష్ఠి
3. సూర్యదమనపూజ
4. శ్రీరామనవమి అశోకాష్టమి
5. వైష్ణవశ్రీరామజయంతి మహిషాసురమర్దని-దమనారోపణం
6. ధర్మరాజదశమి శాలివాహనజయంతి
7. కామదాఏకాదశి, విష్ణుడోలోత్సవం
8. వామనద్వాదశి శనిత్రయోదశిప్రదోషం అనంగత్రయోదశి (పూర్వవిద్ధగ్రాహ్య), మన్మధపూజ
9. మహావీరజయంతి
9. శైవదమనచతుర్దశి, ఒంటిమిట్టశ్రీరామకల్యాణం
10. కర్దమక్రీడ,రౌచ్యమన్వాది
10. హనుమద్విజయోత్సవం
11. మహాచైత్రి,శచీంద్రపూజ చిత్రగుప్తవ్రతం
12. పాతాళవ్రతం
14. మేషసంక్రాంతి, విషు(కేరళ), గుడ్‌ఫ్రైడే తమిళసంవత్సరాది, సంకష్టహరచతుర్థి
16. ఈస్టర్‌సండే
22. వరూధినీఏకాదశి
25. వరాహజయంతి మాసశివరాత్రి కృష్ణఅంగారక చతుర్దశి
27. వైశాఖచంద్రోదయం
28. త్రేతాయుగాది అక్షయతదియ, పరశురామజయంతి షాబాన్‌నెలప్రారంభం సింహాచల చందనోత్సవం
30. శ్రీ శంకరజయంతి

మే 2017

1. పుత్రప్రాప్తివ్రతం
2. గంగాసప్తమి
3. బుధాష్టమి అపరాజితాదేవి వ్రతం
3. బగళాముఖీజయంతి
4. వాస్తుకర్తరి ప్రారంభం
5. శ్రీవాసవీజయంతి, శ్రీవీరబ్రహ్మేంద్రజయంతి తిరుచానూర్ శ్రీపద్మావతీ కళ్యాణోత్సవం
6. మోహినీఏకాదశి అన్నవరసత్యదేవకల్యాణం
7. పరశురామద్వాదశి
9. శ్రీ నృసింహజయంతి చిన్నమస్తాదేవీజయంతి
10. మహావైశాఖి,బుద్ధపూర్ణిమ, శరభజయంతి, సంపద్గౌరీవ్రతం శ్రీ అన్నమయ్యజయంతి మదర్స్‌డే, కూర్మజయంతి
11. నిజకర్తరి ప్రారంభం
13. పార్థివకల్పాది
14. సంకష్టహరచతుర్థి వృషభసంక్రాంతి
21. శ్రీ హనుమజ్జయంతి
22. అపరైకాదశి
24. మాసశివరాత్రి
25. శనిజయంతి
26. కరవీరవ్రతం
27. జ్యేష్ఠమాసచంద్రోదయం
28. రంభావ్రతం, వాస్తుకర్తరిత్యాగం రంజాన్‌నెల ప్రారంభం
29. ఉమాచతుర్థి
30. ఆరణ్యకగౌరీవ్రతం

జూన్ 2017

2. త్రిలోచనాష్టమి, ధూమవతీజయంతి
4. దశపాపహరదశమి
5. నిర్జలేకాదశి శ్రీశంకర కైలాసగమనం
6. చంపకద్వాదశి
9. ఏరువాకపున్నమి, భౌచ్యమన్వాది,మహాజ్యేష్ఠి పూరీ జగన్నాథుని పున్నమిస్నానం
13. సంకష్టహరచతుర్థి
15. మిథునసంక్రమణం
20. యోగిన్యేకాదశి
22. మాసశివరాత్రి
23. వటసావిత్రీవ్రతం
25. ఆషాఢచంద్రోదయం పూరీజగన్నాథరథయాత్ర
26. షవ్వాల్‌నెల ప్రారంభం రంజాన్‌పండుగ

28. స్కంధపంచమి
29. తెలంగాణాబోనాలారంభం
కుమారషష్ఠి
30. వివస్వతసప్తమి

జూలై 2017

1. మహిషఘ్నీపూజ
2. ఐంద్రీదేవి(దుర్గా)పూజ
3. చాక్షుషమన్వాది
మహాలక్ష్మి వ్రతారంభం
4. శయనే(తొలి) ఏకాదశి
చాతుర్మాస్యవ్రతారంభం
5. వాసుదేవద్వాదశి
8. కోకిలావ్రతం
9. గురుపూర్ణిమ,మహాషాఢి
సికింద్రాబాద్
మహంకాళీ జాతర
11. ఆడిపదినెట్టు
12. సంకష్టహరచతుర్థి
16. రుద్రసావర్ణిక మన్వాది
16. కర్కాటకసంక్రమణం
దక్షిణాయనప్రారంభం
భానుసప్తమి
19. ఆడికృత్తిక, కామికాఏకాదశి
22. మాసశివరాత్రి
సాయందీపస్తంభారాధన
24. శ్రావణచంద్రోదయం
25. జిల్హాజ్‌నెల ప్రారంభం
26. మధుశ్రవావ్రతం
నాగచతుర్థి (మ.వ్యాప్తి)
దూర్వాగణపతి వ్రతం
27. గరుడపంచమి
28. ఋగ్వేదఉపాకర్మ
29. సూర్యషష్ఠి
30. భానుసప్తమి

ఆగస్టు 2017

1. కౌమారీదేవీపూజ
2. దధివ్రతారంభం
3. పుత్రదాఏకాదశి
4. వరలక్ష్మీవ్రతం
దామోదరద్వాదశి
5. శనిత్రయోదశి
6. వరాహజయంతి
7. రక్షాబంధనం
7. హయగ్రీవజయంతి
పాక్షిక చంద్రగ్రహణం
9. విఖనసజయంతి
11. సంకష్టహరచతుర్థి
14. శ్రీకృష్ణజన్మాష్టమి
15. భారత స్వాతంత్ర్యదినం
17. సింహసంక్రాంతి
18. అజఏకాదశి
19. శనిత్రయోదశి
20. మాసశివరాత్రి
21. పోలాల అమావాస్య
అగ్నిసావర్ణికమన్వాది
సోమవతీ అమావాస్య
భారత్‌లో సూర్యగ్రహణం లేదు
23. భాద్రపదచంద్రోదయం
24. తామసమన్వాది
హరితాళికావ్రతం,
బలరామజయంతి
షోడశోమావ్రతం
జిల్హేజ్‌నెల ప్రారంభం
25. వినాయకచతుర్థి
సామవేదఉపాకర్మ
26. ఋషిపంచమి
27. సూర్యషష్ఠి
28. ఆముక్తాభరణవ్రతం
29. రాధాష్టమి
30. నందనవమి
31. క్షీరవ్రతారంభం,గజలక్ష్మీవ్రతం

సెప్టెంబరు 2017

2. పరివర్తన్యేకాదశి
3. వామనజయంతి,ఓనం
5. అనంతపద్మనాభవ్రతం
6. యజుర్వేద ఉపాకర్మ
6. ఉమామహేశ్వరవ్రతం
మహాలయపక్షారంభం
భాద్రపదఅశూన్యశయన వ్రతం
8. ఉండ్రాళ్లతద్దె
(చంద్రోదయవ్యాపినీ)
9. సంకష్టహరచతుర్థి
10. భరణిమహాలయం
11. చంద్రషష్ఠి
12. కావేరిపుష్కరారంభం
13. వైష్ణవ శ్రీకృష్ణజయంతి
రుద్రాష్టమి (ప్రదోషం)
మధ్యాష్టమి (అపరాహ్ణ),
సూర్యసావర్ణికమన్వాది
14. వ్యతీపాతమహాలయం
16. ఇంద్రైకాదశి,శనిపుష్యమి
17. కన్యాసంక్రాంతి
17. యతీమహాలయ,కలియుగాది
18. గజచ్ఛాయ లేదు
విషశస్త్రహతమహాలయం,
మాసశివరాత్రి
19. మహాలయఅమావాస్య
20. బతుకమ్మపండుగ,
కుశగ్రహణం (దర్భస్వీకారం)
21. దేవీశరన్నవరాత్రారంభం
కలశస్థాపన,దౌహిత్రపాడ్యమి,
ఆశ్వీజచంద్రోదయం
22. మొహరం నెలప్రారంభం
24. లలితాపంచమి
(పంచమిప్రదోషవ్యాపినీ)
27. సరస్వతీ ఆవాహనము
దేవీత్రిరాత్ర వ్రతారంభం
28. పూర్వాషాఢలో సాయంత్రం
సరస్వతీపూజ,దుర్గాష్టమీ
29. మహర్నవమి,
స్వారోచిషమన్వాది
30. విజయదశమి,శమీపూజ
అపరాజితాదేవిపూజ,
ఆయుధపూజ,
దుర్గా,సరస్వతీఉద్వాసన

అక్టోబరు 2017

1. పాశాంకుశ ఏకాదశి
మొహరం పండుగ
2. గాంధీజయంతి
గోవత్సద్వాదశి
5. కౌముదీపూర్ణిమ,అక్షక్రీడ
(పూర్ణిమ నిశీధిలో ఉండాలి)
వాల్మీకిజయంతి
శరత్పౌర్ణిమ
7. ఆశ్వీజ అశూన్యశయనం
8. అట్లతద్దె (చంద్రోదయవ్యాప్తి)
సంకష్టహరచతుర్థి

12. గురుమౌఢ్యారంభం
15. రమాఏకాదశి
16. వాగ్‌బరాస్ (గుజరాతీ)
17. ధనత్రయోదశి, ధన్వంతరీ జయంతి తులాసంక్రాంతి ,కావేరీ నది సంక్రమణస్నానం
18. నరకచతుర్దశి అభ్యంగనస్నానవిధి యమదీపప్రజల్వన మాసశివరాత్రి
19. దీపావళీ,లక్ష్మీపూజ
19. గుజరాతీ సంవత్సరాది, కేదారవ్రతం
20. గోక్రీడోత్సవం, బలిపాడ్యమి కార్తికస్నానారంభం, ఆకాశదీపారంభం
21. కార్తికచంద్రోదయం, భగినీహస్తభోజనం, సఫర్‌నెల ప్రారంభం
22. త్రిలోచనగౌరీ వ్రతం
23. నాగచతుర్థి(మధ్యాహ్నికవ్యాప్తి)
26. అగ్నిషష్ఠి
28. గోష్టాష్టమి
28. కార్తవీర్యజయంతి, తిరుమల పుష్పయాగం
29. అక్షయనవమి, కృతయుగాది
30. యాజ్ఞవల్క్యజయంతి
31. ప్రభోదినీ ఏకాదశి

నవంబరు 2017

1. క్షీరాబ్దిద్వాదశి స్వాయంభువమన్వాది చుల్కద్వాదశి
2. వైకుంఠచతుర్దశి
3. త్రిపురోత్సవం (ప్రదోషవ్యాపినీ), దక్షసావర్ణిక మన్వాది
4. మహాకార్తీకి
5. భానుకృత్తిక, దీపపూజ కార్తికఅశూన్యశయనం
7. సంకష్టహరచతుర్థి
9. గురుమౌఢ్యత్యాగం
10. ఇంద్రసావర్ణికమన్వాది
14. ఉత్థానఏకాదశి
16. వృశ్చికసంక్రాంతి మాసశివరాత్రి
19. కోటిసూర్యగ్రహణ పుణ్యస్నాన ఫలదినం
20. మార్గశిరమాసచంద్రోదయం
21. రబ్బీలవ్వల్‌నెలారంభం
24. సుబ్రహ్మణ్యషష్ఠి
28. శుక్రమౌఢ్యారంభం ప్రళయకల్పాది
30. మోక్షదాఏకాదశి

డిశంబరు 2017

1. అఖండద్వాదశాదిత్యవ్రతం హనుమద్వ్రతం
2. శ్రీదత్తజయంతి(శాస్త్రీయం)
3. శ్రీదత్తజయంతి (వ్యావహారికం) ఆర్ద్రోత్సవం
6. సంకష్టహరచతుర్థి
13. సఫలైకాదశి
16. శనిత్రయోదశి ప్రదోషం ధనుస్సంక్రాంతి మాసశివరాత్రి
18. సోమవతీఅమావాస్య
19. పుష్యచంద్రోదయం
20. రబ్బీసాని నెలారంభం
25. క్రిస్టమస్
29. పుత్రదా(ముక్కోటి)ఏకాదశి రైవతమన్వాది

జనవరి 2018

1. ఆంగ్లసంవత్సరాది
5. సంకష్టహరచతుర్థి
12. షట్‌తిలైకాదశి
13. భోగిపండుగ
14. మకరసంక్రాంతి, ఉత్తరాయణప్రారంభం
15. కనుమ,పక్షిపూజ మాసశివరాత్రి
16. మౌనిఅమావాస్య
18. మాఘచంద్రోదయం
19. జమాదీలవ్వల్‌నెలారంభం
21. తిలచతుర్థి
22. వసంతపంచమి
23. వరుణషష్ఠి
24. రథసప్తమి వైవస్వతమన్వంతరాది
25. భీష్మాష్టమి
26. మధ్వనవమి రిపబ్లిక్‌డే
28. భీష్మ(జయ) ఏకాదశి భీష్మద్వాదశి
29. వరాహకల్పాది విశ్వకర్మజయంతి
31. సంపూర్ణచంద్రగ్రహణం

ఫిబ్రవరి 2018

3. సంకష్టహరచతుర్థి
11. విజయేకాదశి
13. కుంభసంక్రాంతి
14. మహాశివరాత్రి
15. ద్వాపరయుగాది
17. ఫాల్గుణచంద్రోదయం
18. జమాదీసానినెలారంభం
19. శుక్రమౌఢ్యత్యాగం పుత్రగణపతి వ్రతం
20. శ్రీకంఠజయంతి
26. అమలకి ఏకాదశి
27. శ్రీనృసింహద్వాదశి
28. ద.భారతకామదహనం

మార్చి 2018

1. హోళీ,మదనపూర్ణిమ ఉ.భారత కామదహనం బ్రహ్మసావర్ణికమన్వాది
2. వసంతోత్సవం
3. శ్రీమహాలక్ష్మి జన్మదినం
4. బ్రహ్మకల్పాది
5. సంకష్టహరచతుర్థి
9. శీతలాష్టమి
13. పాపమోచన ఏకాదశి
14. మీనసంక్రమణం శ్రవణద్వాదశి
15. మాసశివరాత్రి

సందిగ్ధ పితృతిథి నిర్ణయతేదీలు

పితృతిథి అపరాహ్ణ సమయములో ఉండాలి. పితృతిథి నిర్ణయాలలో ఒక్కోసారి ఈరోజా లేక రేపా అనే అనుమానం వస్తుంటుంది. ఇట్టి సందిగ్ధత తీర్చటానికై, ఈ శీర్షికలో ఖచ్చితమైన పితృతిథి ఏరోజు నిర్ణయమో ప్రక్క పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చును. మిగిలిన రోజులలో ఉండే పితృతిథులకు కాలచక్ర పంచాంగ భాగాన్ని చూడవచ్చును.

ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమయ్యే 2రకాల పంచాంగాలను పాఠకులు పరిశీలించినట్లయితే, అసలు తిథి నక్షత్ర ప్రారంభ, అంత్య సమయాలలోనే విపరీతమైన తేడాలు ఉంటుంటాయి.

ఒకవైపు పితృతిథి ఆచరించటంలో వచ్చే సందిగ్ధత కంటే, అసలు ఖచ్చితమైన పంచాంగాన్ని ఎన్నుకోవటంలోనే పెద్ద సందిగ్ధత ఉన్నది. కనుక ప్రత్యక్ష ఋజువునకు నిలబడి, ఖచ్చితమైన తిథి నక్షత్ర సమయాలను అందించేది కేవలం దృగ్గణిత పంచాంగం మాత్రమే అని సవినయంగా తెలియజేస్తున్నాను.

తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగంలో కంటికి కనపడని తిథి, నక్షత్ర సమయాలు మాత్రం పూర్వగణితం ప్రకారం ఇస్తారు. కంటికి కనపడే గ్రహణాలను దృగ్గణితం ప్రకారం ఇస్తారు. అయితే పుష్కరాలు కంటికి కనపడవు...వీటిని పూర్వగణితం ప్రకారం ఇవ్వరు, ఎందుకంటే దేశవ్యాప్తంగా పుష్కరాలను దృగ్గణితం ప్రకారమే పాటిస్తారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి పుష్కరాలను కూడా దృగ్గణితం ప్రకారమే ఇస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగకర్తలు. కనుక ఋజువునకు నిలబడని గణితాల జోలికి వెళ్లవద్దని మనవి.

చైత్రమాసం

శు. షష్ఠి,శు. సప్తమి - ఏప్రిల్ 2
శు. అష్టమి - ఏప్రిల్ 3
శు. నవమి - ఏప్రిల్ 4
శు. దశమి - ఏప్రిల్ 5
శు. ఏకాదశి - ఏప్రిల్ 6
శు. ద్వాదశి - ఏప్రిల్ 7
శు. త్రయోదశి - ఏప్రిల్ 8
శు. చతుర్దశి - ఏప్రిల్ 9
పూర్ణిమ - ఏప్రిల్ 10
బ. పాడ్యమి - ఏప్రిల్ 11
బ. విదియ - ఏప్రిల్ 12

వైశాఖమాసం

శు. పాడ్యమి,శు. విదియ - ఏప్రి 27
శు. తదియ - ఏప్రిల్ 28
బ. తదియ - మే 13
బ. చవితి - మే 14
బ. పంచమి - మే 15
బ. 11శి,బ12శి - మే 22
బ. త్రయోదశి - మే 23

జ్యేష్ఠమాసం

శు. తదియ,శు. చవితి - మే28
శు. పంచమి - మే 29
శు. షష్ఠి - మే 30
శు. సప్తమి - మే 31
శు. అష్టమి - జూన్ 1
శు. నవమి - జూన్ 2
శు. దశమి - జూన్ 3
శు. ఏకాదశి - జూన్ 4
శు. ద్వాదశి - జూన్ 5
శు. త్రయోదశి - జూన్ 6
బ. 13శి,బ. 14శి - జూన్22
జ్యేష్ఠఅమావాస్య - జూన్ 23

ఆషాఢమాసం

ఆషాఢపూర్ణిమ - జూలై 8
బ. పాడ్యమి - జూలై 9
బ. విదియ - జూలై 10
బ. తదియ - జూలై 11
బ. చవితి - జూలై 12
బ. పంచమి - జూలై 13
బ. షష్ఠి - జూలై 14
బ. సప్తమి - జూలై 15
బ. అష్టమి - జూలై 16
బ. నవమి - జూలై 17
బ. దశమి - జూలై 18
ఆషాఢఅమావాస్య,శ్రావణ
శు. పాడ్యమి - జూలై 23

శ్రావణమాసం

శు. విదియ - జూలై 24
శు. తదియ - జూలై 25
శు. చవితి - జూలై 26
శు. పంచమి - జూలై 27
శు. షష్ఠి - జూలై 28
శు. సప్తమి - జూలై 29
శు. అష్టమి - జూలై 30
శు. నవమి - జూలై 31
శు. దశమి - ఆగస్టు 1
బ. నవమి,బ. దశమి - ఆగస్టు 16
బ. ఏకాదశి - ఆగస్టు 17
బ. ద్వాదశి - ఆగస్టు 18

భాద్రపదమాసం

శు. ఏకాదశి - సెప్టెం 1
శు. ద్వాదశి - సెప్టెం 2
శు. త్రయోదశి - సెప్టెం 3
శు. చతుర్దశి - సెప్టెం 4
పూర్ణిమ - సెప్టెం 5
బ. పాడ్యమి - సెప్టెం 6
బ. విదియ - సెప్టెం 7
బ. తదియ - సెప్టెం 8
బ. చవితి - సెప్టెం 9
బ. ద్వాదశి,బ. 13శి - సెప్టెం17
బ. చతుర్దశి - సెప్టెం 18
భాద్రపదఅమావాస్య - సెప్టెం19

ఆశ్వీజమాసం

ఆశ్వీజపాడ్యమి	సెప్టెం 20
శు.విదియ	సెప్టెం 21
శు.తదియ	సెప్టెం 22
శు.చవితి	సెప్టెం 23
శు.పంచమి	సెప్టెం 24
బ.చవితి,బ.పంచమి	అక్టో 9
బ.షష్ఠి	అక్టో 10
బ.సప్తమి	అక్టో 11

కార్తికమాసం

శు.పంచమి	అక్టో 24
శు.షష్ఠి	అక్టో 25
శు.సప్తమి	అక్టో 26
శు14శి,పూర్ణిమ	నవం 3
బ.పాడ్యమి	నవం 4
బ.7మి,బ.8మి	నవం 10
బ.నవమి	నవం 11
బ.దశమి	నవం 12
బ.ఏకాదశి	నవం 13
బ.ద్వాదశి	నవం 14
బ.త్రయోదశి	నవం 15

మార్గశిరమాసం

శు.సప్తమి	నవం 25
శు.అష్టమి	నవం 26
శు.నవమి	నవం 27
శు.దశమి	నవం 28
శు.ఏకాదశి	నవం 29
శు.ద్వాదశి	నవం 30
బ.విదియ,బ.తదియ	డిశం 5
బ.చవితి	డిశం 6
బ.చతుర్దశి	డిశం 16
మార్గశిరఅమావాస్య	డిశం 17

పుష్యమాసం

పుష్యశు.పాడ్యమి	డిశం 18
శు.13శి,బ.14శి	డిశం 31
పుష్యపూర్ణిమ	1జన 2018

మాఘమాసం

మాఘశు.పాడ్యమి	జన 17
శు.విదియ	జన 18
శు.తదియ	జన 19
శు.8మి,శు.9మి	జన 25
శు.దశమి	జన26
శు.ఏకాదశి	జన 27
బ.విదియ	ఫిబ్రవరి 1
బ.తదియ	ఫిబ్రవరి 2
బ.చవితి	ఫిబ్రవరి 3
బ.పంచమి	ఫిబ్రవరి 4
బ.షష్ఠి	ఫిబ్రవరి 5
బ.సప్తమి	ఫిబ్రవరి 6
బ.అష్టమి	ఫిబ్రవరి 7
బ.నవమి	ఫిబ్రవరి 8
బ.దశమి	ఫిబ్రవరి 9

ఫాల్గుణమాసం

ఫాల్గుణ శు.13శి	ఫిబ్ర 27
శు.చతుర్దశి	ఫిబ్రవరి 28
బ.దశమి	మార్చి 11
బ.ఏకాదశి	మార్చి 12
బ.ద్వాదశి	మార్చి 13

మహాశివరాత్రి

14 ఫిబ్రవరి 2018

మాసవారీ గ్రహ విశ్లేషణలు

చైత్రమాసము (2017 మార్చి 28 నుంచి ఏప్రిల్ 26 వరకు): ఏప్రిల్ 14 అశ్వనికార్తె ప్రారంభమగును. ఏప్రిల్ 13 వరకు కుజుడు స్వక్షేత్రమైన మేషసంచారం. చైత్రపూర్ణిమ నుంచి శని వక్రంతో ప్రారంభం కావటం వెంటనే కుజుని యొక్క దృష్టి పడటం, శని గురువుని వీక్షించటం జరిగింది. ఈ కారణంగా ఏప్రిల్ 13 నుంచి తారాస్థాయిలో ఉష్ణోగ్రతలుండును. అనుకోకుండా సాయంకాల సమయంలో పెను గాలులతో అకాలవర్షాలు ఏర్పడి పండ్లతోటలన్నింటికీ విపరీత నష్టసూచనలు కలవు. కొన్ని ప్రాంతాలలో పంటపొలాలలో పంట తీవ్రంగా నష్టపోవు సూచన కలదు. కనుక ఏప్రిల్ 14 లోపలే పండిన పంటను అన్నదాతలు గృహాలకు చేర్చుకోవాలి.

వైశాఖమాసము (2017 ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు): ఏప్రిల్ 27 భరణికార్తె, మే11 కృత్తిక, మే25 రోహిణి కార్తెలు రానున్నవి. మాసమంతయూ కుజునియొక్క దృష్టి శని,రాహువులపై తీవ్రంగా ఉండటము, శనిగురులు వక్ర సంచారంతో ఉండి...వక్ర గురువుపై వక్ర శని దృష్టి పడింది. ప్రజలు తట్టుకోలేని రీతిలో మండుటెండలు తారాస్థాయిలో ఉండును. పగలు,రాత్రి సమయాలలో గాలి తగ్గి ఉక్కపోత అధికంగా ఉండును. మంచినీటి ఎద్దటి ఏర్పడును. ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా నీటిని పొదుపుగా వాడుకోవటానికి ప్రయత్నించేది. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల అగ్ని ప్రమాదాలతో పాటు, అక్కడక్కడ రైలు, విమాన, ఇతర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యే అవకాశాలున్నవి. కనుక ముందు జాగ్రతగా చర్యలు గైకొనాలి. హవాయి, ఇటలీ, ఇండోనేషియా, మెక్సికో, టాంజానియా, జపాన్ ప్రాంతాలలో అగ్నిపర్వతాలు ప్రేలి లావా వెదజల్లే అవకాశాలు అధికము.

జ్యేష్ఠమాసము (2017 మే 26 నుంచి జూన్ 23 వరకు): జూన్ 8 మృగశిరకార్తె, జూన్ 22 ఆర్ద్ర కార్తెలు వచ్చును. జూన్ 19 వరకు శతృత్వ గ్రహాలైన శని మరియు కుజగ్రహములు పరస్పర వీక్షణలు కల్గి ఉండటమే కాక మాసమంతయూ వక్ర గురువుపై కుజదృష్టి, వక్రశని దృష్టి ఏర్పడింది. జూన్ 16 నుంచి 20 వరకు రవి,శనులకు కూడా పరస్పర శతృత్వదృష్టి ఏర్పడింది. నైఋతి ఋతుపవనాలు సకాలంలోనే కేరళ తీరాన్ని తాకిననూ, నడకలో మందగించును. ఉపరితల ఆవర్తనాలు, పీడనాలు చోటుచేసుకొనును.

ఆషాఢమాసము (2017 జూన్ 24 నుంచి జూలై 23 వరకు): జూలై 6 పునర్వసు, జూలై 20 పుష్యమికార్తెలు వచ్చును. మాసప్రారంభం నుంచి జూలై 11 వరకు గురువుపైన కుజుని యొక్క దృష్టి, రవి కుజులకు శనితో షష్ఠాష్టకాలు ఏర్పడటము...జూలై 2 నుంచి 15 వరకు వృషభం నుంచి కన్య వరకు 5 రాశులలో షడ్గ్రహ ఆచ్ఛాదన అధికంగా ఉన్నది. నైఋతి ఋతుపవన ప్రభావమధికంచే వాతావరణం చల్లబడును. ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలలో భారీవర్షాలతో వరద సూచనలున్నవి.

శ్రావణమాసము (2017 జూలై 24 నుంచి ఆగస్టు 21 వరకు): ఆగస్టు 2 ఆశ్లేషకార్తె, 16 మఘకార్తెలు రానున్నవి. మాసంలోని 2వవారం నుంచి చివరి వరకు మిధునరాశి నుంచి కన్యారాశి వరకు నాల్గు రాశులలో షడ్గ్రహ ఆచ్ఛాదన ఉండటమే కాకుండా కుజుడు నీచస్థితిలో ఉండి మాసాంతానికి రాహువుతో కలియును. సముద్రంలో వాయుగుండాలు, ద్రోణులు ఏర్పడి భారీవర్షాలు చోటుచేసుకొని, అన్నీ ప్రాంతాలు పూర్తిస్థాయిలో చల్లబడును.

భాద్రపదమాసము (2017 ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 20 వరకు): ఆగస్టు 30 పుబ్బకార్తె, సెప్టెంబరు 13 ఉత్తరకార్తెలు ప్రారంభం. భాద్రపద మాస ప్రారంభం నుంచి సెప్టెంబరు 12 వరకు కర్కాటక, సింహ,కన్య రాశులలో షడ్గ్రహ ఆచ్ఛాదన ఏర్పడింది. మాసంలో అధికభాగము శని, కుజుల పరస్పర వీక్షణలు అధికము. ఈ కారణంగా సముద్రంలో తీవ్రస్థాయిలో వాయుగుండాలేర్పడి తుఫాను ప్రభావ సూచనలు కలవు. రైతాంగం అప్రమత్తతతో ఉండాలి. రైలు, రోడ్డు, విమాన, రాకపోకలకు అంతరాయములు.

ఆశ్వీజమాసము (2017 సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 19 వరకు): సెప్టెంబరు 27 హస్తకార్తె, అక్టోబరు 10 చిత్రకార్తెలు వచ్చును. మాసంలో అధికభాగము కుజ,శనుల పరస్పర వీక్షలున్నవి. కర్కాటకరాశి నుంచి వృశ్చికం వరకు ఐదు రాశులలో సప్తగ్రహ ఆచ్ఛాదనలు ఏర్పడినవి. మొదటి పక్షం కంటే రెండవపక్షంలో అధికంగా వర్షాలు ఉండటమే కాకుండా దీపావళి సమయానికి ముసురుపట్టి భారీవర్షాలకు ఆస్కారమేర్పడును.

కార్తికమాసము (2017 అక్టోబరు 20 నుంచి నవంబరు 18 వరకు): అక్టోబరు 24 స్వాతికార్తె, నవంబరు 6 విశాఖకార్తెలు రానున్నవి. మొదటి 12రోజులు రవి,శుక్రులు నీచస్థితిలో ఉండటము, మొదటివారాంతానికి శని గ్రహం ధనూరాశి ప్రవేశం, కన్య తులలలో అధికరోజులు పంచగ్రహ ఆచ్ఛాదనం వలన ఆకాశం మేఘావృతమై, నిదానంతో భారీవర్షాలుండును. సాయంత్ర సమయాలలో అకస్మాత్తుగా తీవ్ర పెనుగాలులుండి భారీవృక్షాలు,విద్యుత్ స్తంభాలు పడిపోవును. ప్రజలకు తీవ్ర అంతరాయములు, కనుక సాయంత్ర సమయాలలో పలు జాగ్రత్తలతో బయట ప్రాంతాలకు వెళ్తుండాలి.

మార్గశిరమాసము (2017 నవంబరు 19 నుంచి డిశంబరు 18 వరకు): నవంబరు 19 అనూరాధకార్తె, డిశంబరు 2 జ్యేష్ఠకార్తె, డిశంబరు 15 మూలకార్తెలు ప్రారంభం. డిశంబరు 1 నుంచి మాసాంతం వరకు తులా వృశ్చిక ధనూరాశులలో షడ్గ్రహ ఆచ్ఛాదన ఉండి, తులారాశిలో కుజ గురుల సంచారం, ధనూరాశిలో రవి శనుల సంచారం ఏర్పడింది. ఈ ఫలితంగా

శీతలగాలులు ప్రారంభమగును. పంటపొలాలపై సస్యరక్షణ చర్యలు చేపట్టి ననూ, క్రిమికీటకాదులు అధికంగా ఉండి, ప్రజలకు అనారోగ్య బాధలు అధికమగును. కనుక అనేక జాగ్రత్తలు తీసుకొనాలి.

పుష్యమాసము (2017 డిశంబరు 19 నుంచి 2018 జనవరి 16 వరకు): మాస ప్రారంభం నుంచి తులారాశి నుంచి మకరరాశి వరకు సప్తగ్రహ ఆచ్ఛాదన అధికము. తులారాశిలో కుజ గురుల కలయిక, ధనస్సులో రవి శనుల కలయిక ఏర్పడింది. దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు ఏర్పడిన కారణంగా రైలు,రోడ్డు,విమాన ప్రయాణాలకు ఆటంకాలు తరచూ ఏర్పడును. 2017 డిశంబరు 31 నుంచి 2018 జనవరి 4 వరకు కొన్ని ప్రాంతాలలో భారీ భూకంపాలు సంభవించును. అంతేకాక 2018 జనవరి 4 నుంచి 12 వరకు సముద్రంలో తీవ్రమైన పెనుతుఫానులు ఏర్పడి అకాల వర్షములు ఏర్పడి ప్రజాజీవనం అస్తవ్యస్తం కావటానికి అవకాశములున్నవి. కనుక ప్రభుత్వాలు ముందుజాగ్రత్త గైకొనేది.

మాఘమాసము (2018 జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 వరకు) : అధిక రోజుల పాటు తులారాశి నుంచి మకరరాశి వరకు సప్తగ్రహాల సంచారం ఏర్పడింది. శని,కుజులు ద్విర్ద్వాదశాలలో ఉన్నారు. మొత్తం మీద మంచుతో కూడిన వాతావరణం అధికంగా ఉంటూ, ఆకాశం మేఘావృతంగా ఉండును. 25 జనవరి నుంచి ఫిబ్రవరి 3లోపల కొన్ని ప్రాంతాలలో భూకంపాలతో పాటు సముద్రలోతుల నుంచి సునామీ హెచ్చరికలకు అవకాశముంది.

ఫాల్గుణమాసము (2018 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17 వరకు): శని, కుజులు చివరివారంలో ధనూరాశిలో కలిసి సంచారం చేయును. ప్రజలలో శతృత్వ పోకడలు పెరుగును. పంటలపై అధికంగా క్రిమి,కీటకాదులు వ్యాపించును. శీతలగాలులు తగ్గుముఖం పట్టును.

శ్రీ హేమలంబ ఫలితాలు

355 రోజులుండే శ్రీ హేమలంబ సంవత్సరానికి రాజ్యాధికారంతో పాటు రసాధిపత్యం కుజగ్రహానికి, మంత్రిత్వం శుక్రునికి, సేనాధిపత్యం బుధునికి రాగా సస్య నీరసాధిపత్యములు రవి గ్రహానికి, అర్ఘ మేఘాధిపత్య ములు గురుగ్రహానికి, ధాన్యాధిపత్యం శనిగ్రహానికి రాగా, భచక్రాన్ని నెలకోసారి చుట్టివచ్చే చంద్రునికి మాత్రం ఎలాంటి ఆధిపత్యాలు లభించలేదు.

ప్రతినెలా ఏదో ఓ వ్యతిరేక గ్రహస్థితితోనే ఈ హేమలంబ ముగిసిపోతుంది. ధనస్సురాశిలో ఏప్రిల్ 11 నుంచి జూన్ 21 వరకు 71 రోజులు శనిగ్రహం వక్ర సంచారం కాగా, కన్యారాశిలో మే 2 నుంచి జూన్ 10 వరకు 40 రోజులపాటు శుభగ్రహమైన గురువు కూడా వక్రంలో ఉండటం జరిగింది.

ఈ సమయంలోనే వక్రశని వక్రగురువుని వీక్షించటము... మే 27 నుంచి జూన్ 20 వరకు శతృగ్రహాలైన కుజుడు, శని పరస్పర వీక్షణతో వక్రగురువును కూడా చూడటం జరిగింది. ఈ వ్యతిరేక గ్రహసంచార స్థితులతో పాటు అధికరోజులలో మూడురాశులలో 4గ్రహాలు, నాల్గురాశులలో 7గ్రహాల ఆచ్ఛాదనతో ద్విగ్రహ, త్రిగ్రహ కూటముల సంచారం అధికంగా ఉంది.

శ్రావణ,మాఘ మాసాలలో పూర్ణిమకు చంద్రగ్రహణాలు, అమావాస్యకు సూర్యగ్రహణాలు సంభవించనున్నవి. ఎట్టి ఆధిపత్యం రాని చంద్రునికి 2017 ఆగస్టు 7 శ్రావణపూర్ణిమకు మకరరాశిలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం, 2018 జనవరి 31న మాఘపూర్ణిమకు సింహరాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణములు సంభవిస్తున్నాయి. భారతదేశంలో మాత్రం సూర్య గ్రహణాలు కనపడవు. చంద్ర గ్రహణాలు మాత్రం కనపడును.

మొత్తం మీద హేమలంబ సంవత్సర గ్రహస్థితులను విశ్లేషిస్తే భచక్రంలోని 12 రాశులలో 9 రాశులలో మాత్రమే రాజైన కుజుడు సంచారం సాగించి, మకర, కుంభ, మీనమనే మూడు రాశులలో మాత్రం కుజగ్రహానికి సంచారం లేదు. ఈ మూడింటిలో మకరం రాజు ఉచ్చస్థానం కావటము, ఈ రాశిలోనే కేతుగ్రస్త చంద్రగ్రహణం జరగటం గమనార్హం. దీనిని బట్టి పూర్తిస్థాయిలో ప్రజారంజకంగా పరిపాలన రాజు సాగించలేడు.

సంవత్సర ప్రారంభం నుంచి మంత్రి శుక్రుడు రాజుకు వెనుకగా అనుసరిస్తూ ఆగస్టు 22 నుంచి అక్టోబరు 9 వరకు రాజుతో కలిసి సంచారం చేస్తూ, అక్టోబరు 9 నుంచి రాజు కంటే ముందుగానే భచక్రాన్ని పూర్తి చేయటానికై మంత్రి సన్నద్ధుడగును. రాజుకు వెనుకగా గానీ, ముందుగా గానీ, కలిసి నడిచినా గానీ... మంత్రి శుక్రుడు ఇచ్చే ఏ ఒక్క నిర్ణయాన్ని రాజు స్వీకరించనందున దేశంలోని అన్నీ రంగాలలో 63శాతం నష్టాలలో మునిగితేలును.

శ్రీ హేమలంబ వేసవిలో గతం కంటే అధికంగా ప్రజలు తట్టుకోలేని రీతిలో తారాస్థాయిలో మండుటెండలుండును. పగలు రాత్రి సమయాలలో గాలి తగ్గి ఉక్కపోత అధికము. తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడును. ప్రజలు ముందు జాగ్రత్తచర్యగా నీటిని పొదుపుగా వాడుకోవటానికి ప్రయత్నించేది.

నవమేఘ నిర్ణయానుసారం 'కాల' అను పేరుగల మేఘము మేరు పర్వతమును దక్షిణదిక్కులో ఏర్పడును. సముద్రములపై పదిభాగములు వర్షించి, పర్వతాలపై 7 భాగాలు కాగా, భూమిపై మాత్రం 2 భాగములు వర్షమున్నది. నైఋతి ఋతుపవనాలు సకాలంలోనే కేరళ తీరాన్ని తాకిననూ, జూన్ 16 నుంచి 20 వరకు నడకలో మందగించిననూ జూన్ 22 నుంచి ఆర్ద్ర కార్తె ప్రవేశం కావటంతో ఋతు పవన గమనం వేగవంతమగును.

నలుపునేలలు, నలుపు పంటలు విస్తారంగా పండును. ఎరుపు పంటలు విస్తారంగా పండినప్పటికీ పూర్ణ ఫలితాలను ప్రజలు అనుభవించలేరు. 2017 డిశంబరు 16 నుంచి జనవరి 21 వరకు గల మధ్యకాలంలో వ్యవసాయ రంగం విపరీత కష్టాలలో ఉండును. ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని అధికంగా ఆదుకొనవలసిన పరిస్థితి ఏర్పడును. లేనిచో సమస్యలున్నవి.

సర్వాదాయము 96. సర్వవ్యయము 105. అధికంగా ఉన్న ఈ 9 భాగాల వ్యయాన్ని ఋణరీత్యా పొందినప్పటికీ, ప్రస్తుత సంవత్సర గ్రహస్థితుల రీత్యా ఈ ఋణముతో పాటు గత సంవత్సరాలలో చేసిన ఋణాలను అటు ప్రభుత్వాలు గానీ, ఇటు ప్రజలు గానీ తీర్చలేని పరిస్థితిలో ఉందురు.

మే 27 నుంచి జూలై 11 వరకు నిత్యం శత్రు సంఘర్షణలతో సతమతమవుతూ పరిపాలన సాగించాల్సి ఉంటుంది. చిత్తశుద్ధి, సూక్ష్మపరిశీలన లేని వ్యక్తుల వలన ఆర్థిక పరిస్థితి మందగించును. ఆగస్టు 18 నుంచి 27 వరకు సమస్యలను ఎదుర్కోలేక అయోమయ స్థితిలో పరిపాలన ఉండును. సేనాధిపతి బుధుడు బుద్ధిబలంతో ఉన్ననూ, శాంతి భద్రతలు క్షీణించును. కఠినచర్యలు తీసుకోనందున పాలకులకు శృంగభంగములెదురగును.

పొరుగు రాష్ట్రాలతో స్నేహసంబంధాలు నేతిబీరకాయలో నెయ్యి చందాన ఉంటాయి. విద్యుత్, విద్య, వైద్య, ఆరోగ్య, కంప్యూటర్, శిశు సంక్షేమ రంగాలలో అభివృద్ధి విశేషంగా కనపడును. రాజకీయ రంగస్త్రీలకు ఎన్నో సమస్యలు 2017 మే నుంచి ప్రారంభం కానున్నవి.

శ్రావణ, భాద్రపద, ఫాల్గుణమాసాలలో తీవ్రవాదులచే విధ్వంసకర కార్యకలాపాలు సాగు సూచనలున్నవి. పలుదేశాలలో తీవ్ర రక్తపాతానికి అవకాశముంది. శాంతిమార్గం విచ్ఛిన్నం కాగలదు. ప్రజలు జాగ్రత్త వహించాలి. ప్రజా విప్లవాలతోను, నక్సల్స్ దురాగతాలతోను, శాంతిదేవత కోప్పడిన కారణంగా

ఇతర వ్యతిరేకతల వలననూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పదవీగండములున్నవి. (తెలుగు రాష్ట్రాలు కాదు). సినీ పరిశ్రమ నష్టాలలో పయనించును. పర్యాటకరంగంలో అనుకూల రీతిలో మార్పులు వచ్చును. బాలనేరాలు పెరుగును. అంతరిక్ష రంగంలో భారతదేశానికి విశేషగుర్తింపు లభిస్తుంది.

విధాననిర్ణయాలతో, అభివృద్ధితో ముఖ్యంగా ఆర్థిక వాణిజ్య దౌత్య రంగాలలో కేంద్రప్రభుత్వం విజయం సాధించును. వర్తక, వాణిజ్యాలలో ఇతర దేశాలతో సత్సంబంధాలు బాగా మెరుగగును. ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో వచ్చును. భారత్ క్రికెట్ జట్టులో లుకలుకలు మొదలగును.

లోక్‌సభ, శాసనసభలలో సభా సంప్రదాయాలు మంటగలిసిపోవును. కొన్ని విశిష్ట దేవస్థానాలలో అనుకోనిరీతిలో అపశృతులు దొర్లును. అపశృతులు జరగకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు గైకొనాలి.

2017 జూన్ 1 నుంచి 20 వరకు, ఆగస్టు 26 నుంచి అక్టోబరు 11 వరకు, అక్టోబరు 28 నుంచి నవంబరు 28 వరకు తిరిగి 2018 మార్చి నెలలో భారత సరిహద్దునందు ఘర్షణ వైఖరితో యుద్ధభయ వాతావరణము అలుముకొనును. ప్రపంచం పైన మారణాయుధాలు కుప్పలు, తెప్పలుగా మోహరించే విధంగాను, మతపరమైన తీవ్రవాదులచే జీవరసాయన ఆయుధాలు విశృంఖలత్వంగాను, జీవాయుధ క్షిపణులచే భీతిల్లు అవకాశాలున్నవి. ప్రజలు **ఎనలేని సంయమనంతోను, ఓర్పుతోను, మానవతా దృష్టితోను ఉంటూ, ప్రపంచ శాంతికై శ్రీ లలితా పరమేశ్వరిని నిత్యం ప్రార్థించటం ఉత్తమోత్తమం.**

శాస్త్ర సాంకేతిక టెలీ కమ్యూనికేషన్ రంగాలతో పాటు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పుల వచ్చినప్పటికీ 2017 ఆగస్ట్, సెప్టెంబర్, డిశంబర్, 2018 జనవరి, ఫిబ్రవరిలలో ఆర్థిక నష్టాలు అనేకము. ఈ సమయంలో ప్రజలు సొమ్ముకు భద్రత కరువగును. రియల్‌ఎస్టేట్ రంగము పూర్తి నష్టాలలో కూరుకొనును. దేశంలో అనేక కర్మాగారాలు మూతపడటంచే కార్మికులు జీవనోపాధి కోల్పోవు సూచనలు అధికముగా ఉన్నవి.

2017 నవంబరు 28 నుంచి 2018 ఫిబ్రవరి 19 వరకు సంగీత సాహిత్య కళా సినీరంగాలతో పాటు వస్త్ర టెక్నాలజీ రంగాలు పలు సమస్యలతో ఉండును. బంగారువ్యాపారంపై నీలినీడలు కమ్ముకొనును. పై సమయంలోనే దేశవ్యాప్తంగా గతం కంటే తక్కువగా వివాహాల రద్దీ తగ్గటమే కాక వివాహాలతో ముడిపడి ఉన్న పలు రంగాలు తీవ్ర నష్టాలతో నడుచును. ఇదే సమయంలో సినీ,సంగీత సాహిత్య రంగాలలో పేరెన్నిక గన్న ప్రముఖులు కనుమరుగగును.

ముందు జాగ్రత్త చర్యలు సరైన రీతిలో తీసుకోలేనందున ప్రపంచంలో అనేక చోట్ల అగ్ని ప్రమాదాలతో పాటు, అక్కడక్కడ రైలు, విమాన, ఇతర వాహనాలు కూడా అగ్నికాహుతయ్యే అవకాశాలున్నవి.

హవాయి, ఇటలీ, ఇండోనేషియా, మెక్సికో, టాంజానియా, జపాన్ ప్రాంతాలలో అగ్నిపర్వతాలు ప్రేలి లావా వెదజల్లే అవకాశాలు అధికము. 2017 డిశంబరు 19 నుంచి 2018 జనవరి 16 వరకు దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు ఏర్పడిన కారణంగా రైలు,రోడ్డు,విమాన ప్రయాణాలకు ఆటంకాలు తరచూ ఏర్పడును. ప్రజలు ఈ విషయాలను ముందుగా గమనించి తమ తమ ముఖ్య ప్రయాణాలను వాయిదా వేసుకొనుట మంచిది.

రైలు, రోడ్డు ప్రయాణికులకు దోపిడీ బాధలు తప్పవు. విమానయానంలో బాంబు బెదిరింపులు లేక హైజాకింగ్‌లకు సూచనలు కలవు. ప్రసార కార్యక్రమాలు శృతిమించటంతో, కొన్నిచోట్ల టి.విలపై దాడులకు అవకాశముంది. 2017 ఆగస్టు, 2018 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 లోపల ప్రపంచంలో పలుచోట్ల భారీ భూకంపాలు సంభవించును. 2018 జనవరి 4 నుంచి 12 వరకు పెనుతుఫానులతో ప్రజాజీవనం అస్తవ్యస్తమగు సూచన.

ప్రజాకర్షక పథకాలకు ఆర్థికమాంద్యం ఏర్పడును. మాయలతో మోసాలతో వాణిజ్యరంగాన్ని దెబ్బతీయాలనే సైబర్ కుట్రలు అధికమగును. స్టాక్ మార్కెట్ శ్రీ హేమలంబలో దాదాపు 6సార్లు పతనం కావటంతో భారీ కంపెనీల షేర్‌మార్కెట్ విలువలు పడిపోవు సూచన కలదు. **భారతదేశంలో పేరెన్నికగన్న ధర్మాచార్యుల వారు అనంతలోకాలకు వెళ్లటంతో ప్రజలకు తీరని వ్యథ ఏర్పడు సూచన కలదు.**

బూటకపు ఎన్‌కౌంటర్లు దేశంలో పలుచోట్ల జరుగును. శతృదేశాలతోను, రాష్ట్రాలతోను స్నేహాన్ని ఎలా చేయాలనే విషయంలో విజ్ఞులిచ్చే సలహాలను పాలకులు స్వీకరించరు. ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితి స్తబ్ధతను సమర్ధవంతమైన శక్తి, యుక్తులతో తొలగించే ప్రయత్నాలు చేసిననూ లబ్ధి తక్కువ.

భారీ కాంట్రాక్ట్‌లు, ఒప్పందాలలో కలుషితమగును. మత్తు పదార్థాలు, దొంగ కరెన్సీ, రవాణా పెరిగిననూ పాలకులు అరికట్టలేరు. కొన్నిచోట్ల ఆలయ సంపదను దోపిడీ చేయాలనే దౌర్భాగ్యపు ఆలోచనలతో నడుంకట్టి ప్రజల ముందుకు వచ్చే వారిని నమ్మవద్దని విన్నపము. కొన్నిచోట్ల దేవాలయ సంపదను దోపిడీ చేసి మేలి ముసుగు వ్యక్తుల గుట్టురట్టగను. వయసుతో నిమిత్తం లేకుండా మత్తు పదార్థాలకు బానిసలగుదురు. అధికారుల కుయుక్తులతో కొన్ని రాష్ట్రాలలోని ముఖ్య రాజకీయనేతలు అక్రమాల నుంచి తప్పించుకుంటారు. (తెలుగు రాష్ట్రాలు కాదు).

అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ పసిడి కుంభకోణంలో కీలకవ్యక్తులు భారతీయులుగా ఉండే అవకాశం ఉన్నది. అట్టి వారలకు రాచమర్యాదలను చేయవద్దని ప్రజలు ముక్తకంఠంతో ప్రభుత్వానికి తెలియజేస్తారు. కాస్మొటిక్స్ వ్యాపారాలతో ప్రజలు మోసపోవుదురు. టోకువర్తకులు ప్రజల నుంచి ధాన్యాలను కొనుగోలు చేసి స్వార్థచిత్తంతో నిల్వ ఉంచి అధికరేట్లతో వినియోగదారులను సమస్యలకు గురిచేయుదురు. శుభకార్యాల పరంపరలో బంగారు వినియోగం తగ్గుముఖం పట్టును. **వేద, పురాణ, ఉపనిషత్తులకు చక్కని ప్రాధాన్యత కల్గే రీతిలో పరిస్థితులు ఉపకరించును.** వస్త్రాలు, కందులు, మినుములు, పంచదార, బెల్లం ధరలు పెరుగును. సంవత్సర మధ్యనుంచి కంప్యూటర్ సంబంధిత వస్తువులు, కాస్మొటిక్స్ ధరలు తగ్గును. తోలు పరిశ్రమ లాభాల బాటలో పయనించినప్పటికీ కొన్ని కర్మాగారములు మూతపడును. అలాగే ప్రముఖ స్థానంలో ఉన్న ఒక కార్ల కర్మాగారము కూడా మూతపడే అవకాశములు అత్యధికములు.

సనాతనమార్గంలో నడిచేవారు కూడా కొన్ని సందర్భాలలో సంప్రదాయ విలువలను గాలికి వదిలేసినందున ప్రజల మనోభావాలు దెబ్బతినును. జలాశయ అంశాలపైన న్యాయస్థానాల చుట్టూ పాలకులు తిరుగుతుంటారు. న్యాయదేవతకు కళ్లు లేకపోయినప్పటికీ దుర్మార్గాలను వినగలుగుతూ, తనదైన శైలిలో తీర్పులిచ్చి, ప్రజలకు మేలుచేసే విధంగా న్యాయరంగం సత్తా ఏమిటో కొన్ని సందర్భాలలో నిరూపణ కాగలదు.

మొత్తం మీద కుంభకోణాలు, భూకంపాలు, రైలు విమాన రోడ్డు ప్రమాదాలు, ఉగ్రవాద తీవ్రవాద దాడులు, బంద్‌లు, ప్రకృతివైపరీత్యాలు, అశాంతి వాతావరణాలు మొదలైనవన్నీ పిలిస్తే పలికేవిధంగా వచ్చుటకు గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి. **అందుచేత పైన చెప్పిన తేదీలలో శాంతిమార్గం కరువయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రపంచానికి శాంతి కలగాలని ప్రజలందరూ భక్తి, ప్రపత్తులతో తమ తమ ఇష్టదైవాలను ఆరాధిస్తూ, యజ్ఞయాగాది శాంతి క్రతువులలో పాల్గొని ప్రశాంతచిత్తమును పొందేది.**

సర్వేజనా సుఖినోభవంతు, సమస్త సన్మంగళాని భవంతు

దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాసగార్గేయ

పూర్వగణితం ప్రకారం గ్రహణాలు రానే రావు

పూర్వ సాంప్రదాయ ప్రకారమని చెప్పే పూర్వగణిత పంచాంగకర్తలు వారి గణితం ప్రకారంగా గ్రహణాలని సాధించలేరు.కంటికి కనపడని తిథి, నక్షత్రాలు పూర్వసాంప్రదాయమని, కంటికి ప్రత్యక్షంగా కనపడే గ్రహణాదులను దృగ్గణితం ప్రకారం రాస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగము ఇదే కోవలోనికే వచ్చును. ప్రత్యక్ష ఋజువునకు నిలబడక, తప్పు తిథి నక్షత్రాలతో, పండుగ తేడాలకు మూలమై.. ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. కనుక పాఠకులు ఈ అంశాన్ని గమనించవలసినది.

శ్రావణ పూర్ణిమకు పాక్షిక చంద్రగ్రహణము

శ్రీ హేమలంబ నామ సంవత్సర శ్రావణ పూర్ణిమ 07 ఆగస్టు 2017 సోమవారం శ్రవణానక్షత్ర మకరరాశిలో మేష, వృషభలగ్నాలలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవించును. చంద్రునికి వాయువ్య భాగంలో స్పర్శించి, గ్రహణం పాక్షికంగా ఉండును. ఇది యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ప్రాంతములన్నింటియందు కనపడును.

భారతకాలమానప్రకారం సంపూర్ణ చంద్రగ్రహణ సమయాలు

వాయువ్యాన చంద్రగ్రహణ స్పర్శ	: రా10గం॥53ని॥లు
చంద్రగ్రహణ మధ్యకాలం	: రా11గం॥50ని॥లు
చంద్రగ్రహణ మోక్షకాలం	: రా12గం॥48ని॥లు
ఆద్యంతం పుణ్యకాలం	: 1గం॥55ని॥లు (115ని॥లు)

శ్రావణపూర్ణిమకు చంద్రగ్రహణమున్నందున, ఈనాటి ఉపాకర్మలు భాద్రపదమాసంలో ఆచరించవలయును.

ఇది రాత్రి నిద్రించే సమయం గనుక సహజంగా ఎవరూ దీనిని వీక్షించాలని కుతూహల పడరు. గర్భవతులు వీక్షించవద్దు. ఈ మధ్యకాలంలో గ్రహణ సమయంలో గర్భవతులు మల, మూత్ర విసర్జన కూడా చేయకూడ దని, కనీసం టి.విలలో కనపడే గ్రహణాన్ని కూడా చూడకూడదని చెప్పటం జరుగుతున్నది. ఇది వాస్తవం కాదు. మల, మూత్ర విసర్జనకు వెళ్లవచ్చును. కనుక గర్భవతులు ఎట్టి ఆందోళన చెందవద్దు. ఒకవేళ మేల్కొని ఉంటే గృహంలో ఉండి అన్నీ పనులు నిర్వర్తించ వచ్చును. గ్రహణ సమయమంతా పడుకొనే ఉండాలనే నియమమేమీ లేదు. భౌతికంగా గ్రహణాన్ని చూడ కుండా ఉంటే చాలు. టి.వీలలో చూపే గ్రహణ దృశ్యాలను చూడవచ్చు.

గ్రహణము 10గం॥53ని॥లకు స్పర్శించును కనుక కనీసం 3గంటల ముందుగా అన్నీ వయసుల వారు ఆహారము స్వీకరించవచ్చును. గ్రహణ ప్రారంభ సమయానికి ఆహారము జీర్ణమగును. పట్టుస్నానం, మధ్యస్నానం, విడుపుస్నానం ఆచరించేవారు యధావిధిగా ఆచరించవచ్చును.

సూర్యగ్రహణాలు

శ్రీ హేమలంబ శ్రావణ అమావాస్య 21 ఆగస్టు 2017 సోమవారం సింహరాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించును. ఉత్తర అమెరికా దేశంలో కనపడును. ఈ సంపూర్ణ గ్రహణం భారతదేశంలో కనపడదు.

అలాగే శ్రీ హేమలంబ మాఘ అమావాస్య 15 ఫిబ్రవరి 2018 గురు వారం పాక్షిక సూర్యగ్రహణం కుంభరాశిలో సంభవించును. ఇది అంటార్కిటికా మరియు దక్షిణఅమెరికాలలో కనపడును. భారతదేశంలో కనపడదు.

పైన చెప్పిన 2 గ్రహణముల పూర్తి వివరాలను మా అంతర్జాతీయ పంచాంగం 'గ్రహభూమి'లో తెలియజేయగలము.

సంపూర్ణ చంద్రగ్రహణము

శ్రీ హేమలంబ మాఘపూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటక రాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటక, సింహ లగ్నాలలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. చంద్రునికి తూర్పు, ఆగ్నేయాల మధ్యలో స్పర్శ ప్రారంభమై, 76 నిముషాలు సంపూర్ణ గ్రహణ బింబముండును. ఆసియా, ఆస్ట్రేలియా, ఫసిఫిక్, ప్రాంతాలలో గోచరించును.

భారతకాలమానప్రకారం సంపూర్ణ చంద్రగ్రహణ సమయాలు

పాక్షికంతో చంద్రగ్రహణ ప్రారంభం (స్పర్శ)	**సా5గం॥18ని॥లు**
సంపూర్ణ స్థాయిలోకి గ్రహణరాక (నిమీలనము)	**సా6గం॥22ని॥లు**
సంపూర్ణము నుంచి విడుపు ప్రారంభం(ఉన్మీలనం)	**రా7గం॥38ని॥లు**
గ్రహణ అంత్యకాలము (మోక్షం)	**రా8గం॥41ని॥లు**
ఆద్యంతం చంద్రగ్రహణ పుణ్యకాలం	**3గం॥23ని॥లు**
సంపూర్ణ బింబదర్శన కాలము	**76ని॥లు**

ఈ గ్రహణమును గర్భవతులు వీక్షించవద్దు. గృహాలలో ఉంటూ అన్నీ పనులు ఆచరించవచ్చును. గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జన చేయకూడదనేది వాస్తవం కాదు. గ్రహణానికి 3గం॥ల ముందు నుంచి అన్నీ వయసుల వారు ఘన పదార్థములను స్వీకరించవద్దు. గ్రహణం తదుపరి భోజన కార్యక్రమాలను ఆచరించేది. చంద్రగ్రహణం సాయంత్రం 5గం॥18ని॥లకు స్పర్శతో ప్రారంభమయినప్పటికీ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో గ్రహణ గోచర సమయాలను ప్రక్క పట్టిక ద్వారా విపులంగా తెలుసుకోవచ్చును. ఇది అరుదైన ప్రత్యేకరీతి సంపూర్ణ చంద్రగ్రహణము. కనుక పాటించాల్సిన పరిహార విధి విధానాలను 'గ్రహభూమి' పంచాంగములో ఇవ్వటమైనది.

వివిధ ప్రాంతాలలో చంద్రగ్రహణం గోచరించు సమయాలు

ప్రాంతము	ప్రారంభాంత్యాలు	ప్రాంతము	ప్రారంభాంత్యాలు
విజయవాడ	సా5.57 - రా8.41	కర్నూలు	సా6.05 - రా8.41
శ్రీకాకుళం	సా5.41 - రా8.41	అనంతపురం	సా6.05 - రా8.41
విజయనగరం	సా5.43 - రా8.41	చిత్తూరు	సా6.06 - రా8.41
విశాఖపట్నం	సా5.44 - రా8.41	నెల్లూరు	సా6.02 - రా8.41
కాకినాడ	సా5.49 - రా8.41	తిరుపతి	సా6.06 - రా8.41
రాజమండ్రి	సా5.51 - రా8.41	కాళహస్తి	సా6.05 - రా8.41
అమలాపురం	సా5.51 - రా8.41	షిర్డీ	సా6.18 - రా8.41
గుంటూరు	సా5.58- రా8.41	బెంగళూరు	సా6.14 - రా8.41
ఒంగోలు	సా6.00 - రా8.41	మైసూరు	సా6.19 - రా8.41
హైద్రాబాద్	సా6.05 - రా8.41	మధురై	సా6.16 - రా8.41
వరంగల్	సా5.59 - రా8.41	మద్రాసు	సా6.03 - రా8.41
కరీంనగర్	సా6.00 - రా8.41	తిరుత్తణి	సా6.05 - రా8.41
మహ.నగర్	సా5.59 - రా8.41	కంచి	సా6.06 - రా8.41
మెదక్	సా6.03 - రా8.41	శృంగేరీ	సా6.25 - రా8.41
ఖమ్మం	సా5.57 - రా8.41	త్రివేండ్రం	సా6.23 - రా8.41
బాసర	సా6.00 - రా8.41	కన్యాకుమారి	సా6.21 - రా8.41
నిజామాబాద్	సా6.04 - రా8.41	బొంబాయి	సా6.26 - రా8.41
ఆదిలాబాద్	సా6.01 - రా8.41	కలకత్తా	సా5.15 - రా8.41
భద్రాచలం	సా5.54 - రా8.41	ఢిల్లీ	సా5.52 - రా8.41
శ్రీశైలం	సా6.05 - రా8.41	అహ్మదాబాద్	సా6.21 - రా8.41
కడప	సా6.07 - రా8.41	వారణాసి	సా5.34 - రా8.31

విశేష శుభయోగాలు - వివరణ

ముఖ్యకార్య ప్రారంభాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు, పెండ్లిచూపులు, నిశ్చితార్ధములతో పాటు ఇతర ముఖ్యకార్యములకు ముహూర్తములు చూసుకొనటం పరిపాటి. పంచాంగాలలోని ముహూర్తాలే కాక విశేష శుభయోగాలు కూడా కొన్ని ఉంటాయి.

ఇట్టి శుభయోగ సమయాలను కూడా విశేష కార్యక్రమాలకు సుముహూర్తాలుగా నిర్ణయించవచ్చు. ఈ విశేషయోగాల వివరాలను ప్రథమంగా పాఠకులు తెలుసుకొనాలి. యోగ సమయాలను కూడా ప్రక్క పేజీలలో ఇవ్వటం జరిగింది. ఈ సమయాలను ముఖ్య కార్యక్రమాలన్నింటికీ పాఠకులు వినియోగించవచ్చును. పంచాంగంలో ఇచ్చే ముహూర్తాలతో పాటు, వీటిని కూడా సుముహూర్తాలు గానే భావించాలి.

మహాసౌరయోగము: దీనినే రవియోగమని కూడా అంటారు. సూర్య సంచార నక్షత్రం మొదలు 4,6,9,10,13,20 నక్షత్రాలలో చంద్రసంచారముంటే, ఆ సమయాన్ని మహాసౌరయోగమందురు. ఈ యోగ సమయాన్ని ముఖ్య కార్యాలన్నింటికీ వినియోగించవచ్చు. ఈ సమయంలో వచ్చే దుర్ముహూర్త, వర్జ్యాలను విసర్జించి మిగిలిన సమయాన్నే తీసుకొన్నచో మరింత శ్రేయోదాయకం.

ద్విపుష్కరయోగము: విదియ సప్తమి ద్వాదశి తిథులు రెండు పక్షములలో ఆది మంగళ శనివారాలలో వచ్చి, ఆయా రోజులలో ద్విపాద నక్షత్రాలైన మృగశిర చిత్ర ధనిష్ఠ నక్షత్రాలు కలిసినట్టి సమయాలను ద్విపుష్కరయోగ సమయాలు అంటారు. ఒక ముఖ్య కార్యాన్ని తలపెట్టి ద్విపుష్కర యోగ సమయంలో ఆచరిస్తే, అట్టి మరో కార్యాన్ని ఆచరించే అవకాశం మరోసారి వస్తుందని భావం. పొరపాటున ఈ ద్విపుష్కరయోగ సమయంలో ఓ చెడుకార్యం ఆచరణ జరిగితే, తిరిగి మరో చెడుకార్యం తారసపడే అవకాశం ఉందని భావం. కనుక మంచి పనులనే ఈ సమయాలలో చేయటానికి ప్రయత్నించేది.

త్రిపుష్కరయోగము: విదియ సప్తమి ద్వాదశి తిథులు రెండు పక్షములలో ఆది మంగళ శనివారాలలో వచ్చి, ఆయా రోజులలో త్రిపాద నక్షత్రాలైన కృత్తిక పునర్వసు ఉత్తర విశాఖ ఉత్తరాషాఢ పూర్వాభాద్ర నక్షత్రాలు కలిసినట్టి సమయాలను త్రిపుష్కరయోగ సమయాలంటారు. ఒక ముఖ్య కార్యాన్ని తలపెట్టి ఈ త్రి పుష్కరయోగ సమయంలో ఆచరిస్తే, మరో మంచికార్యాన్ని ఇంకో రెండుసార్లు చేసే అవకాశం కల్గునని భావం. పొరపాటున ఈ త్రిపుష్కరయోగ సమయంలో తెలియకనే ఓ అనవసర కార్యాన్ని చేపడితే, మరో 2 సార్లు తిరిగి చేసే స్థితి ఏర్పడి మరింత నష్టపోయే సూచన కలదని భావం.

రవిపుష్యయోగము: ఆదివారం సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం మధ్యన పుష్యమీ నక్షత్రం ఉండే కాలాన్ని రవిపుష్యయోగమంటారు. ప్రయాణాలతో పాటు అతిముఖ్య కార్యక్రమాలకు వజ్రాయుధంలాంటిదని భావం.

గురుపుష్యయోగము: గురువారం సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం మధ్యన పుష్యమీ నక్షత్రం ఉండే కాలాన్ని గురుపుష్యయోగమంటారు. ఈ యోగం వివాహాంశాలు తప్ప మిగిలిన వాటికి శుభప్రదమైన సమయంగా భావించాలి.

అమృతసిద్ధియోగము: ఆదివారం హస్త, సోమవారం మృగశిర, మంగళవారం అశ్వనీ, బుధవారంలో అనూరాధ, గురువారాన పుష్యమీ, శుక్రవారం రేవతి, శనివారం రోహిణి నక్షత్రాలు కలిసి వచ్చిన సమయాన్ని అమృతసిద్ధి యోగంగా పిలుస్తారు. కానీ మంగళవార అమృతసిద్ధియోగం గృహారంభ, గృహప్రవేశాలకి, గురువార అమృతసిద్ధి యోగం వివాహ పరంపరలకు నిషిద్ధము. మిగిలిన అంశాలన్నింటికీ వినియోగించవచ్చును.

సర్వార్థసిద్ధియోగము: ఈ యోగ సమయంలో ప్రయత్నాలు ప్రారంభిస్తే కోరికలు నెరవేరునని జ్యోతిషశాస్త్ర సూచన. ఆదివారం నాడు హస్త మూల ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర పుష్యమీ ఆశ్లేష నక్షత్రాలు కలిసిన సమయాన్ని సర్వార్థ సిద్ధియోగంగా

పిలుస్తారు. సోమవారం నాడు శ్రవణం రోహిణి మృగశిర పుష్యమి అనూరాధ నక్షత్రాలు కలిసిననూ, మంగళవారం నాడు అశ్విని ఉత్తరాభాద్ర కృత్తిక ఆశ్లేష నక్షత్రాలు వచ్చిననూ, బుధవారం నాడు రోహిణి అనూరాధ హస్త కృత్తిక మృగశిర నక్షత్రాలున్ననూ, గురువారంతో రేవతి అనూరాధ అశ్విని పునర్వసు పుష్యమి నక్షత్రాలు వస్తున్ననూ, శుక్రవారంతో కూడిన రేవతి అనూరాధ పునర్వసు అశ్విని శ్రవణ నక్షత్రాలు, శనివారం శ్రవణం రోహిణి స్వాతి నక్షత్రాలు కలిసి వస్తుంటే వచ్చే యోగాలని సర్వార్థసిద్ధియోగాలుగా పిలుస్తారు. ఈ సమయాలు ప్రస్తుతం జరిగే ఈ సంవత్సరంలో ఏయే మాసాలలో వస్తున్నాయో ఈ దిగువ వివరంగా పొందుపరచటం జరిగింది.

గురుపుష్య యోగాలు

నవం	09 మ01.39	-	10 ఉ06.12
డిశం	07 ఉ06.27	-	07 రా07.55

రవిపుష్య యోగాలు

జూన్	25 రా11.26	-	26 ఉ05.41
జూలై	23 ఉ09.54	-	24 ఉ05.49
ఆగస్టు	20 ఉ05.56	-	20 సా05.23

ఇతర మాసాలలో గురుపుష్య యోగములు, రవిపుష్య యోగములు లేవు.

త్రిపుష్కరయోగాలు

2017

నెల	నుంచి	-	వరకు
ఏప్రిల్	18 రా10.11	-	18/19 రా02.37
ఏప్రిల్	23 ఉ04.05	-	23/24 రా01.41
మే	06 రా08.30	-	07 ఉ07.45
జూన్	25 ఉ04.21	-	25 రా11.26
జూలై	04 రా12.29	-	05 ఉ05.27
ఆగస్టు	19 ఉ05.56	-	19 ఉ07.17
ఆగస్టు	27 రా10.41	-	28 ఉ05.57
సెప్టెం	02 ఉ09.38	-	03 ఉ09.38
సెప్టెం	12 ఉ05.59	-	12 ఉ07.57
అక్టో	21 ఉ10.18	-	22/23 రా03.00
అక్టో	31 సా06.56	-	నవం 1 ఉ06.09
నవం	05 ఉ07.40	-	05 రా10.32
డిశం	24/25 రా1.55	-	25 ఉ06.37
డిశం	30 ఉ06.39	-	30 సా06.55

2018

జన	03 ఉ04.08	-	03 ఉ06.41
జన	07 సా04.04	-	07/08 రా01.11
ఫిబ్ర	17 మ11.28	-	18 ఉ04.51
మార్చి	03 ఉ06.28	-	03 ఉ08.56

త్రిపుష్కరయోగాలు

2017

నెల	నుంచి	-	వరకు
ఏప్రిల్	02 మ03.16	-	02/03 రా01.15
మే	27 ఉ05.38	-	27 సా05.32
జూలై	29 ఉ07.01	-	30 ఉ07.23
ఆగస్టు	8/9 రా12.25	-	09 ఉ04.53
అక్టో	1/2 రా02.44	-	02 ఉ06.01
నవం	25 మ12.49	-	26 ఉ09.51

2018

జన	28 ఉ08.28	-	28/29 రా01.43
ఫిబ్ర	06 ఉ08.01	-	06 ఉ10.54
మార్చి	24 ఉ06.12	-	24 ఉ10.06

అమృతసిద్ధి యోగాలు

2017

నెల	నుంచి	-	వరకు
ఏప్రిల్	01 ఉ06.06	-	01/02 రా02.54
ఏప్రిల్	9/10 రా1.55	-	10 ఉ05.59
ఏప్రిల్	25 రా09.56	-	26 ఉ05.49
ఏప్రిల్	29 ఉ05.47	-	29 ఉ10.57
మే	07 ఉ07.45	-	08 ఉ05.43
మే	23 ఉ08.25	-	24 ఉ05.39

మహాసారయోగ సమయాలు

2017

నెల	నుంచి	-	వరకు
ఏప్రిల్	1/2 రా02.52	-	02/03 రా01.15
ఏప్రిల్	04 రా11.12	-	06 రా11.01
ఏప్రిల్	08 రా12.33	-	09/10 రా01.55
ఏప్రిల్	17 రా07.34	-	18 రా10.11
ఏప్రిల్	29 ఉ10.57	-	30 ఉ08.34
మే	01 ఉ06.38	-	02 ఉ05.16
మే	04 ఉ04.29	-	06 ఉ06.10
మే	08 ఉ09.44	-	09 మ12.02
మే	17 ఉ07.26	-	18 ఉ09.27
మే	28 మ03.32	-	29 మ01.25
మే	30 మ11.58	-	31 మ11.14
జూన్	02 మ12.02	-	04 మ03.25
జూన్	06 రా08.25	-	07 రా11.19
జూన్	08 ఉ06.20	-	08/09 రా02.15
జూన్	15 సా05.16	-	16 సా06.23
జూన్	26 రా09.23	-	27 రా07.59
జూన్	28 రా07.18	-	29 రా07.24
జూలై	01 రా09.51	-	03/04 రా02.36
జూలై	07 మ11.25	-	08 మ02.11
జూలై	14 రా12.42	-	15 రా12.49
జూలై	26 ఉ04.52	-	27 ఉ04.24
జూలై	27 ఉ04.41	-	29 ఉ05.41
జూలై	31 ఉ09.40	-	ఆగస్ట్ 1 ఉ05.52
ఆగస్టు	01 ఉ05.52	-	02 మ03.17
ఆగస్టు	02 రా03.16	-	03 సా06.14
ఆగస్టు	05 రా11.36	-	06 రా01.47
ఆగస్టు	13 ఉ05.51	-	14 ఉ05.05
ఆగస్టు	24 మ02.01	-	25 మ02.37
ఆగస్టు	26 మ03.52	-	27 సా05.45
ఆగస్టు	29 రా10.58	-	30 రా08.52
ఆగస్టు	30 రా01.54	-	సెప్టెం 1ఉ05.58
సెప్టెం	01 ఉ05.58	-	02 ఉ07.25
సెప్టెం	04 మ11.19	-	05 మ12.25
సెప్టెం	11 ఉ09.21	-	12 ఉ07.57
సెప్టెం	22 రా12.38	-	23 రా02.16
సెప్టెం	25 ఉ04.26	-	26 ఉ07.03
సెప్టెం	27 ఉ06.13	-	27 ఉ09.53
సెప్టెం	29 మ03.49	-	అక్టో 1 ఉ06.01
అక్టో	01 ఉ06.01	-	01 రా08.10
అక్టో	03 రా09.53	-	04 రా09.40
అక్టో	10 మ12.10	-	10 రా07.17
అక్టో	11 ఉ10.27	-	12 ఉ08.58
జూన్	04 ఉ05.30	-	04 మ03.25
జూన్	07 రా11.19	-	08 ఉ05.38
జూన్	20 ఉ05.40	-	20 మ03.44
జూలై	05 ఉ05.44	-	06 ఉ05.44
ఆగస్టు	02 ఉ05.52	-	02 మ03.17
సెప్టెం	08 మ12.32	-	09 ఉ05.59
అక్టో	06 ఉ06.02	-	06 రా07.32
నవం	06 రా07.56	-	07 ఉ06.11
నవం	09 మ01.39	-	10 ఉ06.12
డిశం	04 ఉ06.26	-	04/05 రా03.21
డిశం	07 ఉ06.27	-	07 రా07.55
డిశం	30 రా08.39	-	31 ఉ06.40

2018

జనవరి	01 ఉ06.40	-	01 మ02.54
జనవరి	07 రా01.11	-	08 ఉ06.42
జనవరి	27 ఉ06.43	-	27/28 ఉ04.05
ఫిబ్ర	04 ఉ10.29	-	05 ఉ06.41
ఫిబ్ర	20 మ02.04	-	21 ఉ06.34
ఫిబ్ర	24 ఉ06.32	-	24 మ11.29
మార్చి	04 ఉ06.27	-	04 రా08.17
మార్చి	07 రా10.35	-	08 ఉ06.24
మార్చి	20 ఉ06.15	-	20 రా07.45

సర్వార్ధసిద్ధి యోగ సమయములు

2017

నెల	నుంచి	-	వరకు
ఏప్రిల్	01 ఉ06.06	-	01/02 రా02.54
ఏప్రిల్	09 ఉ06.06	-	10 ఉ05.59
ఏప్రిల్	14 ఉ10.47	-	15 ఉ05.56
ఏప్రిల్	16 సా04.40	-	17 ఉ05.55
ఏప్రిల్	23 రా01.41	-	24 ఉ05.50
ఏప్రిల్	25 రా09.56	-	26 ఉ05.49
ఏప్రిల్	29 ఉ05.47	-	29 ఉ10.57
మే	02 ఉ05.16	-	02 ఉ05.46
మే	03 ఉ04.33	-	03 ఉ05.45
మే	07 ఉ05.44	-	08 ఉ05.43
మే	11 సా05.20	-	12 రా08.14
మే	14 ఉ05.41	-	14/15 రా02.09
మే	21 మ11.12	-	22 ఉ05.39
మే	23 ఉ08.25	-	24 ఉ05.39
మే	24 రా03.15	-	25 ఉ05.38
మే	29 మ01.25	-	30 ఉ05.38
మే	30 మ11.58	-	31 ఉ05.38
జూన్	04 ఉ05.38	-	04 మ03.25
జూన్	07 రా11.19	-	08/09 రా02.15
జూన్	11 ఉ05.38	-	11 ఉ08.06
జూన్	18 ఉ05.39	-	11 సా06.30
జూన్	20 ఉ05.40	-	20 మ03.44
జూన్	21 మ01.27	-	22 ఉ05.40
జూన్	25 రా11.26	-	26 రా09.23
జూన్	27 ఉ05.41	-	27 రా07.59
జూలై	05 ఉ05.44	-	06 ఉ08.25
జూలై	09 సా04.49	-	10 ఉ05.45
జూలై	10 రా07.10	-	11 ఉ05.45
జూలై	16 రా12.21	-	17 ఉ05.47
జూలై	18 రా09.46	-	20 ఉ05.48
అక్టో	22 మ02.24	-	23 మ02.54
అక్టో	24 ఉ05.42	-	24 సా05.46
అక్టో	25 రా08.49	-	26 రా11.53
అక్టో	29 ఉ05.04	-	31 ఉ07.38
నవం	02 ఉ06.57	-	03 ఉ05.30
నవం	09 మ01.39	-	10 మ12.26
నవం	21 రా03.51	-	23 ఉ07.00
నవం	24 ఉ10.04	-	25 మ12.49
నవం	27 సా04.38	-	29 సా05.13
డిశం	01 మ02.29	-	02 మ12.08
డిశం	02 రా12.02	-	03 ఉ09.22
డిశం	08 సా06.28	-	09 సా05.42
డిశం	21 సా04.19	-	22 రా07.12
డిశం	23 రా09.44	-	24 రా11.46
డిశం	26/27 రా1.48	-	28 రా12.39
డిశం	29 ఉ05.25	-	29 రా10.57
డిశం	31 సా05.44	-	జనవరి 1ఉ06.40

2018

నెల	నుంచి	-	వరకు
జనవరి	01 ఉ06.40	-	01 మ02.54
జనవరి	06 రా01.21	-	07 రా01.11
జనవరి	19/20 రా3.29	-	21 ఉ05.32
జన	22 ఉ07.02	-	23 ఉ08.09
జన	26 ఉ07.30	-	28 ఉ04.05
జన	29 రా11.04	-	30 రా08.19
ఫిబ్ర	05 ఉ10.18	-	06 ఉ10.54
ఫిబ్ర	06 మ12.59	-	07 మ12.17
ఫిబ్ర	18 మ12.47	-	19 మ01.39
ఫిబ్ర	19 సా05.26	-	20 మ02.04
ఫిబ్ర	21 మ02.02	-	22 మ01.35
ఫిబ్ర	24 మ11.29	-	26 ఉ08.03
ఫిబ్ర	27 రా03.52	-	28 రా01.45
మార్చి	07 రా10.35	-	08 రా12.46
మార్చి	20 రా07.45	-	21 రా07.02
మార్చి	22 సా06.05	-	23 సా04.58
మార్చి	25 మ02.21	-	27 మ11.28
మార్చి	29 ఉ08.40	-	30 ఉ07.28

జూలై	23 ఉ09.54	-	24 ఉ07.44
జూలై	25 ఉ05.50	-	25 ఉ06.01
ఆగస్టు	02 ఉ05.52	-	02 మ03.17
ఆగస్టు	06 ఉ05.53	-	06/07 రా01.47
ఆగస్టు	07 ఉ07.53	-	07/08 రా03.34
ఆగస్టు	13 ఉ05.55	-	14 ఉ05.05
ఆగస్టు	15 ఉ05.55	-	15/16 రా02.31
ఆగస్టు	16 ఉ05.55	-	17 ఉ05.55
ఆగస్టు	18 రా09.04	-	19 ఉ05.56
ఆగస్టు	20 ఉ05.56	-	20 సా05.23
ఆగస్టు	26 మ03.52	-	27 ఉ05.57
ఆగస్టు	28 రా08.10	-	29 ఉ05.57
సెప్టెం	03 ఉ05.58	-	03 ఉ09.38
సెప్టెం	04 ఉ05.58	-	04 మ11.19
సెప్టెం	08 మ12.32	-	09 ఉ05.59
సెప్టెం	10 ఉ05.59	-	10 ఉ10.38
సెప్టెం	12 ఉ05.59	-	12 ఉ07.57
సెప్టెం	13 ఉ05.59	-	14 ఉ05.01
సెప్టెం	14 రా03.36	-	15 మ02.17
సెప్టెం	20 రా11.03	-	21 ఉ06.00
సెప్టెం	23 ఉ06.00	-	23/24 రా02.16
సెప్టెం	25 ఉ06.00	-	26 ఉ06.00
సెప్టెం	30 సా06.16	-	అక్టో 1 ఉ06.01

అక్టో	05 రా08.51	-	07 ఉ06.02
అక్టో	09 మ02.02	-	10 ఉ06.02
అక్టో	11 ఉ06.03	-	10 ఉ10.27
అక్టో	12 ఉ08.58	-	13 ఉ07.47
అక్టో	18 ఉ06.39	-	19 ఉ06.04
అక్టో	21 ఉ06.05	-	21 ఉ10.18
అక్టో	23 ఉ06.06	-	23 మ02.54
అక్టో	27 రా02.42	-	29 ఉ05.04
నవం	02 ఉ06.57	-	03 రా03.29
నవం	06 ఉ06.11	-	07 ఉ06.11
నవం	09 ఉ06.12	-	10 ఉ06.12
నవం	15 ఉ06.15	-	15 మ01.47
నవం	24 ఉ10.04	-	25 మ12.49
నవం	28 సా05.22	-	29 ఉ06.23
నవం	30 ఉ06.23	-	డిశం 1 ఉ06.24
డిశం	01 ఉ06.24	-	01 మ02.29
డిశం	04 ఉ06.26	-	04/05 రా03.21
డిశం	07 ఉ06.27	-	07 రా07.57
డిశం	10 సా05.36	-	11 ఉ06.30
డిశం	15 రా01.31	-	16 ఉ06.33
డిశం	22 ఉ06.36	-	22 రా07.12
డిశం	26 ఉ06.38	-	26(27 రా01.48
డిశం	28 ఉ06.38	-	28 రా12.39
డిశం	30 రా08.39	-	31 ఉ06.40

2018			
జన	01 ఉ06.40	-	01 మ02.54
జన	07 ఉ06.42	-	08 ఉ06.42
జన	12 ఉ07.28	-	13 ఉ06.43
జన	14 మ01.15	-	15 ఉ06.43
జన	23 ఉ06.43	-	23 ఉ08.09
జన	25 ఉ06.43	-	25 ఉ08.22
జన	27 ఉ06.43	-	28 ఉ04.05
ఫిబ్ర	04 ఉ06.41	-	05 ఉ06.41
ఫిబ్ర	08 మ02.20	-	09 సా04.56
ఫిబ్ర	11 ఉ06.39	-	11 రా11.00
ఫిబ్ర	18 మ12.47	-	19 ఉ06.35
ఫిబ్ర	20 మ02.04	-	21 ఉ06.34
ఫిబ్ర	24 ఉ06.32	-	24 మ11.29
ఫిబ్ర	27 ఉ06.01	-	27 ఉ06.30
ఫిబ్ర	27/28 రా3.52	-	28 ఉ06.30
మార్చి	04 ఉ06.27	-	04 రా08.17
మార్చి	07 రా10.35	-	08 రా12.46
మార్చి	11 ఉ06.22	-	11 ఉ06.29
మార్చి	18 ఉ06.17	-	18 రా08.11
మార్చి	20 ఉ06.15	-	20 రా07.45
మార్చి	21 రా07.02	-	22 ఉ06.14
మార్చి	26 మ12.56	-	27 ఉ06.10
మార్చి	27 మ11.28	-	28 ఉ06.09

పండుగ, పర్వదిన విశేష పూజా సమయాలు

చైత్రమాసము (28.3.2017 నుంచి 26.4.2017 వరకు)

నెల	తేది	వివరము
మార్చి 2017	28	మంగళవారం ఉ8.26 నుంచి 10.11 మధ్యలో శ్రీ హేమలంబ సంవత్సర వసంతనవరాత్రారంభ కలశస్థాపన ఆచరించాలి.
ఏప్రిల్ 2017	05	బుధవారం ఉ10.56 నుంచి మ1.23 మధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణమహోత్సవము జరుగును. మాంగల్యధారణకు ముహూర్తసమయం 12గం॥10ని॥లు.
	07	శుక్రవారం కామదాఏకాదశికి ఉపవాసమున్నవారు,మరుసటిరోజు ఉ6.00 నుంచి 8.28 మధ్య ద్వాదశిపారణ (భోజనం) ఆచరించాలి.
ఏప్రిల్ 2017	08	శనివారం చైత్ర శుక్ల త్రయోదశి శనిప్రదోషకాలం సా6.18-8.38
	14	శుక్రవారం మేషసంక్రమణ పుణ్యకాలం ఉ5.56-మ12.07 సంక్రమణ తర్పణ మహాపుణ్య సమయం ఉ5.56-8.00
	22	శనివారం వరూధినీఏకాదశికి ఉపవాసమున్నవారు మరునాడు ఉ9.40కి హరివాసర ముగింపు.ద్వాదశిపారణ మ1.20-3.51
	24	సోమ చైత్ర బ.త్రయోదశి సోమప్రదోషకాలం సా6.21-8.38
	25	మంగళవారం చైత్ర మాసశివరాత్రి శివార్చన సా6.21-8.37

వైశాఖమాసము (27.4.2017 నుంచి 25.5.2017 వరకు)

నెల	తేది	వివరము
ఏప్రిల్	28	శుక్రవారం అక్షయతదియ పూజాసమయం ఉ10.29-12.05
మే	06	శనివారం మోహినీఏకాదశికి ఉపవాసమున్నవారు, మరునాడు ఉ5.43-8.15 మధ్యన ద్వాదశిపారణ (భోజనం) ఆచరించాలి.
మే 2017	08	సోమ వైశాఖ శు.త్రయోదశి సోమప్రదోషకాలం సా6.25-8.40
	09	మంగళ శ్రీ నృసింహజయంతి సంకల్పసమయం ఉ10.47-1.20 సాయంపూజా సమయం మ3.52-సా6.25
	14	ఆదివారం వృషభసంక్రమణ పుణ్యకాలం మ12.03-6.26 సంక్రమణ తర్పణ మహాపుణ్య సమయం సా4.19-6.26
మే 2017	22	సోమవారం అపరఏకాదశి ఉపవాసమున్నవారు,మరుసటిరోజు ఉ5.38 నుంచి 08.11 మధ్యన ద్వాదశిపారణ చేయాలి.
	23	మంగళ వైశాఖ బ.త్రయోదశి భౌమప్రదోషకాలం సా6.30-8.43
	24	బుధవారం వైశాఖ మాసశివరాత్రి శివార్చన రా11.42-12.26

జ్యేష్ఠమాసము (26.5.2017 నుంచి 24.6.2017 వరకు)

నెల	తేది	వివరము
జూన్ 2017	05	సోమవారం నిర్జలేకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ5.37 నుంచి 8.13 మధ్యన ద్వాదశి పారణ చేయాలి.
	06	మంగళ జ్యేష్ఠ శు.త్రయోదశి భౌమప్రదోషకాలం సా6.34-8.47
	15	గురువారం మిథునసంక్రమణ పుణ్యకాలం ఉ5.46-మ12.10 సంక్రమణ తర్పణ మహాపుణ్య సమయం ఉ5.46-6.10
జూన్ 2017	20	మంగళవారం యోగినీఏకాదశి ఉపవాసమున్నవారు, మరుసటి రోజు ఉ5.39 నుంచి 8.15 మధ్యన ద్వాదశిపారణ ఆచరించాలి.
	21	బుధవారం జ్యేష్ఠ బ.త్రయోదశి ప్రదోషకాలం రా7.14-8.51
	22	గురువారం జ్యేష్ఠ మాసశివరాత్రి శివార్చన రా11.47-12.31

దృగ్గణిత పంచాంగాలు మాత్రమే శాస్త్రీయ ఋజువునకు నిలబడును
.... మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి

నెల	తేది	వివరాలు
		ఆషాఢమాసం (24.6.2017 నుంచి 23.7.2017 వరకు)
జూలై 2017	04	మంగళవారం శయనేకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ7.04కి హరివాసర ముగింపు.ద్వాదశిపారణ ఉ7.04-8.18
	06	గురువారం ఆషాఢ శు.త్రయోదశి ప్రదోషం సా6.40-8.53
	09	ఆదివారం గురుపూర్ణిమన వ్యాసపూజకు ఉ5.46-9.36
	16	ఆదివారం కర్కాటకసంక్రమణ పుణ్యకాలం ఉ5.46-సా4.37 సంక్రమణ తర్పణ మహాపుణ్య సమయం సా4.13-4.37
జూలై 2017	19	బుధవారం కామికాఏకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ9.38కి హరివాసర ముగింపు.ద్వాదశిపారణ మ1.30-4.05
	21	శుక్రవారం ఆషాఢ బ.త్రయోదశి ప్రదోషకాలం సా6.39-8.53
	21	శుక్రవారం ఆషాఢ మాసశివరాత్రి శివార్చన రా11.51-12.36
		శ్రావణమాసము (24.7.2017 నుంచి 21.8.2017 వరకు)
ఆగస్టు 2017	03	గురువారం పుత్రదాఏకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ5.52-8.24 మధ్య ద్వాదశిపారణ (భోజనం) ఆచరించాలి.
	04	శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఉదయపూజా సమయం ఉ6.44-8.50 సాయంత్ర ప్రదోష సమయ పూజా సమయం రా7.15-8.54
	05	శనివారం శ్రావణ శు.త్రయోదశి ప్రదోషం సా6.34-8.49
	07	సోమ శ్రావణపూర్ణిమ రక్షాబంధన శుభసమయం మ11.04-4.01 అపరాహ్ణ శుభసమయం మ1.29-4.01
ఆగస్టు 2017	14	సోమ శ్రీకృష్ణ 5244 వార్షిక జయంతి పూజ రా11.49-12.35
	17	గురువారం సింహసంక్రమణ పుణ్యకాలం ఉ5.55-మ12.11 సంక్రమణ తర్పణ మహాపుణ్య సమయం ఉ5.55-8.00
ఆగస్టు 2017	18	శుక్రవారం అజఏకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ5.55-7.17 మధ్యన ద్వాదశిపారణ (భోజనం) ఆచరించాలి.
	19	శనివారం శ్రావణ బ.త్రయోదశి శనిప్రదోషం సా6.26-8.44
	20	ఆదివారం శ్రావణ మాసశివరాత్రి శివార్చన రా11.47-12.33
		భాద్రపదమాసం (22.8.2017 నుంచి 20.9.2017 వరకు)
	25	శుక్ర వినాయకచతుర్థి పూజాకల్ప సమయం ఉ10.54-1.14
సెప్టెంబరు 2017	02	శనివారం పరివర్తనేకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ5.57-8.25 మధ్య ద్వాదశిపారణ (భోజనం) ఆచరించాలి.
	03	ఆదివారం భాద్రపద శు.త్రయోదశి ప్రదోషం సా6.15-8.36
	05	మంగళవారం అనంతచతుర్దశి పూజాసమయం ఉ5.58-మ12.41
	10	ఆదివారం భాద్రపద భరణీమహాలయం మ11.39-3.43
	16	శనివారం ఇంద్రైకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ5.59 నుంచి 8.24 మధ్యన ద్వాదశిపారణ ఆచరించాలి.
సెప్టెంబరు 2017	17	ఆదివారం కన్యాసంక్రమణ పుణ్యకాలం ఉ5.59-మ12.01 సంక్రమణ తర్పణ మహాపుణ్యకాలం సా5.59-8.00
	17	ఆదివారం భాద్రపద బ.త్రయోదశి ప్రదోషం సా6.04-8.27
	17	ఆదివారం యతీమహాలయ శ్రాద్ధం మ11.37-3.39
	18	సోమవారం భాద్రపద మాసశివరాత్రి శివార్చన రా11.37-12.25
	19	మంగళ మహాలయఅమావాస్య కుతుపకాలం మ11.37-12.25 మహాలయఅమావాస్య అపరాహ్ణం మ1.13-3.38

గమనిక- పూర్వగణిత పంచాంగాలలోని సమయాలతో పోల్చవద్దు. ఎందుకంటే పూర్వగణిత పంచాంగం సరికాదు. ఋజువునకు నిలబడదు.

ఆశ్వీజమాసము (21.9.2017 నుంచి 19.10.2017 వరకు)

నెల	తేది	వివరము
సెప్టెంబరు 2017	21	గురువారం ఉ5.59 నుంచి 7.46 మధ్యలో దేవీ నవరాత్ర కలశస్థాపన ధర్మశాస్త్రరీత్యా ఉత్తమోత్తమం.
	27	బుధవారం సరస్వతీదేవి ఆవాహన సమయం మ3.33–సా5.56
	28	గురువారం పూర్వాషాఢలో సరస్వతీదేవి పూజ మ3.32–5.55
	29	శుక్రవారం శరన్నవరాత్ర ఆయుధపూజ మ1.08–3.31
	30	శనివారం విజయదశమి విజయముహూర్తం మ1.56–2.43 దుర్గాదేవీ ఉద్వాసన ఉ6.00 నుంచి 8.23 మధ్యన సరస్వతీదేవి ఉద్వాసన సా6.16 నుంచి రా12.44 మధ్యన
అక్టోబరు 2017	01	ఆదివారం పాశాంకుశ ఏకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ8.50కి హరివాసర ముగింపు.ద్వాదశిపారణ మ1.07–3.30
	02	సోమవారం గోవత్సద్వాదశి పర్వదిన గోపూజ సా5.52–8.18
	03	మంగళ ఆశ్వీజ శు.త్రయోదశి భౌమప్రదోషకాలం సా5.51–8.17
	05	గురువారం కోజాగరీపూర్ణిమలో అక్షక్రీడకు రా11.31–12.20
అక్టోబరు 2017	15	ఆదివారం రమాఏకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ6.55కి హరివాసర ముగింపు.ద్వాదశిపారణ ఉ6.55–8.23
	17	మంగళవారం తులాసంక్రమణ పుణ్యకాలం ఉ8.49–సా4.49 సంక్రమణ తర్పణ మహాపుణ్య సమయం మ12.25–1.13
	17	మంగళ ఆశ్వీజ బ.త్రయోదశి భౌమప్రదోషకాలం సా5.41–8.10
	17	మంగళ ధనత్రయోదశి పర్వదిన లక్ష్మీపూజ సా5.41–8.10 అతిముఖ్య వృషభకాల లక్ష్మీపూజ సమయం రా7.25–9.26
	17	మంగళవారం సంధ్యాసమయ యమదీప ప్రజల్వన సా5.41–6.55
అక్టోబరు 2017	18	బుధవారం నరకచతుర్దశి అభ్యంగన స్నానవిధి ఉ4.35–6.04
	18	బుధవారం మాసశివరాత్రి శివార్చన రా11.27–12.13
	19	గురు దీపావళి వ్యాపారపుస్తక ఉదయకాల ప్రారంభ సమయం ఉ6.04–7.31, మాధ్యాహ్నిక కాల ప్రారంభ సమయం ఉ10.25–మ2.46, సాయంకాల ప్రారంభ సమయం సా4.13–8.46 ఈ మూడింటిలో మధ్యాహ్న సమయం అధిక గ్రహబలమున్నది
	19	గురువారం దీపావళీ ప్రదోషకాల లక్ష్మీపూజ సా5.40–8.09 స్థిరలగ్న లక్ష్మీపూజ సమయం రా7.17–9.18 అతిముఖ్య నిశీధికాల లక్ష్మీపూజ రా11.27–12.17

కార్తికమాసము (20.10.2017 నుంచి 18.11.2017 వరకు)

నెల	తేది	వివరము
అక్టోబరు 2017	20	శుక్రవారం కార్తికమాస ప్రారంభ గోవర్ధనపూజ ప్రాతఃపూజ ఉ6.04–8.27, సాయంత్రపూజ మ3.20–5.39
	29	ఆదివారం అక్షయనవమి పూజా సమయం ఉ6.07–మ11.51
	31	మంగళవారం ప్రభోదినీ ఏకాదశి ఉపవాసమున్నవారు,మరునాడు ఉ6.08–8.25 మధ్య ద్వాదశిపారణ (భోజనం) ఆచరించాలి.
నవంబరు 2017	01	బుధవారం కార్తిక శు.త్రయోదశి ప్రదోషం సా5.56–8.04
	02	గురువారం వైకుంఠచతుర్దశి నిశీధికాలపూజ రా11.25–12.16
	14	మంగళవారం ఉత్థానఏకాదశి ఉపవాసమున్నవారు, మరునాడు ఉ6.14–8.29 మధ్య ద్వాదశిపారణ (భోజనం) ఆచరించాలి.
	15	బుధవారం కార్తిక బ.త్రయోదశి ప్రదోషం సా5.29–8.02
	16	గురువారం వృశ్చికసంక్రమణ పుణ్యకాలం ఉ6.15–మ12.36 సంక్రమణ తర్పణ మహాపుణ్య సమయం మ12.12–12.36
	16	గురువారం కార్తిక మాసశివరాత్రి శివార్చన రా11.26–12.18

నెల	తేది	మార్గశిరం (19.11.2017 నుంచి 18.12.2017 వరకు)
నవంబరు	30	గురువారం మోక్షదాఏకాదశి ఉపవాసమున్నవారు,డిశంబరు 1 శుక్రవారం ఉ6.23-7.12 మధ్య ద్వాదశిపారణ ఆచరించాలి.
డిశంబరు 2017	01	శుక్రవారం మార్గశిర శు.త్రయోదశి ప్రదోషకాలం సా5.29-8.04
	13	బుధవారం సఫలఏకాదశి ఉపవాసమున్నవారు, మరుసటిరోజు ఉ9.51కి హరివాసర ముగింపు.ద్వాదశిపారణ మ1.08-3.20
	15	శుక్రవారం మార్గశిర బ.త్రయోదశి ప్రదోషం సా5.33-8.09
	16	శనివారం ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఉ6.32-మ12.03 సంక్రమణ తర్పణ మహాపుణ్యకాలం ఉ6.32-8.22
	16	శనివారం మార్గశిర మాసశివరాత్రి శివార్చన రా11.37-12.29
		పుష్యమాసము (19.12.2017 నుంచి 17.1.2018 వరకు)
డిశంబరు 2017	29	శుక్ర పుత్రదా(ముక్కోటి)ఏకాదశి ఉపవాసమున్నవారు, మరునాడు ఉ6.39 నుంచి 8.51 మధ్యన ద్వాదశిపారణ ఆచరించాలి
	30	శనివారం పుష్య శు.త్రయోదశి శనిప్రదోషం సా6.55-8.16
జనవరి 2018	12	శుక్రవారం షట్‌తిలైకాదశికి,13న ద్వాదశిపారణ ఉ6.12-8.52
	14	ఆదివారం మకరసంక్రమణ పుణ్యకాలం మ2.00-సా5.50 సంక్రమణ తర్పణ మహాపుణ్యకాలం మ2.00-2.24
	14	ఆదివారం పుష్య బ.త్రయోదశి ప్రదోషకాలం సా5.50-8.24
	15	సోమవారం పుష్య మాసశివరాత్రి శివార్చన రా11.51-12.42

గమనిక : పై సమయములన్నియు విజయవాడ నగరానికి చేయబడినవి. రెండు రాష్ట్రములలోని మిగిలిన ప్రాంతీయులందరూ ప్రారంభమునకు 5 ని॥లు కలపటము, అంత్యమునకు 5 నుంచి 10నిముషల కాలమును తీసివేసి మిగిలిన సమయమును మాత్రమే పూజా కార్యములకు వినియోగించుకోవలెను. - పంచాంగకర్తలు

నెల	తేది	మాఘమాసము (18.1.2018 నుంచి 15.2.2018 వరకు)
జనవరి 2018	22	సోమవారం వసంతపంచమిన సరస్వతీపూజ ఉ6.43-మ12.19
	24	బుధవారం రథసప్తమీ పర్వదిన స్నానసమయం ఉ5.00-6.45
	27	శనివారం జయ (భీష్మ) ఏకాదశి ఉపవాసమున్నవారు,మరునాడు హరివాసర ముగింపు మ1.40./ద్వాదశిపారణ మ1.28-3.43
	29	సోమ మాఘ శు.త్రయోదశి సోమప్రదోషం సా5.58-8.31
ఫిబ్రవరి 2018	11	ఆది విజయేకాదశికి 12వతేది ద్వాదశి పారణ ఉ6.38-8.55
	13	మంగళవారం కుంభసంక్రమణ పుణ్యకాలం ఉ6.37-మ12.21 సంక్రమణ తర్పణ మహాపుణ్యకాలం ఉ6.37-8.32
	13	మంగళవారం మాఘ బ.త్రయోదశి ప్రదోషకాలం సా6.05-8.36
	14	బుధవారం మహాశివరాత్రి లింగోద్భవ శివార్చన రా11.56-12.46 1వ యామం సా6.06-9.13, 2వయామం రా9.13-12.21, 3వ యామం రా12.21-3.29,4వ యామం రా3.29-6.37
	15	గురువారం శివరాత్రి ఉపవాసకులకు పారణ ఉ6.37-మ3.13
		ఫాల్గుణమాసం (16.2.2018 నుంచి 17.3.2018 వరకు)
ఫిబ్రవరి	26	సోమ అమలకిఏకాదశికి, 27న ద్వాదశి పారణ ఉ6.30-8.50
	27	మంగళ ఫాల్గుణ శు.త్రయోదశి భౌమప్రదోషం సా6.10-8.38
మార్చి 2018	13	మంగళ పాపమోచనీఏకాదశి ఉపవాసమున్నవారు, మరురోజు ఉ6.19-8.42 మధ్యన ద్వాదశిపారణ (భోజనం) చేయాలి.
	14	బుధవారం మీనసంక్రమణ పుణ్యకాలం మ12.16-సా6.13 సంక్రమణ తర్పణ మహాపుణ్యకాలం సా4.18-6.13
	14	బుధవారం ఫాల్గుణ బ.త్రయోదశి శనిప్రదోషం సా6.13-8.38
	15	గురువారం ఫాల్గుణ మాసశివరాత్రి శివార్చన రా11.52-12.40

రవి - నక్షత్ర పాద ప్రవేశాలు

నెల	తేది	నక్షత్ర పాదం	రాశి	సమయం
ఏప్రిల్ 2017	03	రేవతి-2	మీనం	రా09.45
	07	రేవతి-3	మీనం	ఉ07.01
	10	రేవతి-4	మీనం	సా04.28
	13/14	అశ్వని-1	**మేషసంక్రమణం**	రా02.04
	17	అశ్వని-2	మేషం	మ11.49
	20	అశ్వని-3	మేషం	రా09.42
	24	అశ్వని-4	మేషం	ఉ07.43
	27	భరణి-1	మేషం	సా05.52
మే 2017	**01**	భరణి-2	మేషం	ఉ04.10
	04	భరణి-3	మేషం	మ02.38
	7/8	భరణి-4	మేషం	రా01.16
	11	కృత్తిక-1	మేషం	మ12.02
	14	కృత్తిక-2	**వృషభసంక్రమణం**	రా10.57
	18	కృత్తిక-3	వృషభం	ఉ09.57
	21	కృత్తిక-4	వృషభం	రా09.04
	25	రోహిణి-1	వృషభం	ఉ08.16
	28	రోహిణి-2	వృషభం	రా07.33
జూన్ 2017	**01**	రోహిణి-3	వృషభం	ఉ06.58
	04	రోహిణి-4	వృషభం	సా06.29
	08	మృగశిర-1	వృషభం	ఉ06.06
	11	మృగశిర-2	వృషభం	సా05.48
	15	మృగశిర-3	**మిధునసంక్రమణం**	ఉ5.33
	18	మృగశిర-4	మిధునం	సా05.20
	22	ఆర్ద్ర-1	మిధునం	ఉ05.08
	25	ఆర్ద్ర-2	మిధునం	సా04.58
	29	ఆర్ద్ర-3	మిధునం	ఉ04.50
జులై 2017	**02**	ఆర్ద్ర-4	మిధునం	సా04.44
	06	పునర్వసు-1	మిధునం	ఉ04.39
	09	పునర్వసు-2	మిధునం	సా04.36
	13	పునర్వసు-3	మిధునం	ఉ04.31
	16	పున-4	**కర్కాటకసంక్రమణం**	సా04.25
	20	పుష్యమి-1	కర్కాటకం	ఉ04.14
	23	పుష్యమి-2	కర్కాటకం	సా04.01
	26/27	పుష్య-3	కర్కాటకం	రా03.44
	30	పుష్యమి-4	కర్కాటకం	మ3.25
ఆగస్టు 2017	**2/3**	ఆశ్లేష-1	కర్కాటకం	రా03.03
	06	ఆశ్లేష-2	కర్కాటకం	మ2.37
	9/10	ఆశ్లేష-3	కర్కాటకం	రా02.07
	13	ఆశ్లేష-4	కర్కాటకం	మ1.31
	16/17	మఘు-1	**సింహసంక్రమణం**	రా12.47
	20	మఘు-2	సింహం	మ11.55
	23	మఘు-3	సింహం	రా10.56
	27	మఘు-4	సింహం	ఉ09.51
	30	పుబ్బ-1	సింహం	రా08.39
సెప్టెంబరు 2017	03	పుబ్బ-2	సింహం	ఉ07.20
	06	పుబ్బ-3	సింహం	సా05.54
	10	పుబ్బ-4	సింహం	ఉ04.20
	13	ఉత్తర-1	సింహం	మ02.35
	16/17	ఉత్తర-2	**కన్యాసంక్రమణం**	రా12.40
	20	ఉత్తర-3	కన్య	ఉ10.36
	23	ఉత్తర-4	కన్య	రా08.22
	27	హస్త-1	కన్య	ఉ05.59
	30	హస్త-2	కన్య	మ03.28
అక్టోబరు 2017	**3/4**	హస్త-3	కన్య	రా12.49
	07	హస్త-4	కన్య	ఉ10.01
	10	చిత్ర-1	కన్య	రా07.03
	13/14	చిత్ర-2	కన్య	రా03.54
	17	చిత్ర-3	**తులాసంక్రమణం**	మ12.35
	20	చిత్ర-4	తుల	రా09.06
	24	స్వాతి-1	తుల	ఉ05.28
	27	స్వాతి-2	తుల	మ01.42
	30	స్వాతి-3	తుల	ఉ09.49
నవంబరు 2017	**03**	స్వాతి-4	తుల	ఉ05.48
	06	విశాఖ-1	తుల	మ01.40
	09	విశాఖ-2	తుల	రా09.22
	13	విశాఖ-3	తుల	ఉ04.56
	16	విశాఖ-4	**వృశ్చికసంక్రమణం**	మ12.22

కుజ - నక్షత్ర పాద ప్రవేశాలు

నవంబరు	19	అనూరాధ-1	వృశ్చికం	రా07.40
	22/23	అనూరాధ-2	వృశ్చికం	రా02.52
	26	అనూరాధ-3	వృశ్చికం	ఉ09.58
	29	అనూరాధ-4	వృశ్చికం	సా05.00
డిసెంబరు 2017	**02**	జ్యేష్ఠ-1	వృశ్చికం	రా11.58
	06	జ్యేష్ఠ-2	వృశ్చికం	ఉ06.51
	09	జ్యేష్ఠ-3	వృశ్చికం	మ01.39
	12	జ్యేష్ఠ-4	వృశ్చికం	రా08.22
	15/16	మూల-1	**ధనుస్సంక్రమణం**	రా3.01
	19	మూల-2	ధనస్సు	ఉ09.36
	22	మూల-3	ధనస్సు	సా04.08
	25	మూల-4	ధనస్సు	రా10.40
	29	పూర్వాషాఢ-1	ధనస్సు	ఉ05.11
జనవరి 2018	**01**	పూర్వాషాఢ-2	ధనస్సు	మ11.43
	04	పూర్వాషాఢ-3	ధనస్సు	సా06.14
	7/8	పూర్వాషాఢ-4	ధనస్సు	రా12.45
	11	ఉత్తరాషాఢ-1	ధనస్సు	ఉ07.16
	14	ఉ.షాఢ-2	**మకరసంక్రమణం**	మ01.46
జనవరి 2018	17	ఉత్తరాషాఢ-3	మకరం	రా08.18
	20/21	ఉ.షాఢ-4	మకరం	రా02.52
	24	శ్రవణం-1	మకరం	ఉ09.30
	27	శ్రవణం-2	మకరం	సా04.12
	30	శ్రవణం-3	మకరం	రా10.59

ఫిబ్రవరి 2018	**2/3**	శ్రవణం-4	మకరం	ఉ05.50
	06	ధనిష్ఠ-1	మకరం	మ12.45
	09	ధనిష్ఠ-2	మకరం	రా07.44
	12/13	ధనిష్ఠ-3	**కుంభసంక్రమణం**	రా02.48
	16	ధనిష్ఠ-4	కుంభం	ఉ09.57
	19	శతభిషం-1	కుంభం	సా05.13
	22/23	శతభిషం-2	కుంభం	రా12.36
	26	శతభిషం-3	కుంభం	ఉ08.07
మార్చి 2018	**01**	శతభిషం-4	కుంభం	మ03.47
	04	పూర్వాభాద్ర-1	కుంభం	రా11.35
	08	పూర్వాభాద్ర-2	కుంభం	ఉ07.30
	11	పూర్వాభాద్ర-3	కుంభం	మ03.33
	14	పూ.భాద్ర-4	**మీనసంక్రమణం**	రా11.43
	18	ఉత్తరాభాద్ర-1	మీనం	ఉ08.01
	21	ఉత్తరాభాద్ర-2	మీనం	సా04.28
ఏప్రిల్ 2017	03	భరణి-4	మేషం	సా04.08
	08	కృత్తిక-1	మేషం	ఉ09.53
	13	కృత్తిక-2	వృషభం	ఉ04.12
	17	కృత్తిక-3	వృషభం	రా11.04
	22	కృత్తిక-4	వృషభం	సా06.29
	27	రోహిణి-1	వృషభం	మ02.25

మే 2017	**02**	రోహిణి-2	వృషభం	ఉ10.54
	07	రోహిణి-3	వృషభం	ఉ07.57
	12	రోహిణి-4	వృషభం	ఉ05.34
	16/17	మృగ-1	వృషభం	రా3.44
	21/22	మృగ-2	వృషభం	రా02.23
	26/27	మృగ-3	మిధునం	రా01.33
	31/జూన్1	మృగ-4	మిధునం	రా01.12
జూన్ 2017	**5/6**	ఆర్ద్ర-1	మిధునం	రా01.22
	10/11	ఆర్ద్ర-2	మిధునం	రా02.02
	15/16	ఆర్ద్ర-3	మిధునం	రా03.10
	21	ఆర్ద్ర-4	మిధునం	ఉ04.43
	26	పునర్వసు-1	మిధునం	ఉ06.40
జూలై 2017	**01**	పునర్వసు-2	మిధునం	ఉ09.02
	06	పునర్వసు-3	మిధునం	మ11.49
	11	పునర్వసు-4	కర్కాటకం	మ02.59
	16	పుష్యమి-1	కర్కాటకం	సా06.30
	21	పుష్యమి-2	కర్కాటకం	రా10.19
	26/27	పుష్యమి-3	కర్కాటకం	రా02.25
ఆగస్టు 2017	**01**	పుష్యమి-4	కర్కాటకం	ఉ06.50
	06	ఆశ్లేష-1	కర్కాటకం	మ11.32
	11	ఆశ్లేష-2	కర్కాటకం	సా04.29
	16	ఆశ్లేష-3	కర్కాటకం	రా09.39
	21/22	ఆశ్లేష-4	కర్కాటకం	రా02.58
	27	మఘ-1	సింహం	ఉ08.30

బుధ - నక్షత్ర పాద ప్రవేశాలు

నెల	తేదీ	నక్షత్ర పాదం	రాశి	సమయం
సెప్టెంబరు 2017	**01**	మఘ-2	సింహం	మ02.12
	06	మఘ-3	సింహం	రా08.05
	11/12	మఘ-4	సింహం	రా02.06
	17	పుబ్బ-1	సింహం	ఉ08.11
	22	పుబ్బ-2	సింహం	మ02.22
	27	పుబ్బ-3	సింహం	రా08.39
అక్టోబరు 2017	**2/3**	పుబ్బ-4	సింహం	రా03.03
	08	ఉత్తర-1	సింహం	ఉ09.32
	13	ఉత్తర-2	కన్య	సా04.03
	18	ఉత్తర-3	కన్య	రా10.35
	24	ఉత్తర-4	కన్య	ఉ05.12
	29	హస్త-1	కన్య	మ11.53
నవంబరు 2017	**03**	హస్త-2	కన్య	సా06.39
	8/9	హస్త-3	కన్య	రా01.28
	14	హస్త-4	కన్య	ఉ08.18
	19	చిత్ర-1	కన్య	మ03.12
	24	చిత్ర-2	కన్య	రా10.13
	30	చిత్ర-3	తుల	ఉ05.21
డిసెంబరు 2017	**05**	చిత్ర-4	తుల	మ12.36
	10	స్వాతి-1	తుల	రా07.57
	15/16	స్వాతి-2	తుల	రా03.25
	21	స్వాతి-3	తుల	మ11.04
	26	స్వాతి-4	తుల	సా06.58
	31/1	విశాఖ-1	తుల	రా03.07
జనవరి 2018	**06**	విశాఖ-2	తుల	మ11.31
	11	విశాఖ-3	తుల	రా08.10
	17	విశాఖ-4	వృశ్చికం	ఉ05.11
	22	అనూరాధ-1	వృశ్చికం	మ02.39
	27/28	అనూరాధ-2	వృశ్చికం	రా12.37
ఫిబ్రవరి 2018	**02**	అనూరాధ-3	వృశ్చికం	మ11.07
	07	అనూరాధ-4	వృశ్చికం	రా10.10
	13	జ్యేష్ఠ-1	వృశ్చికం	ఉ09.54
	18	జ్యేష్ఠ-2	వృశ్చికం	రా10.28
	24	జ్యేష్ఠ-3	వృశ్చికం	మ12.01
మార్చి 2018	**1/2**	జ్యేష్ఠ-4	వృశ్చికం	రా02.39
	07	మూల-1	ధనస్సు	సా06.27
	13	మూల-2	ధనస్సు	మ11.40
	19	మూల-3	ధనస్సు	ఉ06.38

నెల	తేదీ	నక్షత్ర పాదం	రాశి	సమయం
	29	అశ్వని-2	మేషం	సా05.39
ఏప్రిల్ 2017	01	అశ్వని-3	మేషం	సా05.16
	06	అశ్వని-4	మేషం	మ12.59
	9/10	**బుధవక్రారంభం**		**ఉ04.45**
	12	**పశ్చిమానబుధాస్తమయం**		**రా07.51**
	13	అశ్వని-3(వక్రీ)	మేషం	రా12.32
	19	అశ్వని-2(వక్రీ)	మేషం	రా09.00
	24	అశ్వని-1(వక్రీ)	మేషం	సా05.31
మే 2017	**27**	**తూర్పునబుధోదయం**		**రా11.10**
	03	**బుధవక్రత్యాగం**		**రా10.02**
	12/13	అశ్వని-2	మేషం	రా1.18
	17	అశ్వని-3	మేషం	ఉ06.13
	20	అశ్వని-4	మేషం	మ02.09
	23	భరణి-1	మేషం	మ11.26
	25/26	భరణి-2	మేషం	రా01.54
	28	భరణి-3	మేషం	మ11.26
	30	భరణి-4	మేషం	సా05.11
జూన్ 2017	01	కృత్తిక-1	మేషం	రా07.50
	03	కృత్తిక-2	వృషభం	రా07.53
	05	కృత్తిక-3	వృషభం	సా05.44
	07	కృత్తిక-4	వృషభం	మ01.40
	09	రోహిణి-1	వృషభం	ఉ07.57
	09	**తూర్పునబుధాస్తమయం**		**సా05.43**
	10	రోహిణి-2	వృషభం	రా12.49
	12	రోహిణి-3	వృషభం	సా04.27
	14	రోహిణి-4	వృషభం	ఉ07.05
జూలై 2017	15	మృగశిర-1	వృషభం	రా08.55
	17	మృగశిర-2	వృషభం	ఉ10.06
	18	మృగశిర-3	మిధునం	రా10.52
	20	మృగశిర-4	మిధునం	మ11.23
	21	ఆర్ద్ర-1	మిధునం	రా11.49
	23	ఆర్ద్ర-2	మిధునం	మ12.23

జూన్ 2017	24/25	ఆర్ద్ర-3	మిధునం	రా01.13
	26	ఆర్ద్ర-4	మిధునం	మ02.30
	28	పునర్వసు-1	మిధునం	ఉ04.22
	29	పునర్వసు-2	మిధునం	రా07.00
జూలై 2017	01	పునర్వసు-3	మిధునం	ఉ10.32
	2/3	పునర్వసు-4	కర్కాటకం	తె03.05
	3/4	**పశ్చిమానబుధోదయం**		**రా02.29**
	04	పుష్యమి-1	కర్కాటకం	రా08.48
	06	పుష్యమి-2	కర్కాటకం	మ03.50
	08	పుష్యమి-3	కర్కాటకం	మ12.20
	10	పుష్యమి-4	కర్కాటకం	ఉ10.27
జూలై 2017	12	ఆశ్లేష-1	కర్కాటకం	ఉ10.23
	14	ఆశ్లేష-2	కర్కాటకం	మ12.23
	16	ఆశ్లేష-3	కర్కాటకం	సా04.44
	18	ఆశ్లేష-4	కర్కాటకం	రా11.52
	21	మఘ-1	సింహం	ఉ10.20
	23/24	మఘ-2	సింహం	రా01.04
	26	మఘ-3	సింహం	రా09.34
	29/30	మఘ-4	సింహం	తె02.40
ఆగస్టు 2017	02	పుబ్బ-1	సింహం	రా11.14
	08	పుబ్బ-2	సింహం	సా06.02
	13	**బుధవక్రారంభం**		**ఉ06.31**
	17	పుబ్బ-1	సింహం	మ03.06

ఆగస్టు 2017	**20**	**పశ్చిమానబుధాస్తమం**		**రా11.08**
	22	మఘ-4(వక్రీ)	సింహం	రా11.05
	26	మఘ-3(వక్రీ)	సింహం	సా06.02
	30	మఘ-2(వక్రీ)	సింహం	సా05.28
సెప్టెంబరు 2017	**03**	**తూర్పునబుధోదయం**		**ఉ04.10**
	05	**బుధవక్రత్యాగం**		**సా04.59**
	11	మఘ-3	సింహం	ఉ09.07
	14	మఘ-4	సింహం	మ03.42
	16/17	పుబ్బ-1	సింహం	తె03.54
	19	పుబ్బ-2	సింహం	ఉ08.30
	21	పుబ్బ-3	సింహం	ఉ09.04
సెప్టెంబరు 2017	**21**	**తూర్పునబుధాస్తమం**		**రా08.49**
	23	పుబ్బ-4	సింహం	ఉ07.20
	25	ఉత్తర-1	సింహం	ఉ04.16
	26	ఉత్తర-2	కన్య	రా12.29
	28	ఉత్తర-3	కన్య	రా08.25
	30	ఉత్తర-4	కన్య	సా04.20
అక్టోబరు 2017	02	హస్త-1	కన్య	మ12.29
	04	హస్త-2	కన్య	ఉ08.59
	06	హస్త-3	కన్య	ఉ05.58
	07	హస్త-4	కన్య	ఉ10.01
	9/10	చిత్ర-1	కన్య	రా01.38
	11	చిత్ర-2	కన్య	రా12.25
	13/14	చిత్ర-3	తుల	రా11.52

అక్టోబరు 2017	15	చిత్ర-4	తుల	రా11.59
	17	స్వాతి-1	తుల	రా12.47
	19/20	స్వాతి-2	తుల	రా02.16
	22	స్వాతి-3	తుల	ఉ04.24
	24	స్వాతి-4	తుల	ఉ07.11
	26	విశాఖ-1	తుల	ఉ10.37
	28	విశాఖ-2	తుల	మ2.41
	30	విశాఖ-3	తుల	రా07.23
	31	**పశ్చిమానబుధోదయం**		**రా07.08**
నవంబరు 2017	01	విశాఖ-4	వృశ్చికం	రా12.44
	01	అనూరాధ-1	వృశ్చికం	ఉ06.45
	06	అనూరాధ-2	వృశ్చికం	మ01.31
	08	అనూరాధ-3	వృశ్చికం	రా09.07
	11	అనూరాధ-4	వృశ్చికం	ఉ05.44
	13	జ్యేష్ఠ-1	వృశ్చికం	మ03.37
	15/16	జ్యేష్ఠ-2	వృశ్చికం	తె03.16
	18	జ్యేష్ఠ-3	వృశ్చికం	సా05.30
	21	జ్యేష్ఠ-4	వృశ్చికం	మ11.51
	24	మూల-1	ధనస్సు	మ01.54
	28	మూల-2	ధనస్సు	మ11.50
డిసెంబరు	**03**	**బుధవక్రారంభం**		**మ01.04**
	07	**పశ్చిమాన బుధాస్తమం**		**రా07.33**
	7/8	మూల-1(వక్రీ)	ధనస్సు	రా02.02

నెల	తేది	నక్షత్ర పాదం	రాశి	సమయం
డిసెంబరు 2017	11	జ్యేష్ఠ-4(వక్రీ)	వృశ్చికం	ఉ04.18
	13	జ్యేష్ఠ-3(వక్రీ)	వృశ్చికం	మ03.20
	16	జ్యేష్ఠ-2(వక్రీ)	వృశ్చికం	ఉ04.05
	18	**తూర్పునబుధోదయం**		**మ02.09**
	19	జ్యేష్ఠ-1(వక్రీ)	వృశ్చికం	సా05.34
	23	**బుధవక్రత్యాగం**		**ఉ07.21**
	27	జ్యేష్ఠ-2	వృశ్చికం	ఉ04.58
	31	జ్యేష్ఠ-3	వృశ్చికం	సా04.22
జనవరి 2018	03	జ్యేష్ఠ-4	వృశ్చికం	రా10.54
	06	మూల-1	ధనస్సు	రా07.50
	09	మూల-2	ధనస్సు	మ11.44
	11	మూల-3	ధనస్సు	రా12.31
	14	మూల-4	ధనస్సు	మ11.08
	16	పూర్వాషాఢ-1	ధనస్సు	రా08.08
	18/19	పూర్వాషాఢ-2	ధనస్సు	తె03.51
	21	పూర్వాషాఢ-3	ధనస్సు	ఉ10.30
	23	పూర్వాషాఢ-4	ధనస్సు	సా04.11
	25	ఉత్తరాషాఢ-1	ధనస్సు	రా09.02
	27	**తూర్పునబుధాస్తమం**		**మ02.49**
	27/28	ఉత్తరాషాఢ-2	మకరం	రా01.04
	30	ఉత్తరాషాఢ-3	మకరం	ఉ04.18
ఫిబ్రవరి	01	ఉత్తరాషాఢ-4	మకరం	ఉ06.48
	03	శ్రవణం-1	మకరం	ఉ08.32
	05	శ్రవణం-2	మకరం	ఉ09.30
ఫిబ్రవరి 2018	07	శ్రవణం-3	మకరం	ఉ09.45
	09	శ్రవణం-4	మకరం	ఉ09.14
	11	ధనిష్ఠ-1	మకరం	ఉ08.00
	13	ధనిష్ఠ-2	మకరం	ఉ06.03
	14/15	ధనిష్ఠ-3	కుంభం	తె03.24
	16	ధనిష్ఠ-4	కుంభం	రా12.05
ఫిబ్రవరి 2018	18	శతభిషం-1	కుంభం	రా08.08
	20	శతభిషం-2	కుంభం	మ03.38
	22	శతభిషం-3	కుంభం	ఉ10.37
	24	శతభిషం-4	కుంభం	ఉ05.12
	25	పూర్వాభాద్ర-1	కుంభం	రా11.32
	27	పూర్వాభాద్ర-2	కుంభం	సా05.45
మార్చి 2018	01	పూర్వాభాద్ర-3	కుంభం	మ12.06
	03	పూర్వాభాద్ర-4	మీనం	ఉ06.54
	4/5	ఉత్తరాభాద్ర-1	మీనం	రా02.34
	5/6	**పశ్చిమానబుధోదయం**		**రా02.42**
	06	ఉత్తరాభాద్ర-2	మీనం	రా11.44
	08	ఉత్తరాభాద్ర-3	మీనం	రా11.24
మార్చి 2018	10/11	ఉత్తరాభాద్ర-4	మీనం	తె03.14
	13	రేవతి-1	మీనం	మ02.37
	16	రేవతి-2	మీనం	సా06.54
	23	**బుధవక్రారంభం**		**ఉ05.49**
	30	రేవతి-1(వక్రీ)	మీనం	ఉ05.04

గురు - నక్షత్ర పాద ప్రవేశాలు

సంవత్సరం	తేది	నక్షత్ర పాదం	రాశి	సమయం
2017	**ఫిబ్రవరి 6**	**గురువక్రారంభం**		**మ12.12**
	ఏప్రిల్ 14	హస్త-4(వక్రీ)	కన్య	మ01.47
	మే 16	హస్త-3(వక్రీ)	కన్య	మ11.19
	జూన్ 9	**గురువక్రత్యాగం**		**రా07.40**
	జూలై 4	హస్త-4(ఋజు)	కన్య	ఉ09.36
	ఆగస్ట్ 4	చిత్ర-1	కన్య	ఉ09.14
2017	ఆగస్ట్ 25	చిత్ర-2	కన్య	ఉ08.59
	సెప్టెం 12	చిత్ర-3	తుల	ఉ06.51
	సెప్టెం 28	చిత్ర-4	తుల	సా04.52
	అక్టో 12	**పశ్చిమాన గుర్వస్తమం**		**రా07.35**
	అక్టో 14	స్వాతి-1	తుల	ఉ08.23
	అక్టో 29	స్వాతి-2	తుల	మ03.53
2017	**నవం 9**	**తూర్పున గురోదయం**		**రా12.30**
	నవం 13	స్వాతి-3	తుల	రా12.19
	నవం 29	స్వాతి-4	తుల	సా06.47
	డిశం 16	విశాఖ-1	తుల	మ12.35
2018	జనవరి 4	విశాఖ-2	తుల	ఉ06.11
	జన 27	విశాఖ-3	తుల	రా09.29
	మార్చి 9	**గురువక్రారంభం**		**ఉ10.09**
	ఏప్రి 19	విశాఖ-2 (వక్రీ)	తుల	ఉ08.01

శుక్ర - నక్షత్ర పాద ప్రవేశాలు

నెల	తేదీ	నక్షత్ర పాదం	రాశి	సమయం
ఏప్రిల్ 2017	01	ఉ.భాద్ర-1 (వక్రీ)	మీనం	సా05.35
	10	పూ.భాద్ర-4(వక్రీ)	మీనం	మ02.22
	15	**శుక్రవక్రత్యాగం**		**మ03.48**
	20	ఉ.భాద్ర-1(బుజు)	మీనం	రా08.32
	30	ఉత్తరాభాద్ర-2	మీనం	ఉ10.18
మే 2017	06	ఉత్తరాభాద్ర-3	మీనం	ఉ10.48
	11	ఉత్తరాభాద్ర-4	మీనం	మ11.04
	15	రేవతి-1	మీనం	రా10.37
	19/20	రేవతి-2	మీనం	రా02.09
	23	రేవతి-3	మీనం	రా12.08
	27	రేవతి-4	మీనం	సా06.05
	31	అశ్వని-1	మేషం	ఉ08.56
జూన్ 2017	03	అశ్వని-2	మేషం	రా09.19
	07	అశ్వని-3	మేషం	ఉ07.40
	10	అశ్వని-4	మేషం	సా04.17
	13	భరణి-1	మేషం	రా11.27
	17	భరణి-2	మేషం	ఉ05.22
	20	భరణి-3	మేషం	ఉ10.12
	23	భరణి-4	మేషం	మ02.06
	26	కృత్తిక-1	మేషం	సా05.12
	29	కృత్తిక-2	వృషభం	రా07.34
జూలై 2017	02	కృత్తిక-3	వృషభం	రా09.18
	05	కృత్తిక-4	వృషభం	రా10.26
	08	రోహిణి-1	వృషభం	రా11.02
	11	రోహిణి-2	వృషభం	రా11.07
	14	రోహిణి-3	వృషభం	రా10.44
	17	రోహిణి-4	వృషభం	రా09.54
	20	మృగశిర-1	వృషభం	రా08.40
	23	మృగశిర-2	వృషభం	రా07.05
	26	మృగశిర-3	మిధునం	సా05.09
	29	మృగశిర-4	మిధునం	మ02.54
ఆగస్టు 2017	01	ఆర్ద్ర-1	మిధునం	మ12.21
	04	ఆర్ద్ర-2	మిధునం	ఉ09.30
	07	ఆర్ద్ర-3	మిధునం	ఉ06.23
	9/10	ఆర్ద్ర-4	మిధునం	రా02.59
	12	పునర్వసు-1	మిధునం	రా11.20
	15	పునర్వసు-2	మిధునం	రా07.25
	18	పునర్వసు-3	మిధునం	మ03.15
	21	పునర్వసు-4	కర్కాటకం	ఉ10.52
	24	పుష్యమి-1	కర్కాటకం	ఉ06.15
	26/27	పుష్యమి-2	కర్కాటకం	రా01.27
	29	పుష్యమి-3	కర్కాటకం	రా08.27
సెప్టెంబరు	01	పుష్యమి-4	కర్కాటకం	మ03.15
	04	ఆశ్లేష-1	కర్కాటకం	ఉ09.52
సెప్టెంబరు 2017	07	ఆశ్లేష-2	కర్కాటకం	ఉ04.18
	09	ఆశ్లేష-3	కర్కాటకం	రా10.33
	12	ఆశ్లేష-4	కర్కాటకం	సా04.37
	15	మఘ-1	సింహం	ఉ10.32
	18	మఘ-2	సింహం	ఉ04.16
	20	మఘ-3	సింహం	రా09.51
	23	మఘ-4	సింహం	మ03.18
	26	పుబ్బ-1	సింహం	ఉ08.37
	28/29	పుబ్బ-2	సింహం	రా01.49
అక్టోబరు 2017	01	పుబ్బ-3	సింహం	సా06.53
	04	పుబ్బ-4	సింహం	మ11.51
	07	ఉత్తర-1	సింహం	ఉ04.41
	09	ఉత్తర-2	కన్య	రా09.25
	12	ఉత్తర-3	కన్య	మ02.02
	15	ఉత్తర-4	కన్య	ఉ06.33
	17	హస్త-1	కన్య	రా10.59
	20	హస్త-2	కన్య	మ03.19
	23	హస్త-3	కన్య	ఉ07.35
	25	హస్త-4	కన్య	రా11.47
	28	చిత్ర-1	కన్య	మ03.55
	31	చిత్ర-2	కన్య	ఉ07.59
నవంబరు	02	చిత్ర-3	తుల	రా12.00
	05	చిత్ర-4	తుల	మ03.58

నెల	తేది	నక్షత్ర పాదం	రాశి	సమయం
నవంబరు 2017	08	స్వాతి-1	తుల	ఉ07.53
	10	స్వాతి-2	తుల	రా11.45
	13	స్వాతి-3	తుల	మ03.34
	16	స్వాతి-4	తుల	ఉ07.20
	18	విశాఖ-1	తుల	రా11.05
	21	విశాఖ-2	తుల	మ02.47
	24	విశాఖ-3	తుల	ఉ06.29
	26	విశాఖ-4	వృశ్చికం	రా10.59
	28/29	**తూర్పున శుక్రాస్తమం**		**రా12.42**
	29	అనూరాధ-1	వృశ్చికం	మ01.48
డిశంబరు 2017	02	అనూరాధ-2	వృశ్చికం	ఉ05.26
	04	అనూరాధ-3	వృశ్చికం	రా09.04
	07	అనూరాధ-4	వృశ్చికం	మ12.41
	10	జ్యేష్ఠ-1	వృశ్చికం	ఉ04.16
	12	జ్యేష్ఠ-2	వృశ్చికం	రా07.51
	15	జ్యేష్ఠ-3	వృశ్చికం	మ11.25
	17/18	జ్యేష్ఠ-4	వృశ్చికం	రా02.58
	20	మూల-1	ధనస్సు	సా06.32
	23	మూల-2	ధనస్సు	ఉ10.05
	25/26	మూల-3	ధనస్సు	రా01.39
	28	మూల-4	ధనస్సు	సా05.13
	31	పూర్వాషాఢ-1	ధనస్సు	ఉ08.47
జనవరి	02	పూర్వాషాఢ-2	ధనస్సు	రా12.22
	05	పూర్వాషాఢ-3	ధనస్సు	మ03.58
జనవరి 2018	08	పూర్వాషాఢ-4	ధనస్సు	ఉ07.33
	10	ఉత్తరాషాఢ-1	ధనస్సు	రా11.09
	13	ఉత్తరాషాఢ-2	మకరం	మ02.45
	16	ఉత్తరాషాఢ-3	మకరం	ఉ06.21
	18	ఉత్తరాషాఢ-4	మకరం	రా09.58
	21	శ్రవణం-1	మకరం	మ01.37
	24	శ్రవణం-2	మకరం	ఉ05.16
	26	శ్రవణం-3	మకరం	రా08.58
	29	శ్రవణం-4	మకరం	మ12.41
ఫిబ్రవరి 2018	01	ధనిష్ఠ-1	మకరం	ఉ04.25
	03	ధనిష్ఠ-2	మకరం	రా08.11
	06	ధనిష్ఠ-3	కుంభం	మ11.59
	8/9	ధనిష్ఠ-4	కుంభం	తె03.48
	11	శతభిషం-1	కుంభం	రా07.39
	14	శతభిషం-2	కుంభం	మ11.31
	16/17	శతభిషం-3	కుంభం	తె03.26
	19	శతభిషం-4	కుంభం	రా07.23
	19/20	**పశ్చిమానశుక్రోదయం**		**రా03.54**
	22	పూర్వాభాద్ర-1	కుంభం	మ11.23
	24/25	పూర్వాభాద్ర-2	కుంభం	తె03.26
	27	పూర్వాభాద్ర-3	కుంభం	రా07.32
మార్చి	02	పూర్వాభాద్ర-4	మీనం	మ11.42
	4/5	ఉత్తరాభాద్ర-1	మీనం	రా02.34
	07	ఉత్తరాభాద్ర-2	మీనం	రా08.11
మార్చి 2018	10	ఉత్తరాభాద్ర-3	మీనం	మ12.31
	13	ఉత్తరాభాద్ర-4	మీనం	ఉ04.54
	15	రేవతి-1	మీనం	రా09.20
	18	రేవతి-2	మీనం	మ01.50
	21	రేవతి-3	మీనం	ఉ06.24
	23	రేవతి-4	మీనం	రా11.03

శని - నక్షత్ర పాద ప్రవేశాలు

సంవత్సరం	వివరం	సమయం
2017	**ఏప్రి 6 శనివక్రారంభం**	**ఉ10.34**
	ఏప్రి 27 మూల-1 (వక్రీ) ధనస్సు	సా05.54
	21 జూన్ జ్యేష్ఠ-4(వక్రీ) వృశ్చికం	ఉ04.38
	ఆగస్ట్ 25 శనివక్రత్యాగం	**సా05.19**
	అక్టో 26 మూల-1(ఋ) ధనస్సు	మ03.28
	నవం 28 మూల-2 ధనస్సు	ఉ08.40
	డిశం 4 పడమర శన్యస్తమయం	**ఉ08.32**
	డిశం 26 మూల-3 ధనస్సు	రా11.12
2018	**జన 8 తూర్పున శనోదయం**	**రా07.50**
	జన 25 మూల-4 ధనస్సు	ఉ06.34
	మార్చి 2 పూర్వాషాఢ-1 ధనస్సు	రా11.35

తొలి తెలుగు

స్వదేశీ విదేశీ పంచాంగం

‘గ్రహభూమి’

రాహు - నక్షత్ర పాద ప్రవేశాలు

2017	ఫిబ్ర 10	మఘ-3	సింహం	ఉ09.34
	ఏప్రి 14	మఘ-2	సింహం	ఉ07.13
	జూన్ 16	మఘ-1	సింహం	ఉ04.53
	ఆగస్ట్ 17/18	ఆశ్లేష-4	కర్కాటకం	రా2.32
	అక్టో 19	ఆశ్లేష-3	కర్కాటకం	రా12.12
	డిశం 21	ఆశ్లేష-2	కర్కాటకం	రా09.51
2018	ఫిబ్ర 22	ఆశ్లేష-1	కర్కాటకం	రా07.31
	ఏప్రి 26	పుష్యమి-4	కర్కాటకం	సా05.10
	జూన్ 28	పుష్యమి-3	కర్కాటకం	మ2.49

కేతు - నక్షత్ర పాద ప్రవేశాలు

2017	ఫిబ్ర 10	శతభిషం-1	కుంభం	ఉ09.34
	ఏప్రి 14	ధనిష్ఠ-4	కుంభం	ఉ07.13
	జూన్ 16	ధనిష్ఠ-3	కుంభం	ఉ04.53
	ఆగస్ట్ 17/18	ధనిష్ఠ-2	మకరం	రా2.32
	అక్టో 19	ధనిష్ఠ-1	మకరం	రా12.12
	డిశం 21	శ్రవణం-4	మకరం	రా09.51
2018	ఫిబ్ర 22	శ్రవణం-3	మకరం	రా07.31
	ఏప్రి 26	శ్రవణం-2	మకరం	సా05.10
	జూన్ 28	శ్రవణం-1	మకరం	మ2.49

రాహువు మిధునరాశి ప్రవేశం కేతువు ధనస్సురాశి ప్రవేశం	7.3.2019 ఉ5.23

శూన్యమాస శుక్రమౌఢ్యమిలో, శుక్రనక్షత్ర శుక్రవారంలో ముక్కోటి

శ్రీ హేమలంబలో డిసెంబరు 19 మంగళవారం నుంచి శూన్యమైన పుష్యమాసం మూల నక్షత్రంలో ప్రారంభమవుతుంది. నవంబరు 28 రాత్రి 12.42లకు తూర్పుదిశలో శుక్రుడు అస్తమించటంతో శుక్రమౌఢ్యమి ప్రారంభమగును. డిసెంబరు 29 శుక్రవారం శుక్ల ఏకాదశి పర్వదినం. దీనినే పుత్రదా ఏకాదశిగా పిలుస్తారు. ముక్కోటిఏకాదశిగా భావించబడే ఈ పుత్రదాఏకాదశి పర్వదినాన సంతాన కారకుడైన గురురాశిలో రవి శని శుక్రగ్రహాలు ఒకే నక్షత్రమైన మూలలో సంచారం గమనార్హం.

మూడు గ్రహాలు మూల నక్షత్ర సంచారంలో వచ్చే శుక్రవార శుక్రనక్షత్ర శూన్యమాస ముక్కోటి ఏకాదశిన ద్వాదశరాశుల వారు పరిహార మార్గాన్ని పాటించాలి. ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనంతో ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు భక్త జనులతో కిక్కిరిసి ఉంటాయి. కానీ ఆ సమయానికి ఉన్న వ్యతిరేక గ్రహసంచారం కారణంగా అందరికీ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, భగవత్ అనుగ్రహం కలిగేలా పరిహారమును పాటిస్తే మేలైన స్థితిగతులు తప్పక రాగలవు.

1 జనవరి 2018 సోమవారంల పుష్య పూర్ణిమన పెద్ద జాబిలిగా చంద్రుడు దర్శనమిస్తాడు. 29 డిసెంబరు 2017 శుక్రవారం నుంచి ద్వాదశరాశుల వారందరూ భక్తి విశ్వాసాలతో పరిహారం పాటించాలి. మూల నక్షత్రంలో శుక్రసంచారం ఒక్కోసారి వ్యతిరేకతలను అందిస్తుంది. మూల నక్షత్రంలోనే శుక్రుడుతో పాటు పరస్పర శత్రుత్వమున్న రవి, శనులు కూడా తోడయ్యారు. శుక్రుడు రవితో అస్తంగత్వంతో ఏర్పడి, ఖగోళంలో కనపడకుండా అస్తమించటము, పైగా ఈ అస్తమయము తూర్పుదిశలోనే జరగటము, ఈ జరిగే సమయానికి కుజ,గురులు కలయిక ఉండటము జరిగింది.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల మనోభావాలపై చంద్రుని యొక్క వ్యతిరేకతలు ఏమాత్రం లేకుండా, రాబోతున్న 2018 నూతన సంవత్సరం అంతయూ శుభాలతో ఉండాలనే సదుద్దేశంతోనే జ్యోతిషపరంగా పరిహారాలను నా సారధ్యంలో నడపబడే www.gargeyam.comలో ఆ సమయానికి పోస్టింగ్స్ ఉంచగలను. తెలుసుకుని ఆచరించటానికి ప్రయత్నించండి. -పంచాంగకర్త

శ్రీ హేమలంబ - నిత్య గ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2017 మార్చి 28 నుంచి మే 2 వరకు

తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
మార్చి 2017	28	13.24	11.45	18.46	01.19	25.32	09.15	03.37	07.34
	29	14.23	26.15	19.29	02.40	25.24	08.38	03.38	07.31
	30	15.23	10.56	20.11	03.56	25.17	08.13	03.39	07.27
	31	16.22	25.41	20.54	05.06	25.09	07.29	03.40	07.24
ఏప్రిల్ 2017	01	17.21	10.22	21.36	06.10	25.02	06.56	03.40	07.21
	02	18.20	24.54	22.18	07.08	24.54	06.24	03.41	07.18
	03	19.19	09.11	23.01	07.59	24.47	05.54	03.41	07.15
	04	20.19	23.11	23.43	08.43	24.39	05.26	03.41	07.12
	05	21.18	06.54	24.25	09.21	24.31	05.00	03.41	07.08
	06	22.17	20.21	25.08	09.51	24.24	04.37	03.41	07.05
	07	23.16	03.30	25.50	10.15	24.16	04.15	03.41	07.02
	08	24.15	16.31	26.32	10.32	24.08	03.56	03.41	06.59
ఏప్రిల్ 2017	09	25.14	29.17	27.14	10.42	24.01	03.39	03.41	06.56
	10	26.13	11.52	27.56	10.45	23.53	03.24	03.41	06.52
	11	27.11	24.18	28.38	10.41	23.45	03.12	03.40	06.49
	12	28.10	06.34	29.20	10.31	23.37	03.03	03.40	06.46
	13	29.09	18.41	00.02	10.16	23.30	02.55	03.39	06.43
	14	00.08	00.42	00.44	09.55	23.22	02.51	03.38	06.40

తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
ఏప్రిల్ 2017	15	01.07	12.37	01.25	09.29	23.15	02.49	03.38	06.37
	16	02.05	24.29	02.07	08.58	23.07	02.49	03.37	06.33
	17	03.04	06.21	02.49	08.24	22.59	02.51	03.36	06.30
	18	04.03	18.17	03.31	07.46	22.52	02.56	03.35	06.27
	19	05.01	00.22	04.12	07.06	22.45	03.03	03.33	06.24
ఏప్రిల్ 2017	20	06.00	12.40	04.54	06.25	22.37	03.13	03.32	06.21
	21	06.59	25.16	05.36	05.42	22.30	03.24	03.31	06.17
	22	07.57	08.15	06.17	05.00	22.23	03.38	03.29	06.14
	23	08.56	21.41	06.59	04.19	22.15	03.53	03.28	06.11
	24	09.54	05.35	07.40	03.39	22.08	04.11	03.26	06.08
	25	10.53	19.56	08.21	03.01	22.01	04.30	03.24	06.05
ఏప్రిల్ 2017	26	11.51	04.42	09.03	02.26	21.54	04.52	03.22	06.02
	27	12.49	19.43	09.44	01.54	21.48	05.15	03.21	05.58
	28	13.48	04.51	10.25	01.26	21.41	05.39	03.19	05.55
	29	14.46	19.56	11.07	01.02	21.34	06.06	03.16	05.52
	30	15.44	04.48	11.48	00.42	21.28	06.34	03.14	05.49
మే	01	16.43	19.20	12.29	00.27	21.21	07.03	03.12	05.46
	02	17.41	03.28	13.10	00.16	21.15	07.34	03.10	05.43

శ్రీ హేమలంబ - నిత్య గ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2017 మే 3 నుంచి జూన్ 7 వరకు

తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
	03	18.39	17.12	13.51	00.11	21.09	08.06	03.07	05.39
మే 2017	04	19.37	00.33	14.32	00.10	21.03	08.40	03.05	05.36
	05	20.36	13.35	15.13	00.14	20.57	09.15	03.02	05.33
	06	21.34	26.19	15.54	00.22	20.51	09.51	02.59	05.30
	07	22.32	08.50	16.35	00.36	20.45	10.29	02.57	05.27
	08	23.30	21.10	17.16	00.53	20.40	11.07	02.54	05.23
	09	24.28	03.22	17.57	01.16	20.34	11.47	02.51	05.20
మే 2017	10	25.26	15.27	18.38	01.42	20.29	12.28	02.48	05.17
	11	26.24	27.27	19.19	02.13	20.24	13.10	02.45	05.14
	12	27.22	09.22	19.59	02.48	20.19	13.52	02.42	05.11
	13	28.20	21.25	20.40	03.27	20.14	14.36	02.38	05.08
	14	29.17	03.07	21.21	04.09	20.09	15.21	02.35	05.04
	15	00.15	15.00	22.01	04.55	20.05	16.06	02.32	05.01
మే 2017	16	01.13	26.57	22.42	05.45	20.01	16.53	02.28	04.58
	17	02.11	09.01	23.22	06.38	19.56	17.40	02.25	04.55
	18	03.09	21.17	24.03	07.34	19.52	18.28	02.21	04.52
	19	04.07	03.51	24.43	08.34	19.48	19.17	02.18	04.48
	20	05.04	16.45	25.24	09.36	19.45	20.06	02.14	04.45

తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
	21	06.02	00.06	26.04	10.42	19.41	20.57	02.11	04.42
మే 2017	22	07.00	13.55	26.45	11.50	19.38	21.48	02.07	04.39
	23	07.58	28.14	27.25	13.01	19.34	22.39	02.03	04.36
	24	08.55	13.00	28.05	14.15	19.31	23.31	01.59	04.33
	25	09.53	28.06	28.46	15.32	19.29	24.24	01.55	04.29
	26	10.51	13.24	29.26	16.52	19.26	25.17	01.51	04.26
	27	11.48	28.41	00.06	18.14	19.23	26.11	01.47	04.23
మే 2017	28	12.46	13.47	00.46	19.38	19.21	27.05	01.43	04.20
	29	13.43	28.33	01.26	21.05	19.19	28.00	01.39	04.17
	30	14.41	12.53	02.07	22.35	19.17	28.56	01.35	04.13
	31	15.38	26.45	02.47	24.07	19.15	29.51	01.31	04.10
	01	16.36	10.10	03.27	25.42	19.13	00.48	01.27	04.07
	02	17.33	23.11	04.07	27.19	19.12	01.44	01.23	04.04
జూన్ 2017	03	18.31	05.52	04.47	28.59	19.11	02.42	01.18	04.01
	04	19.28	18.16	05.27	00.41	19.09	03.39	01.14	03.58
	05	20.26	00.28	06.07	02.25	19.09	04.37	01.10	03.54
	06	21.23	12.32	06.46	04.12	19.08	05.35	01.05	03.51
	07	22.21	24.30	07.26	06.02	19.07	06.34	01.01	03.48

శ్రీ హేమలంబ - నిత్య గ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2017 జూన్ 8 నుంచి జూలై 13 వరకు

	తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు		తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
జూన్ 2017	08	23.18	06.24	08.06	07.54	19.07	07.33	00.57	03.45	జూన్ 2017	26	10.29	07.03	19.58	15.52	19.30	26.08	29.38	02.48
	09	24.15	18.16	08.46	09.48	19.07	08.33	00.52	03.42		27	11.27	21.30	20.37	17.59	19.33	27.12	29.33	02.44
	10	25.13	00.09	09.26	11.44	19.07	09.33	00.48	03.39		28	12.24	05.30	21.16	20.05	19.37	28.17	29.29	02.41
	11	26.10	12.03	10.05	13.43	19.07	10.33	00.44	03.35		29	13.21	19.02	21.55	22.10	19.40	29.22	29.25	02.38
	12	27.07	24.00	10.45	15.44	19.07	11.33	00.39	03.32		30	14.18	02.08	22.35	24.13	19.43	00.26	29.21	02.35
జూన్ 2017	13	28.05	06.01	11.25	17.46	19.08	12.34	00.35	03.29	జూలై 2017	01	15.16	14.51	23.14	26.14	19.47	01.31	29.16	02.32
	14	29.02	18.11	12.04	19.51	19.08	13.35	00.30	03.26		02	16.13	27.16	23.53	28.14	19.51	02.37	29.12	02.29
	15	29.59	00.32	12.44	21.58	19.09	14.36	00.26	03.23		03	17.10	09.26	24.32	00.11	19.55	03.42	29.08	02.25
	16	00.57	13.07	13.23	24.05	19.10	15.38	00.21	03.19		04	18.07	21.27	25.11	02.07	19.58	04.47	29.04	02.22
	17	01.54	26.01	14.03	26.15	19.11	16.40	00.17	03.16		05	19.04	03.21	25.50	04.00	20.03	05.53	29.00	02.19
	18	02.51	09.18	14.42	28.25	19.13	17.42	00.13	03.13		06	20.02	15.13	26.29	05.52	20.07	06.59	28.56	02.16
	19	03.49	23.00	15.22	00.36	19.14	18.44	00.08	03.10		07	20.59	27.06	27.08	07.42	20.12	08.05	28.52	02.13
జూన్ 2017	20	04.46	07.10	16.01	02.47	19.16	19.47	00.04	03.07	జూలై 2017	08	21.56	09.00	27.47	09.29	20.17	09.11	28.48	02.09
	21	05.43	21.45	16.41	04.59	19.18	20.50	29.59	03.04		09	22.53	20.59	28.26	11.15	20.22	10.17	28.44	02.06
	22	06.40	06.41	17.20	07.11	19.20	21.53	29.55	03.00		10	23.50	03.04	29.05	12.58	20.27	11.24	28.41	02.03
	23	07.38	21.52	18.00	09.22	19.23	22.57	29.51	02.57		11	24.47	15.16	29.44	14.40	20.32	12.31	28.37	02.00
	24	08.35	07.06	18.39	11.33	19.25	24.00	29.46	02.54		12	25.45	27.38	00.23	16.19	20.37	13.37	28.33	01.57
	25	09.32	22.13	19.18	13.43	19.28	25.04	29.42	02.51		13	26.42	10.10	01.02	17.57	20.43	14.44	28.29	01.54

శ్రీ హేమలంబ - నిత్యగ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2017 జూలై 14 నుంచి ఆగస్టు 18 వరకు

నెల	తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు	నెల	తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
జూలై 2017	14	27.39	22.56	01.41	19.32	20.48	15.51	28.26	01.50	ఆగస్టు 2017	01	14.51	29.55	13.17	11.55	22.53	06.20	27.33	00.53
	15	28.36	05.58	02.20	21.06	20.54	16.58	28.22	01.47		02	15.48	11.50	13.56	12.45	23.02	07.29	27.31	00.50
	16	29.33	19.18	02.58	22.37	21.00	18.06	28.19	01.44		03	16.45	23.42	14.34	13.31	23.10	08.38	27.28	00.47
	17	00.31	02.58	03.37	24.07	21.06	19.13	28.15	01.41		04	17.43	05.35	15.13	14.14	23.18	09.48	27.26	00.44
	18	01.28	16.59	04.16	25.34	21.12	20.21	28.12	01.38		05	18.40	17.34	15.51	14.53	23.27	10.57	27.24	00.40
	19	02.25	01.20	04.55	26.59	21.19	21.29	28.09	01.35		06	19.38	29.39	16.30	15.29	23.35	12.07	27.23	00.37
జూలై 2017	20	03.23	15.59	05.34	28.22	21.25	22.37	28.06	01.31	ఆగస్టు 2017	07	20.35	11.55	17.08	16.00	23.44	13.17	27.21	00.34
	21	04.20	00.49	06.12	29.43	21.32	23.45	28.02	01.28		08	21.33	24.21	17.47	16.27	23.53	14.27	27.19	00.31
	22	05.17	15.45	06.51	01.02	21.39	24.53	27.59	01.25		09	22.30	07.00	18.25	16.50	24.02	15.37	27.17	00.28
	23	06.14	00.38	07.30	02.19	21.46	26.01	27.56	01.22		10	23.28	19.51	19.04	17.08	24.11	16.47	27.16	00.25
	24	07.12	15.19	08.09	03.33	21.53	27.09	27.53	01.19		11	24.25	02.56	19.42	17.21	24.20	17.57	27.15	00.21
	25	08.09	29.42	08.47	04.45	22.00	28.18	27.51	01.15		12	25.23	16.15	20.20	17.29	24.29	19.07	27.13	00.18
జూలై 2017	26	09.06	13.42	09.26	05.54	22.07	29.26	27.48	01.12	ఆగస్టు 2017	13	26.20	29.48	20.59	17.32	24.38	20.18	27.12	00.15
	27	10.04	27.17	10.04	07.01	22.14	00.35	27.45	01.09		14	27.18	13.35	21.37	17.29	24.48	21.28	27.11	00.12
	28	11.01	10.27	10.43	08.06	22.22	01.44	27.42	01.06		15	28.16	27.35	22.15	17.21	24.57	22.39	27.10	00.09
	29	11.58	23.14	11.22	09.07	22.30	02.53	27.40	01.03		16	29.13	11.46	22.54	17.08	25.05	23.49	27.08	00.05
	30	12.56	05.42	12.00	10.06	22.37	04.01	27.37	01.00		17	00.11	26.08	23.32	16.49	25.17	25.00	27.08	00.02
	31	13.53	17.54	12.39	11.02	22.45	05.11	27.35	00.56		18	01.09	10.36	24.10	16.24	25.27	26.11	27.07	29.59

శ్రీ హేమలంబ - నిత్యగ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2017 ఆగస్టు 19 నుంచి సెప్టెం 23 వరకు

తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
ఆగస్టు 2017	19	02.06	25.06	24.49	15.54	25.37	27.22	27.06	29.56
	20	03.04	09.33	25.27	15.19	25.47	28.33	27.06	29.53
	21	04.02	23.53	26.05	14.39	25.57	29.44	27.05	29.50
	22	05.00	07.59	26.44	13.54	26.07	00.55	27.05	29.46
	23	05.57	21.48	27.22	13.06	26.17	02.06	27.05	29.43
	24	06.55	05.18	28.00	12.15	26.28	03.17	27.04	29.40
ఆగస్టు 2017	25	07.53	18.26	28.38	11.22	26.38	04.29	27.04	29.37
	26	08.51	01.14	29.17	10.28	26.49	05.40	27.04	29.34
	27	09.49	13.44	29.55	09.34	26.59	06.52	27.04	29.30
	28	10.47	25.57	00.33	08.40	27.10	08.03	27.05	29.27
	29	11.45	08.00	01.11	07.49	27.21	09.15	27.05	29.24
	30	12.43	19.54	01.49	07.02	27.31	10.27	27.05	29.21
	31	13.41	01.47	02.27	06.18	27.42	11.38	27.06	29.18
సెప్టెంబరు 2017	01	14.39	13.41	03.06	05.41	27.53	12.50	27.06	29.15
	02	15.37	25.42	03.44	05.09	28.04	14.02	27.07	29.11
	03	16.35	07.53	04.22	04.45	28.16	15.14	27.08	29.04
	04	17.33	20.18	05.00	04.28	28.25	16.26	27.09	29.05
	05	18.31	02.58	05.38	04.20	28.38	17.39	27.10	29.02

తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
సెప్టెంబరు 2017	06	19.29	15.55	06.16	04.20	28.49	18.51	27.11	28.59
	07	20.28	29.09	06.54	04.29	29.01	20.03	27.12	28.56
	08	21.26	12.40	07.33	04.47	29.12	21.16	27.13	28.52
	09	22.24	26.24	08.11	05.13	29.24	22.28	27.15	28.49
	10	23.22	10.20	08.49	05.49	29.35	23.41	27.16	28.46
	11	24.21	24.24	09.27	06.32	29.47	24.53	27.18	28.43
సెప్టెంబరు 2017	12	25.19	08.33	10.05	07.24	29.59	26.06	27.19	28.40
	13	26.17	22.45	10.43	08.23	00.11	27.19	27.21	28.36
	14	27.16	06.57	11.21	09.29	00.22	28.31	27.23	28.33
	15	28.14	21.07	11.59	10.42	00.34	29.44	27.25	28.30
	16	29.13	05.13	12.37	12.01	00.46	00.57	27.27	28.27
	17	00.11	19.13	13.15	13.25	00.58	02.10	27.29	28.24
	18	01.10	03.06	13.53	14.54	01.10	03.23	27.31	28.21
సెప్టెంబరు 2017	19	02.08	16.48	14.31	16.28	01.22	04.36	27.33	28.17
	20	03.07	00.17	15.09	18.04	01.35	05.50	27.36	28.14
	21	04.06	13.32	15.47	19.44	01.47	07.03	27.38	28.11
	22	05.04	26.31	16.25	21.27	01.59	08.16	27.41	28.08
	23	06.03	09.13	17.03	23.11	02.11	09.30	27.43	28.05

శ్రీ హేమలంబ - నిత్య గ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2017 సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 29

తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు	తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
సెప్టెంబరు 2017	24	07.02	21.40	17.42	24.58	02.24	10.43	27.46	28.01	అక్టోబరు 2017	12	24.45	17.58	29.05	27.01	06.12	02.53	28.50	27.04
	25	08.01	03.52	18.20	26.45	02.36	11.56	27.49	27.58		13	25.44	02.01	29.43	28.42	06.25	04.07	28.55	27.01
	26	08.59	15.54	18.58	28.33	02.49	13.10	27.52	27.55		14	26.43	15.52	00.21	00.23	06.38	05.22	28.59	26.58
	27	09.58	27.48	19.36	00.22	03.01	14.24	27.55	27.52		15	27.43	29.31	00.59	02.03	06.51	06.36	29.04	26.55
	28	10.57	09.39	20.14	02.12	03.14	15.37	27.58	27.49		16	28.42	12.59	01.37	03.42	07.04	07.51	29.08	26.52
	29	11.56	21.32	20.51	14.01	03.26	16.51	28.01	27.46		17	29.42	26.16	02.15	05.21	07.17	09.05	29.13	26.48
	30	12.55	03.32	21.29	05.50	03.39	18.05	28.05	27.42	అక్టోబరు 2017	18	00.41	09.23	02.53	06.59	07.30	10.20	29.17	26.45
అక్టోబరు 2017	01	13.54	15.44	22.07	07.39	03.51	19.18	28.08	27.39		19	01.41	22.12	03.30	08.36	07.43	11.34	29.22	26.42
	02	14.53	28.13	22.45	09.28	04.04	20.32	28.11	27.36		20	02.41	05.05	04.08	10.13	07.56	12.49	29.27	26.39
	03	15.52	11.03	23.23	11.16	04.17	21.46	28.15	27.33		21	03.40	17.31	04.46	11.48	08.09	14.04	29.32	26.36
	04	16.51	24.14	24.01	13.04	04.29	23.00	28.19	27.30		22	04.40	29.50	05.24	13.24	08.22	15.18	29.37	26.32
	05	17.50	07.48	24.39	14.51	04.42	24.14	28.22	27.26		23	05.40	11.58	06.02	14.59	08.35	16.33	29.42	26.29
అక్టోబరు 2017	06	18.49	21.43	25.17	16.37	04.55	25.28	28.26	27.23	అక్టోబరు 2017	24	06.40	23.56	06.40	16.33	08.48	17.48	29.47	26.26
	07	19.48	05.56	25.55	18.23	05.08	26.42	28.30	27.20		25	07.39	05.47	07.18	18.07	09.01	19.03	29.52	26.23
	08	20.48	20.20	26.33	20.08	05.20	27.56	28.34	27.17		26	08.39	17.36	07.56	19.40	09.15	20.17	29.57	26.20
	09	21.47	04.50	27.11	21.53	05.33	29.10	28.38	27.14		27	09.39	29.27	08.34	21.12	09.28	21.32	00.03	26.17
	10	22.46	19.20	27.49	23.36	05.46	00.24	28.42	27.11		28	10.39	11.24	09.12	22.14	09.41	22.47	00.08	26.13
	11	23.45	03.43	28.27	25.19	05.59	01.39	28.46	27.07		29	11.39	23.34	09.49	24.16	09.54	24.02	00.13	26.10

శ్రీ హేమలంబ - నిత్యగ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2017 అక్టోబరు 30 - డిశంబరు 4

తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
అక్టోబరు 30	12.39	06.01	10.27	25.47	10.07	25.17	00.19	26.07
31	13.39	18.50	11.05	27.18	10.20	26.32	00.24	26.04
నవంబరు 2017 01	14.39	02.06	11.43	28.48	10.33	27.47	00.30	26.01
02	15.39	15.50	12.21	00.17	10.46	29.02	00.36	25.57
03	16.39	00.00	12.59	01.46	10.59	00.17	00.41	25.54
04	17.39	14.34	13.37	03.15	11.12	01.32	00.47	25.51
05	18.39	29.24	14.14	04.43	11.25	02.47	00.53	25.48
06	19.39	14.21	14.52	06.10	11.38	04.42	00.59	25.45
07	20.39	29.16	15.30	07.37	11.51	05.17	01.50	25.42
08	21.39	14.01	16.08	09.04	12.04	06.32	01.11	25.38
09	22.40	28.29	16.46	10.29	12.18	07.47	01.17	25.35
నవంబరు 2017 10	23.40	12.38	17.24	11.54	12.30	09.02	01.23	25.32
11	24.40	26.28	18.02	13.19	12.43	10.18	01.29	25.29
12	25.41	09.58	18.39	14.42	12.56	11.33	01.35	25.26
13	26.41	23.12	19.17	16.05	13.09	12.48	01.41	25.22
14	27.41	06.11	19.55	17.27	13.22	14.03	01.47	25.19
15	28.42	18.58	20.33	18.47	13.35	15.18	01.54	25.16
16	29.42	01.34	21.11	20.07	13.48	16.34	02.00	25.13

తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
నవంబరు 2017 17	00.43	14.00	21.49	21.25	14.01	17.49	02.06	25.10
18	01.43	26.17	22.26	22.42	14.14	19.04	02.13	25.07
19	02.44	08.25	23.04	23.57	14.27	20.29	02.19	25.03
20	03.44	20.25	23.42	25.10	14.38	21.35	02.26	25.00
21	04.45	02.19	24.20	26.21	14.52	22.50	02.32	24.57
22	05.46	14.08	24.58	27.30	15.05	24.06	02.39	24.54
నవంబరు 2017 23	06.46	25.56	25.35	28.36	15.17	25.21	02.45	24.51
24	07.47	07.45	26.13	29.38	15.30	26.36	02.52	24.48
25	08.47	19.40	26.51	00.38	15.43	27.52	02.58	24.44
26	09.48	01.46	27.29	01.33	15.55	29.07	03.05	24.41
27	10.49	14.08	28.06	02.23	16.08	00.23	03.12	24.38
28	11.50	26.53	28.44	03.09	16.20	01.38	03.19	24.35
29	12.50	10.03	29.22	03.48	16.33	02.53	03.25	24.32
30	13.51	23.44	00.00	04.21	16.45	04.09	03.32	24.28
డిశంబరు 2017 01	14.52	07.54	00.37	04.46	16.57	05.24	03.39	24.25
02	15.53	22.33	01.15	05.03	17.10	06.40	03.46	24.22
03	16.54	07.34	01.53	05.11	17.22	07.55	03.53	24.19
04	17.54	22.47	02.31	05.09	17.34	09.11	04.00	24.16

శ్రీ హేమలంబ - నిత్య గ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2017 డిశంబరు 5 - 2018 జనవరి 9

	తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
డిశంబరు 2017	05	18.55	08.02	03.08	04.57	17.46	10.26	04.06	24.13
	06	19.56	23.09	03.46	04.33	17.58	11.41	04.13	24.08
	07	20.57	07.57	04.24	03.58	18.10	12.57	04.20	24.06
	08	21.58	22.23	05.01	03.12	18.22	14.12	04.27	24.03
	09	22.59	06.23	05.39	02.16	18.34	15.28	04.34	24.00
	10	24.00	19.58	06.17	01.10	18.46	16.43	04.41	23.57
	11	25.01	03.10	06.55	29.56	18.58	17.59	04.48	23.53
డిశంబరు 2017	12	26.02	16.03	05.32	28.36	19.10	19.14	04.54	23.50
	13	27.03	28.39	08.10	27.14	19.21	20.30	05.02	23.47
	14	28.04	11.02	08.47	25.51	19.33	21.45	05.09	23.44
	15	29.05	23.15	09.25	24.30	19.45	23.01	05.16	23.41
	16	00.06	05.20	10.03	23.15	19.56	24.16	05.24	23.38
డిశంబరు 2017	17	01.07	17.18	10.40	22.07	20.08	25.32	05.31	23.34
	18	02.08	29.12	11.18	21.09	20.19	26.47	05.38	23.31
	19	03.09	11.02	11.56	20.20	20.30	28.03	05.45	23.28
	20	04.10	22.51	12.33	19.42	20.41	29.19	05.52	23.25
	21	05.11	04.40	13.11	19.15	20.53	00.34	05.59	23.22
	22	06.12	16.31	13.48	18.59	21.04	01.50	06.06	23.18

	తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
డిశంబరు 2017	23	07.14	28.29	14.26	18.53	21.15	03.05	06.13	23.15
	24	08.15	10.37	15.03	18.57	21.25	04.21	06.20	23.12
	25	09.16	22.59	15.41	19.10	21.36	05.36	06.27	23.09
	26	10.17	05.39	16.18	19.32	21.47	06.52	06.34	23.06
	27	11.18	18.43	16.56	20.00	21.58	08.07	06.41	23.03
	28	12.19	02.13	17.33	20.36	22.08	09.23	06.48	22.59
	29	13.20	16.12	18.11	21.17	22.19	10.38	06.55	22.56
	30	14.21	00.39	18.48	22.03	22.29	11.54	07.03	22.53
	31	15.23	15.31	19.26	22.55	22.39	13.09	07.10	22.50
జనవరి 2018	01	16.24	00.41	20.03	23.50	22.49	14.25	07.17	22.47
	02	17.25	15.59	20.41	24.50	22.59	15.40	07.24	22.44
	03	18.26	01.14	21.18	25.52	23.09	16.56	07.31	22.40
	04	19.27	16.17	21.55	26.58	23.19	18.11	07.38	22.37
	05	20.28	00.58	22.33	28.06	23.29	19.27	07.45	22.34
	06	21.29	15.13	23.10	29.16	23.39	20.42	07.52	22.31
	07	22.30	29.01	23.47	00.29	23.48	21.58	07.58	22.28
	08	23.32	12.23	24.25	01.43	23.58	23.13	08.05	22.24
	09	24.33	25.19	25.02	02.59	24.07	24.29	08.12	22.21

శ్రీ హేమలంబ - నిత్య గ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2018 జనవరి 10 - ఫిబ్రవరి 14

తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు	తేది		రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
జనవరి 2018	10	25.34	07.55	25.39	04.17	24.16	25.44	08.19	22.18	జనవరి 2018	28	13.53	24.12	06.47	00.17	26.42	18.22	10.18	21.21
	11	26.35	20.14	26.17	05.36	24.25	26.59	08.26	22.15		29	14.54	09.01	07.24	01.50	26.49	19.37	10.25	21.18
	12	27.36	02.21	26.54	06.56	24.34	28.15	08.33	22.12		30	15.55	24.02	08.01	03.24	26.55	20.52	10.31	21.14
	13	28.37	14.19	27.31	08.18	24.43	29.30	08.40	22.09		31	16.56	09.06	08.37	04.59	27.02	22.08	10.37	21.11
	14	29.38	26.11	28.08	09.40	24.52	00.46	08.47	22.05	ఫిబ్రవరి 2018	01	17.57	24.04	09.14	06.34	27.08	23.23	10.43	21.08
	15	00.40	08.00	28.46	11.03	25.01	02.01	08.53	22.02		02	18.58	08.48	09.51	08.10	27.14	24.38	10.49	21.05
	16	01.41	19.49	29.23	12.28	25.09	03.17	09.00	21.59		03	19.59	23.11	10.28	09.47	27.20	25.53	10.53	21.02
జనవరి 2018	17	02.42	01.40	00.00	13.53	25.18	04.32	09.07	21.56		04	21.00	07.09	11.04	11.25	27.26	27.09	11.01	20.59
	18	03.43	13.34	00.37	15.19	25.26	05.48	09.13	21.53		05	22.00	20.41	11.41	13.03	27.32	28.24	11.07	20.55
	19	04.44	25.34	01.14	16.45	25.34	07.03	09.20	21.49		06	23.01	03.47	12.18	14.42	27.38	28.39	11.13	20.52
	20	05.45	07.42	01.52	18.13	25.42	08.19	09.27	21.46		07	24.02	16.29	12.54	16.22	27.43	00.54	11.29	20.49
	21	06.46	19.59	02.28	19.41	25.50	09.34	09.33	21.43		08	25.03	28.51	13.31	18.02	27.49	02.10	11.25	20.46
	22	07.47	02.29	03.05	21.10	25.58	10.49	09.40	21.40		09	26.03	10.58	14.07	19.44	27.54	03.25	11.30	20.43
జనవరి 2018	23	08.48	15.15	03.42	22.39	26.06	12.05	09.46	21.37	ఫిబ్రవరి 2018	10	27.04	22.54	14.44	21.26	27.59	04.40	11.36	20.40
	24	09.49	28.18	04.19	24.10	26.13	13.20	09.53	21.34		11	28.05	04.44	15.20	23.09	28.03	05.55	11.42	20.36
	25	10.50	11.43	04.56	25.40	26.21	14.36	09.59	21.30		12	29.06	16.32	15.56	24.52	28.08	07.10	11.47	20.32
	26	11.51	25.30	05.33	27.12	26.28	15.51	10.06	21.27		13	00.06	28.22	16.33	26.37	28.13	08.26	11.53	20.30
	27	12.52	09.40	06.10	28.44	26.35	17.06	10.12	21.24		14	01.07	10.16	17.09	28.23	28.17	09.41	11.58	20.27

శ్రీ హేమలంబ - నిత్య గ్రహస్ఫుటములు (ఉ గం॥05.30ని॥లకు) 2018 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 22 వరకు

నెల	తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు	నెల	తేది	రవి	చంద్ర	కుజ	బుధ	గురు	శుక్ర	శని	రాహు
ఫిబ్రవరి 2018	15	02.08	22.19	17.45	00.09	28.21	10.56	12.04	20.24	మార్చి 2018	05	20.14	28.30	28.30	03.33	29.05	03.24	13.29	19.26
ఫిబ్రవరి 2018	16	03.08	04.30	18.22	01.56	28.25	02.11	12.09	20.20	మార్చి 2018	06	21.14	11.40	29.05	05.20	29.05	04.39	13.33	19.23
ఫిబ్రవరి 2018	17	04.09	16.53	18.58	03.44	28.29	13.26	12.14	20.17	మార్చి 2018	07	10.22	24.27	29.41	07.04	29.06	05.54	13.37	19.20
ఫిబ్రవరి 2018	18	05.09	29.28	19.34	05.33	28.32	14.41	12.19	20.14	మార్చి 2018	08	23.14	06.53	00.16	08.46	29.06	07.08	13.41	19.17
ఫిబ్రవరి 2018	19	06.10	12.16	20.10	07.22	28.36	15.56	12.24	20.11	మార్చి 2018	09	24.14	19.03	00.51	10.24	29.06	08.23	13.45	19.14
ఫిబ్రవరి 2018	20	07.10	25.18	20.46	09.13	28.39	17.11	12.30	20.08	మార్చి 2018	10	25.14	01.01	01.26	11.58	29.06	09.38	13.48	19.10
ఫిబ్రవరి 2018	21	08.11	08.34	21.12	11.04	28.42	18.26	12.35	20.05	మార్చి 2018	11	26.14	12.51	02.01	13.28	29.06	10.52	13.52	19.07
ఫిబ్రవరి 2018	22	09.11	22.04	21.58	12.56	28.45	19.41	12.39	20.01	మార్చి 2018	12	27.14	24.39	02.36	14.52	29.06	12.07	13.55	19.04
ఫిబ్రవరి 2018	23	10.12	05.49	22.34	14.48	28.48	20.56	12.44	19.58	మార్చి 2018	13	28.14	06.31	03.11	16.11	29.05	13.21	13.59	19.01
ఫిబ్రవరి 2018	24	11.12	19.49	23.10	16.41	28.50	22.11	12.49	19.55	మార్చి 2018	14	29.14	18.29	03.45	17.24	29.04	14.36	14.02	18.58
ఫిబ్రవరి 2018	25	12.13	04.02	23.46	18.34	28.53	23.26	12.14	19.52	మార్చి 2018	15	00.14	00.39	04.20	18.30	29.03	15.50	14.06	18.55
ఫిబ్రవరి 2018	26	13.13	18.27	24.21	20.28	28.55	24.41	12.58	19.49	మార్చి 2018	16	01.14	13.03	04.55	19.30	29.02	17.05	14.09	18.51
ఫిబ్రవరి 2018	27	14.13	03.02	24.57	22.21	28.57	25.56	13.03	19.45	మార్చి 2018	17	02.14	25.42	05.29	20.22	29.01	18.19	14.12	18.48
ఫిబ్రవరి 2018	28	15.13	17.40	25.33	24.15	28.58	27.11	13.08	19.42	మార్చి 2018	18	03.13	08.38	06.04	21.06	28.59	19.34	14.15	18.45
మార్చి 2018	01	16.14	02.17	26.08	26.08	29.00	28.25	13.12	19.39	మార్చి 2018	19	04.13	21.49	06.38	21.42	28.57	20.48	14.18	18.42
మార్చి 2018	02	17.14	16.45	26.44	28.01	29.02	29.40	13.16	19.36	మార్చి 2018	20	05.13	05.16	07.12	22.11	28.55	22.02	14.21	18.39
మార్చి 2018	03	18.14	01.00	27.19	29.53	29.03	00.55	13.21	19.33	మార్చి 2018	21	06.12	18.54	07.46	22.31	28.53	23.17	14.23	18.36
మార్చి 2018	04	19.14	14.56	27.55	01.44	29.04	02.10	13.25	19.30	మార్చి 2018	22	07.12	02.42	08.20	22.43	28.51	24.31	14.26	18.32

శ్రీ హేమలంబ - చైత్రం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
తేది		మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ
మార్చి 2017	28	07.02	08.48	10.49	01.01	03.13	05.19	07.24	09.34	11.48	01.57	03.49	05.28
	29	06.58	08.44	10.45	12.57	03.09	05.15	07.20	09.30	11.44	01.53	03.45	05.24
	30	06.54	08.40	10.41	12.53	03.05	05.11	07.16	09.26	11.40	01.49	03.41	05.20
	31	06.50	08.36	10.37	12.49	03.01	05.07	07.12	09.22	11.36	01.45	03.37	05.16
ఏప్రిల్ 2017	01	06.46	08.32	10.33	12.45	02.57	05.03	07.08	09.18	11.32	01.41	03.33	05.12
	02	06.42	08.28	10.29	12.41	02.53	04.59	07.04	09.14	11.28	01.37	03.29	05.08
	03	06.38	08.24	10.25	12.37	02.49	04.55	07.00	09.10	11.24	01.33	03.25	05.04
	04	06.34	08.20	10.21	12.33	02.45	04.51	06.56	09.06	11.20	01.29	03.21	05.00
	05	06.30	08.16	10.17	12.29	02.41	04.47	06.52	09.02	11.16	01.25	03.17	04.56
	06	06.26	08.12	10.13	12.25	02.37	04.43	06.48	08.58	11.12	01.21	03.13	04.52
	07	06.22	08.08	10.09	12.21	02.33	04.39	06.44	08.54	11.08	01.17	03.09	04.48
	08	06.18	08.04	10.05	12.17	02.29	04.35	06.40	08.50	11.04	01.13	03.05	04.44
	09	06.14	08.00	10.01	12.13	02.25	04.31	06.36	08.46	11.00	01.09	03.01	04.40
	10	06.10	07.56	09.57	12.09	02.21	04.27	06.32	08.42	10.56	01.05	02.57	04.36
	11	06.06	07.52	09.53	12.05	02.17	04.23	06.28	08.38	10.52	01.01	02.53	04.32
	12	06.03	07.49	09.50	12.02	02.14	04.20	06.25	08.35	10.49	12.58	02.50	04.29
	13	06.00	07.46	09.47	11.59	02.11	04.17	06.22	08.32	10.46	12.55	02.47	04.26
	తేది	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన
	14	07.42	09.43	11.55	02.07	04.13	06.18	08.28	10.42	12.51	02.43	04.22	05.56
	15	07.38	09.39	11.51	02.03	04.09	06.14	08.24	10.38	12.47	02.39	04.18	05.52
	16	07.34	09.35	11.47	01.59	04.05	06.10	08.20	10.34	12.43	02.35	04.14	05.48
	17	07.30	09.31	11.43	01.55	04.01	06.06	08.16	10.30	12.39	02.31	04.10	05.44
	18	07.26	09.27	11.39	01.51	03.57	06.02	08.12	10.26	12.35	02.27	04.06	05.40
	19	07.22	09.23	11.35	01.47	03.53	05.58	08.08	10.22	12.31	02.23	04.02	05.36
	20	07.18	09.19	11.31	01.43	03.49	05.54	08.04	10.18	12.27	02.19	03.58	05.32
	21	07.14	09.15	11.27	01.39	03.45	05.50	08.00	10.14	12.23	02.15	03.54	05.28
	22	07.10	09.11	11.23	01.35	03.41	05.46	07.56	10.10	12.19	02.11	03.50	05.24
	23	07.06	09.07	11.19	01.31	03.37	05.42	07.52	10.06	12.15	02.07	03.46	05.20
	24	07.02	09.03	11.15	01.27	03.33	05.38	07.48	10.02	12.11	02.03	03.42	05.16
	25	06.58	08.59	11.11	01.23	03.29	05.34	07.44	09.58	12.07	01.59	03.38	05.12
	26	06.54	08.55	11.07	01.19	03.25	05.30	07.40	09.54	12.03	01.55	03.34	05.08

శ్రీ హేమలంబ - వైశాఖం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
తేది		మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన
ఏప్రిల్ 2017	27	06.50	08.51	11.03	01.15	03.21	05.26	07.36	09.50	11.59	01.51	03.30	05.04
	28	06.46	08.47	10.59	01.11	03.17	05.22	07.32	09.46	11.55	01.47	03.26	05.00
	29	06.42	08.43	10.55	01.07	03.13	05.18	07.28	0942	11.51	01.43	03.22	04.56
	30	06.38	08.39	10.51	01.03	03.09	05.14	07.24	09.38	11.47	01.39	03.18	04.52
మే 2017	01	06.34	08.35	10.47	12.59	03.05	05.10	07.20	09.34	11.43	01.35	03.14	04.48
	02	06.30	08.31	10.43	12.55	03.01	05.06	07.16	09.30	11.39	01.31	03.10	04.44
	03	06.26	08.27	10.39	12.51	02.57	05.02	07.12	09.26	11.35	01.27	03.06	04.40
	04	06.22	08.23	10.35	12.47	02.53	04.58	07.08	09.22	11.31	01.23	03.02	04.36
	05	06.18	08.19	10.31	12.43	02.49	04.54	07.04	09.18	11.27	01.19	02.58	04.32
	06	06.14	08.15	10.27	12.39	02.45	04.50	07.00	09.14	11.23	01.15	02.54	04.28
	07	06.10	08.11	10.23	12.35	02.41	04.46	06.56	09.10	11.19	01.11	02.50	04.24
	08	06.06	08.07	10.19	12.31	02.37	04.42	06.52	09.06	11.15	01.07	02.46	04.20
	09	06.02	08.03	10.15	12.27	02.33	04.38	06.48	09.02	11.11	01.03	02.42	04.16
	10	05.58	07.59	10.11	12.23	02.29	04.34	06.44	08.58	11.07	12.59	02.38	04.12
మే 2017	11	05.54	07.55	10.07	12.19	02.25	04.30	06.40	08.54	11.03	12.55	02.34	04.08
	12	05.50	07.51	10.03	12.15	02.21	04.26	06.36	08.50	10.59	12.51	02.30	04.04
	13	05.46	07.47	09.59	12.11	02.17	04.22	06.32	08.46	10.55	12.47	02.26	04.00
	14	05.42	07.43	09.55	12.07	02.13	04.18	06.28	08.42	10.51	12.43	02.22	03.56
తేది		వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష
మే 2017	15	07.39	09.51	12.03	02.09	04.14	06.24	08.38	10.47	12.39	02.18	03.52	05.38
	16	07.35	09.47	11.59	02.05	04.10	06.20	08.34	10.43	12.35	02.14	03.48	05.34
	17	07.31	09.43	1155	02.01	04.06	06.16	08.30	10.39	12.31	02.10	03.44	05.30
	18	07.27	09.39	11.51	01.57	04.02	06.12	08.26	10.35	12.27	02.06	03.40	05.26
	19	07.23	09.35	11.47	01.53	03.58	06.08	08.22	10.31	12.23	02.02	03.36	05.22
	20	07.19	09.31	11.43	01.49	03.54	06.04	08.18	10.27	12.19	01.58	03.32	05.18
	21	07.15	09.27	11.39	01.45	03.50	06.00	08.14	10.23	12.15	01.54	03.28	05.14
మే 2017	22	07.11	09.23	11.35	01.41	03.46	05.56	08.10	10.19	12.11	01.50	03.24	05.10
	23	07.07	09.19	11.31	01.37	03.42	05.52	08.06	10.15	12.07	01.46	03.20	05.06
	24	07.03	09.15	11.27	01.33	03.38	05.48	08.02	10.11	12.03	01.42	03.16	05.02
	25	06.59	09.11	11.23	01.29	03.34	05.44	07.58	10.07	11.59	01.38	03.12	04.58

శ్రీ హేమలంబ - జ్యేష్ఠం - నిరయణ లగ్నాంతాలు

తేది		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
		వృష	మిధు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష
మే 2017	26	06.55	09.07	11.19	01.25	03.30	05.40	07.54	10.03	11.55	01.34	03.08	04.54
	27	06.51	09.03	11.15	01.21	03.26	05.36	07.50	09.59	11.51	01.30	03.04	04.50
	28	06.47	08.59	11.11	01.17	03.22	05.32	07.46	09.55	11.47	01.26	03.00	04.46
	29	06.43	08.55	11.07	01.13	03.18	05.28	07.42	09.51	11.43	01.22	02.56	04.42
	30	06.39	08.51	11.03	01.09	03.14	05.24	07.38	09.47	11.39	01.18	02.52	04.38
	31	06.35	08.47	10.59	01.05	03.10	05.20	07.34	09.43	11.35	01.14	02.48	04.34
జూన్ 2017	01	06.31	08.43	10.55	01.01	03.06	05.16	07.30	09.39	11.31	01.10	02.44	04.30
	02	06.27	08.39	10.51	12.57	03.02	05.12	07.26	09.35	11.27	01.06	02.40	04.26
	03	06.23	08.35	10.47	12.53	02.58	05.08	07.22	09.31	11.23	01.02	02.36	04.22
	04	06.19	08.31	10.43	12.49	02.54	05.04	07.18	09.27	11.19	12.58	02.32	04.18
	05	06.15	08.27	10.39	12.45	02.50	05.00	07.14	09.23	11.15	12.54	02.28	04.14
	06	06.11	08.23	10.35	12.41	02.46	04.56	07.10	09.19	11.11	12.50	02.24	04.10
	07	06.07	08.19	10.31	12.37	02.42	04.52	07.06	09.15	11.07	12.46	02.20	04.06
	08	06.03	08.15	10.27	12.33	02.38	04.48	07.02	09.11	11.03	12.42	02.16	04.02
	09	05.59	08.11	10.23	12.29	02.34	04.44	06.58	09.07	10.59	12.38	02.12	03.58
జూన్ 2017	10	05.55	08.07	10.19	12.25	02.30	04.40	06.54	09.03	10.55	12.34	02.08	03.54
	11	05.51	08.03	10.15	12.21	02.26	04.36	06.50	08.59	10.51	12.30	02.04	03.50
	12	05.47	07.59	10.11	12.17	02.22	04.32	06.46	08.55	10.47	12.26	02.00	03.46
	13	05.43	07.55	10.07	12.13	02.18	04.28	06.42	08.51	10.43	12.22	01.56	03.42
	14	05.39	07.51	10.03	12.09	02.14	04.24	06.38	08.47	10.39	12.18	01.52	03.38
	15	05.36	07.48	10.00	12.06	02.11	04.21	06.35	08.44	10.36	12.15	01.49	03.35
	తేది	మిధు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష
జూన్ 2017	16	07.44	09.56	12.02	02.07	04.17	06.31	08.40	10.32	12.11	01.45	03.31	05.32
	17	07.40	09.52	11.58	02.03	04.13	06.27	08.36	10.28	12.07	01.41	03.27	05.28
	18	07.36	09.48	11.54	01.59	04.09	06.23	08.32	10.24	12.03	01.37	03.23	05.24
	19	07.32	09.44	11.50	01.55	04.05	06.19	08.28	10.20	11.59	01.33	03.19	05.20
	20	07.28	09.40	11.46	01.51	04.01	06.15	08.24	10.16	11.55	01.29	03.15	05.16
	21	07.24	09.36	11.42	01.47	03.57	06.11	08.20	10.12	11.51	01.25	03.11	05.12
	22	07.20	09.32	11.38	01.43	03.53	06.07	08.16	10.08	11.47	01.21	03.07	05.08
	23	07.16	09.28	11.34	01.39	03.49	06.03	08.12	10.04	11.43	01.17	03.03	05.04
	24	07.12	09.24	11.30	01.35	03.45	05.59	08.08	10.00	11.39	01.13	02.59	05.00

శ్రీ హేమలంబ - ఆషాఢం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
	తేది	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష
జూన్ 2017	25	07.08	09.20	11.26	01.31	03.41	05.55	08.04	09.56	11.35	01.09	02.55	04.56
	26	07.04	09.16	11.22	01.27	03.37	05.51	08.00	09.52	11.31	01.05	02.51	04.52
	27	07.00	09.12	11.18	01.23	03.33	05.47	07.56	09.48	11.27	01.01	02.47	04.48
	28	06.56	09.08	11.14	01.19	03.29	05.43	07.52	09.44	11.23	12.57	02.43	04.44
	29	06.52	09.04	11.10	01.15	03.25	05.39	07.48	09.40	11.19	12.53	02.39	04.40
	30	06.48	09.00	11.06	01.11	03.21	05.35	07.44	09.36	11.15	12.49	02.35	04.36
జులై 2017	01	06.44	08.56	11.02	01.07	03.17	05.31	07.40	09.32	11.11	12.45	02.31	04.32
	02	06.40	08.52	10.58	01.03	03.13	05.27	07.36	09.28	11.07	12.41	02.27	04.28
	03	06.36	08.48	10.54	12.59	03.09	05.23	07.32	09.24	11.03	12.37	02.23	04.24
	04	06.32	08.44	10.50	12.55	03.05	05.19	07.28	09.20	10.59	12.33	02.19	04.20
	05	06.28	08.40	10.46	12.51	03.01	05.15	07.24	09.16	10.55	12.29	02.15	04.16
	06	06.24	08.36	10.42	12.47	02.57	05.11	07.20	09.12	10.51	12.25	02.11	04.12
	07	06.20	08.32	10.38	12.43	02.53	05.07	07.16	09.08	10.47	12.21	02.07	04.08
	08	06.16	08.28	10.34	12.39	02.49	05.03	07.12	09.04	10.43	12.17	02.03	04.04
జులై 2017	09	06.12	08.24	10.30	12.35	02.45	04.59	07.08	09.00	10.39	12.13	01.59	04.00
	10	06.08	08.20	10.26	12.31	02.41	04.55	07.04	08.56	10.35	12.09	01.55	03.56
	11	06.04	08.16	10.22	12.27	02.37	04.51	07.00	08.52	10.31	12.05	01.51	03.52
	12	06.00	08.12	10.18	12.23	02.33	04.47	06.56	08.48	10.27	12.01	01.47	03.48
	13	05.56	08.08	10.14	12.19	02.29	04.43	06.52	08.44	10.23	11.57	01.43	03.44
	14	05.52	08.04	10.10	12.15	02.25	04.39	06.48	08.40	10.19	11.53	01.39	03.40
	15	05.48	08.00	10.06	12.11	02.21	04.35	06.44	08.36	10.15	11.49	01.35	03.36
	16	05.44	07.56	10.02	12.07	02.17	04.31	06.40	08.32	10.11	11.45	01.31	03.32
	తేది	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు
జులై 2017	17	07.52	09.58	12.03	02.13	04.27	06.36	08.28	10.07	11.41	01.27	03.28	05.40
	18	07.48	09.54	11.59	02.09	04.23	06.32	08.24	10.03	11.37	01.23	03.24	05.36
	19	07.44	09.50	11.55	02.05	04.19	06.28	08.20	09.59	11.33	01.19	03.20	05.32
	20	07.40	09.46	11.51	02.01	04.15	06.24	08.16	09.55	11.29	01.15	03.16	05.28
	21	07.36	09.42	11.47	01.57	04.11	06.20	08.12	09.51	11.25	01.11	03.12	05.24
	22	07.32	09.38	11.43	01.53	04.07	06.16	08.08	09.47	11.21	01.07	03.08	05.20
	23	07.28	09.34	11.39	01.49	04.03	06.12	08.04	09.43	11.17	01.03	03.04	05.16

శ్రీ హేమలంబ - శ్రావణం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
తేదీ		కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు
జూలై 2017	24	07.24	09.30	11.35	01.45	03.59	06.08	08.00	09.39	11.13	12.59	03.00	05.12
	25	07.20	09.26	11.31	01.41	03.55	06.04	07.56	09.35	11.09	12.55	02.56	05.08
	26	07.16	09.22	11.27	01.37	03.51	06.00	07.52	09.31	11.05	12.51	02.52	05.04
	27	07.12	09.18	11.23	01.33	03.47	05.56	07.48	09.27	11.01	12.47	02.48	05.00
	28	07.08	09.14	11.19	01.29	03.43	05.52	07.44	09.23	10.57	12.43	02.44	04.56
	29	07.04	09.10	11.15	01.25	03.39	05.48	07.40	09.19	10.53	12.39	02.40	04.52
	30	07.00	09.06	11.11	01.21	03.35	05.44	07.36	09.15	10.49	12.35	02.36	04.48
	31	06.56	09.02	11.07	01.17	03.31	05.40	07.32	09.11	10.45	12.31	02.32	04.44
ఆగస్టు 2017	01	06.52	08.58	11.03	01.13	03.27	05.36	07.28	09.07	10.41	12.27	02.28	04.40
	02	06.48	08.54	10.59	01.09	03.23	05.32	07.24	09.03	10.37	12.23	02.24	04.36
	03	06.44	08.50	10.55	01.05	03.19	05.28	07.20	08.59	10.33	12.19	02.20	04.32
	04	06.40	08.46	10.51	01.01	03.15	05.24	07.16	08.55	10.29	12.15	02.16	04.28
	05	06.36	08.42	10.47	12.57	03.11	05.20	07.12	08.51	10.25	12.11	02.12	04.24
	06	06.32	08.38	10.43	12.53	03.07	05.16	07.08	08.47	10.21	12.07	02.08	04.20
	07	06.28	08.34	10.39	12.49	03.03	05.12	07.04	08.43	10.17	12.03	02.04	04.16
ఆగస్టు 2017	08	06.24	08.30	10.35	12.45	02.59	05.08	07.00	08.39	10.13	11.59	02.00	04.12
	09	06.20	08.26	10.31	12.41	02.55	05.04	06.56	08.35	10.09	11.55	01.56	04.08
	10	06.16	08.22	10.27	12.37	02.51	05.00	06.52	08.31	10.05	11.51	01.52	04.04
	11	06.12	08.18	10.23	12.33	02.47	04.56	06.48	08.27	10.01	11.47	01.48	04.00
	12	06.08	08.14	10.19	12.29	02.43	04.52	06.44	08.23	09.57	11.43	01.44	03.56
	13	06.04	08.10	10.15	12.25	02.39	04.48	06.40	08.19	09.53	11.39	01.40	03.52
	14	06.00	08.06	10.11	12.21	02.35	04.44	06.36	08.15	09.49	11.35	01.36	03.48
	15	05.56	08.02	10.07	12.17	02.31	04.40	06.32	08.11	09.45	11.31	01.32	03.44
ఆగస్టు 2017	16	05.52	07.58	10.03	12.13	02.27	04.36	06.28	08.07	09.41	11.27	01.28	03.40
	తేది	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క
	17	07.54	09.59	12.09	02.23	04.32	06.24	08.03	09.37	11.23	01.24	03.36	05.48
	18	07.50	09.55	12.05	02.19	04.28	06.20	07.59	09.33	11.19	01.20	03.32	05.44
	19	07.46	09.51	12.01	02.15	04.24	06.16	07.55	09.29	11.15	01.16	03.28	05.40
	20	07.42	09.47	11.57	02.11	04.20	06.12	07.51	09.25	11.11	01.12	03.24	05.36
	21	07.38	09.43	11.53	02.07	04.16	06.08	07.47	09.21	11.07	01.08	03.20	05.32

శ్రీ హేమలంబ - భాద్రపదం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
	తేది	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క
ఆగస్టు 2017	22	07.34	09.39	11.49	02.03	04.12	06.04	07.43	09.17	11.03	01.04	03.16	05.28
	23	07.30	09.35	11.45	01.59	04.08	06.00	07.39	09.13	10.59	01.00	03.12	05.24
	24	07.26	09.31	11.41	01.55	04.04	05.56	07.35	09.09	10.55	12.56	03.08	05.20
	25	07.22	09.27	11.37	01.51	04.00	05.52	07.31	09.05	10.51	12.52	03.04	05.16
	26	07.18	09.23	11.33	01.47	03.56	05.48	07.27	09.01	10.47	12.48	03.00	05.12
	27	07.14	09.19	11.29	01.43	03.52	05.44	07.23	08.57	10.43	12.44	02.56	05.08
	28	07.10	09.15	11.25	01.39	03.48	05.40	07.19	08.53	10.39	12.40	02.52	05.04
	29	07.06	09.11	11.21	01.35	03.44	05.36	07.15	08.49	10.35	12.36	02.48	05.00
	30	07.02	09.07	11.17	01.31	03.40	05.32	07.11	08.45	10.31	12.32	02.44	04.56
	31	06.58	09.03	11.13	01.27	03.36	05.28	07.07	08.41	10.27	12.28	02.40	04.52
సెప్టెంబరు 2017	01	06.54	08.59	11.09	01.23	03.32	05.24	07.03	08.37	10.23	12.24	02.36	04.48
	02	06.50	08.55	11.05	01.19	03.28	05.20	06.59	08.33	10.19	12.20	02.32	04.44
	03	06.46	08.51	11.01	01.15	03.24	05.16	06.55	08.29	10.15	12.16	02.28	04.40
	04	06.42	08.47	10.57	01.11	03.20	05.12	06.51	08.25	10.11	12.12	02.24	04.36
	05	06.38	08.43	10.53	01.07	03.16	05.08	06.47	08.21	10.07	12.08	02.20	04.32
	06	06.34	08.39	10.49	01.03	03.12	05.04	06.43	08.17	10.03	12.04	02.16	04.28
	07	06.30	08.35	10.45	12.59	03.08	05.00	06.39	08.13	09.59	12.00	02.12	04.24
	08	06.26	08.31	10.41	12.55	03.04	04.56	06.35	08.09	09.55	11.56	02.08	04.20
సెప్టెంబరు 2017	09	06.22	08.27	10.37	12.51	03.00	04.52	06.31	08.05	09.51	11.52	02.04	04.16
	10	06.18	08.23	10.33	12.47	02.56	04.48	06.27	08.01	09.47	11.48	02.00	04.12
	11	06.14	08.19	10.29	12.43	02.52	04.44	06.23	07.57	09.43	11.44	01.56	04.08
	12	06.10	08.15	10.25	12.39	02.48	04.40	06.19	07.53	09.39	11.40	01.52	04.04
	13	06.06	08.11	10.21	12.35	02.44	04.36	06.15	07.49	09.35	11.36	01.48	04.00
	14	06.02	08.07	10.17	12.31	02.40	04.32	06.11	07.45	09.31	11.32	01.44	03.56
	15	05.58	08.03	10.13	12.27	02.36	04.28	06.07	07.41	09.27	11.28	01.40	03.52
	16	05.54	07.59	10.09	12.23	02.32	04.24	06.03	07.37	09.23	11.24	01.36	03.48
సెప్టెంబరు 2017	తేది	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ
	17	07.55	10.05	12.19	02.28	04.20	05.59	07.33	09.19	11.20	01.32	03.44	05.50
	18	07.51	10.01	12.15	02.24	04.16	05.55	07.29	09.15	11.16	01.28	03.40	05.46
	19	07.47	09.57	12.11	02.20	04.12	05.51	07.25	09.11	11.12	01.24	03.36	05.42
	20	07.43	09.53	12.07	02.16	04.08	05.47	07.21	09.07	11.08	01.20	03.32	05.38

శ్రీ హేమలంబ - ఆశ్వీజం - నిరయణ లగ్నాంతాలు

	పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది		కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ
సెప్టెంబరు 2017	21	07.39	09.49	12.03	02.12	04.04	05.43	07.17	09.03	11.04	01.16	03.28	05.34
	22	07.35	09.45	11.59	02.08	04.00	05.39	07.13	08.59	11.00	01.12	03.24	05.30
	23	07.31	09.41	11.55	02.04	03.56	05.35	07.09	08.55	10.56	01.08	03.20	05.26
	24	07.27	09.37	11.51	02.00	03.52	05.31	07.05	08.51	10.52	01.04	03.16	05.22
	25	07.23	09.33	11.47	01.56	0348	05.27	07.01	08.47	10.48	01.00	03.12	05.18
సెప్టెంబరు 2017	26	07.19	09.29	11.43	01.52	03.44	05.23	06.57	08.43	10.44	12.56	03.08	05.14
	27	07.15	09.25	11.39	01.48	03.40	05.19	06.53	08.39	10.40	12.52	03.04	05.10
	28	07.11	09.21	11.35	01.44	03.36	05.15	06.49	08.35	10.36	12.48	03.00	05.06
	29	07.07	09.17	11.31	01.40	03.32	05.11	06.45	08.31	10.32	12.44	02.56	05.02
	30	07.03	09.13	11.27	01.36	03.28	05.07	06.41	08.27	10.28	12.40	02.52	04.58
అక్టోబరు 2017	01	06.59	09.09	11.23	01.32	03.24	05.03	06.37	08.23	10.24	12.36	02.48	04.54
	02	06.55	09.05	11.19	01.28	03.20	04.59	06.33	08.19	10.20	12.32	02.44	04.50
	03	06.51	09.01	11.15	01.24	03.16	04.55	06.29	08.15	10.16	12.28	02.40	04.46
	04	06.47	08.57	11.11	01.20	03.12	04.51	06.25	08.11	10.12	12.24	02.36	04.42
	05	06.43	08.53	11.07	01.16	03.08	04.47	06.21	08.07	10.08	12.20	02.32	04.38
	06	06.39	08.49	11.03	01.12	03.04	04.43	06.17	08.03	10.04	12.16	02.28	04.34
అక్టోబరు 2017	07	06.35	08.45	10.59	01.08	03.00	04.39	06.13	07.59	10.00	12.12	02.24	04.30
	08	06.31	08.41	10.55	01.04	02.56	04.35	06.09	0755	09.56	12.08	02.20	04.26
	09	06.27	08.37	10.51	01.00	02.52	04.31	06.05	07.51	09.52	12.04	02.16	04.22
	10	06.23	08.33	10.47	12.56	02.48	04.27	06.01	07.47	09.48	12.00	02.12	04.18
	11	06.19	08.29	10.43	12.52	02.44	04.23	05.57	07.43	09.44	11.56	02.08	04.14
	12	06.15	08.25	10.39	12.48	02.40	04.19	05.53	07.39	09.40	11.52	02.04	04.10
	13	06.11	08.21	10.35	12.44	02.36	04.15	05.49	07.35	09.36	11.48	02.00	04.06
	14	06.07	08.17	10.31	12.40	0232	04.11	05.45	07.31	09.32	11.44	01.56	04.02
	15	06.03	08.13	10.27	12.36	02.28	04.07	05.41	07.27	09.28	11.40	01.52	03.58
అక్టోబరు 2017	16	05.59	08.09	10.23	12.32	02.24	04.03	05.37	07.23	09.24	11.36	01.48	03.54
	17	05.55	08.05	10.19	12.28	02.20	03.59	05.33	07.19	09.20	11.32	01.44	03.50
	తేది	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య
	18	08.01	10.15	12.24	02.16	03.55	05.29	07.15	09.16	11.28	01.40	03.46	05.51
	19	07.57	10.11	12.20	02.12	03.51	05.25	07.11	09.12	11.24	01.36	03.42	05.47

శ్రీ హేమలంబ- కార్తికం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
నెల	తేది	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య
అక్టోబరు 2017	20	07.54	10.08	12.17	02.09	03.48	05.22	07.08	09.09	11.21	01.33	03.39	05.44
	21	07.51	10.05	12.14	02.06	03.45	05.19	07.05	09.06	11.18	01.30	03.36	05.41
	22	07.48	10.02	12.11	02.03	03.42	05.16	07.02	09.03	11.15	01.27	03.33	05.38
	23	07.44	09.58	12.07	01.59	03.38	05.12	06.58	08.59	11.11	01.23	03.29	05.34
	24	07.40	09.54	12.03	01.55	03.34	05.08	06.54	08.55	11.07	01.19	03.25	05.30
	25	07.36	09.50	11.59	01.51	03.30	05.04	06.50	08.51	11.03	01.15	03.21	05.26
	26	07.32	09.46	11.55	01.47	03.26	05.00	06.46	08.47	10.59	01.11	03.17	05.22
అక్టోబరు 2017	27	07.28	09.42	11.51	01.43	03.22	04.56	06.42	08.43	10.55	01.07	03.13	05.18
	28	07.24	09.38	11.47	01.39	03.18	04.52	06.38	08.39	10.51	01.03	03.09	05.14
	29	07.20	09.34	11.43	01.35	03.14	04.48	06.34	08.35	10.47	12.59	03.05	05.10
	30	07.16	09.30	11.39	01.31	03.10	04.44	06.30	08.31	10.43	12.55	03.01	05.06
	31	07.12	09.26	11.35	01.27	03.06	04.40	06.26	08.27	10.39	12.51	02.57	05.02
నవంబరు 2017	01	07.08	09.22	11.31	01.23	03.02	04.36	06.22	08.23	10.35	12.47	02.53	04.58
	02	07.04	09.18	11.27	01.19	02.58	04.32	06.18	08.19	1031	12.43	02.49	04.54
	03	07.00	09.14	11.23	01.15	02.54	04.28	06.14	08.15	10.27	12.39	02.45	04.50
	04	06.56	09.10	11.19	01.11	02.50	04.24	06.10	08.11	10.23	12.35	02.41	04.46
	05	06.52	09.06	11.15	01.07	02.46	04.20	06.06	08.07	10.19	12.31	02.37	04.42
	06	06.48	09.02	11.11	01.03	02.42	04.16	06.02	08.03	10.15	12.27	02.33	04.38
	07	06.44	08.58	11.07	12.59	0238	04.12	05.58	07.59	10.11	12.23	02.29	04.34
	08	06.40	08.54	11.03	12.55	02.34	04.08	05.54	07.55	10.07	12.19	02.25	04.30
	09	06.37	08.51	11.00	12.52	02.31	04.05	05.51	07.52	10.04	12.16	02.22	04.27
	10	06.34	08.48	10.57	12.49	02.28	04.02	05.48	07.49	10.01	12.13	02.19	04.24
నవంబరు 2017	11	06.31	08.45	10.54	12.46	02.25	03.59	05.45	07.46	09.58	12.10	02.16	04.21
	12	06.27	08.41	10.50	12.42	02.21	03.55	05.41	07.42	09.54	12.06	02.12	04.17
	13	06.23	08.37	10.46	12.38	02.17	03.51	05.37	07.38	09.50	12.02	02.08	04.13
	14	06.19	08.33	10.42	12.34	02.13	03.47	05.33	07.34	09.46	11.58	02.04	04.09
	15	06.15	08.29	10.38	12.30	02.09	03.43	05.29	07.30	09.42	11.54	02.00	04.05
	16	06.11	08.25	10.34	12.26	02.05	03.39	05.25	07.26	09.38	11.50	01.56	04.01
	తేది	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల
	17	08.21	10.30	12.22	02.01	03.35	05.21	07.22	09.34	11.46	01.52	03.57	06.07
	18	08.17	10.26	12.18	01.57	03.31	05.17	07.18	09.30	11.42	01.48	03.53	06.03

శ్రీ హేమలంబ - మార్గశిరం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
	తేదీ	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల
	19	08.13	10.22	12.14	01.53	03.27	05.13	07.14	09.26	11.38	01.44	03.49	05.59
	20	08.09	10.18	12.10	01.49	03.23	05.09	07.10	09.22	11.34	01.40	03.45	05.55
నవంబరు 2017	21	08.05	10.14	12.06	01.45	03.19	05.05	07.06	09.18	11.30	01.36	03.41	05.51
	22	08.01	10.10	12.02	01.41	03.15	05.01	07.02	09.14	11.26	01.32	03.37	05.47
	23	07.57	10.06	11.58	01.37	03.11	04.57	06.58	09.10	11.22	01.28	03.33	05.43
	24	07.53	10.02	11.54	01.33	03.07	04.53	06.54	09.06	11.18	01.24	03.29	05.39
	25	07.49	09.58	11.50	01.29	03.03	04.49	06.50	09.02	11.14	01.20	03.25	05.35
	26	07.45	09.54	11.46	01.25	02.59	04.45	06.46	08.58	11.10	01.16	03.21	05.31
నవంబరు 2017	27	07.41	09.50	11.42	01.21	02.55	04.41	06.42	08.54	11.06	01.12	03.17	05.27
	28	07.37	09.46	11.38	01.17	02.51	04.37	06.38	08.50	11.02	01.08	03.13	05.23
	29	07.33	09.42	11.34	01.13	02.47	04.33	06.34	08.46	10.58	01.04	03.09	05.19
	30	07.29	09.38	11.30	01.09	02.43	04.29	06.30	08.42	10.54	01.00	03.05	05.15
	01	07.25	09.34	11.26	01.05	02.39	04.25	06.26	08.38	10.50	12.56	03.01	05.11
	02	07.21	09.30	11.22	01.01	02.35	04.21	06.22	08.34	10.46	12.52	02.57	05.07
డిశంబరు 2017	03	07.17	09.26	11.18	12.57	02.31	04.17	06.18	08.30	10.42	12.48	02.53	05.03
	04	07.13	09.22	11.14	12.53	02.27	04.13	06.14	08.26	10.38	12.44	02.49	04.59
	05	07.09	09.18	11.10	12.49	02.23	04.09	06.10	08.22	10.34	12.40	02.45	04.55
	06	07.05	09.14	11.06	12.45	02.19	04.05	06.06	08.18	10.30	12.36	02.41	04.51
	07	07.01	09.10	11.02	12.41	02.15	04.01	06.02	08.14	10.26	12.32	02.37	04.47
	08	06.57	09.06	10.58	12.37	02.11	03.57	05.58	08.10	10.22	12.28	02.33	04.43
	09	06.53	09.02	10.54	12.33	02.07	03.53	05.54	08.06	10.18	12.24	02.29	04.39
	10	06.49	08.58	10.50	12.29	02.03	03.49	05.50	08.02	10.14	12.20	02.25	04.35
	11	06.45	08.54	10.46	12.25	01.59	03.45	05.46	07.58	10.10	12.16	02.21	04.31
	12	06.41	08.50	10.42	12.21	01.55	03.41	05.42	07.54	10.06	12.12	02.17	04.27
డిశంబరు 2017	13	06.37	08.46	10.38	12.17	01.51	03.37	05.38	07.50	10.02	12.08	02.13	04.23
	14	06.33	08.42	10.34	12.13	01.47	03.33	05.34	07.46	09.58	12.04	02.09	04.19
	15	06.29	08.38	10.30	12.09	01.43	03.29	05.30	07.42	09.54	12.00	02.05	04.15
	తేదీ	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి
	16	08.34	10.26	12.05	01.39	03.25	05.26	07.38	09.50	11.56	02.01	04.11	06.25
	17	08.30	10.22	12.01	01.35	03.21	05.22	07.34	09.46	11.52	01.57	04.07	06.21
	18	08.26	10.18	11.57	01.31	03.17	05.18	07.30	09.42	11.48	01.53	04.03	06.17

శ్రీ హేమలంబ - పుష్యం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
	తేది	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిధు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి
డిశంబరు 2017	19	08.22	10.14	11.53	01.27	03.13	05.14	07.26	09.38	11.44	01.49	03.59	06.13
డిశంబరు 2017	20	08.18	10.10	11.49	01.23	03.09	05.10	07.22	09.34	11.40	01.45	03.55	06.09
డిశంబరు 2017	21	08.14	10.06	11.45	01.19	03.05	05.06	07.18	09.30	11.36	01.41	03.51	06.05
డిశంబరు 2017	22	08.10	10.02	11.41	01.15	03.01	05.02	07.14	09.26	11.32	01.37	03.47	06.01
డిశంబరు 2017	23	08.06	09.58	11.37	01.11	02.57	04.58	07.10	09.22	11.28	01.33	03.43	05.57
డిశంబరు 2017	24	08.02	09.54	11.33	01.07	02.53	04.54	07.06	09.18	11.24	01.29	03.39	05.53
డిశంబరు 2017	25	07.58	09.50	11.29	01.03	02.49	04.50	07.02	09.14	11.20	01.25	03.35	05.49
డిశంబరు 2017	26	07.54	09.46	11.25	12.59	02.45	04.46	06.58	09.10	11.16	01.21	03.31	05.45
డిశంబరు 2017	27	07.50	09.42	11.21	12.55	02.41	04.42	06.54	09.06	11.12	01.17	03.27	05.41
డిశంబరు 2017	28	07.46	09.38	11.17	12.51	02.37	04.38	06.50	09.02	11.08	01.13	03.23	05.37
డిశంబరు 2017	29	07.42	09.34	11.13	12.47	02.33	04.34	06.46	08.58	11.04	01.09	03.19	05.33
డిశంబరు 2017	30	07.38	09.30	11.09	12.43	02.29	04.30	06.42	08.54	11.00	01.05	03.15	05.29
డిశంబరు 2017	31	07.34	09.26	11.05	12.39	02.25	04.26	06.38	08.50	10.56	01.01	03.11	05.25
జనవరి 2018	01	07.30	09.22	11.01	12.35	02.21	04.22	06.34	08.46	10.52	12.57	03.07	05.21
జనవరి 2018	02	07.26	09.18	10.57	12.31	02.17	04.18	06.30	08.42	10.48	12.53	03.03	05.17
జనవరి 2018	03	07.22	09.14	10.53	12.27	02.13	04.14	06.26	08.38	10.44	12.49	02.59	05.13
జనవరి 2018	04	07.18	09.10	10.49	12.23	02.09	04.10	06.22	08.34	10.40	12.45	02.55	05.09
జనవరి 2018	05	07.14	09.06	10.45	12.19	02.05	04.06	06.18	08.30	10.36	12.41	02.51	05.05
జనవరి 2018	06	07.10	09.02	10.41	12.15	02.01	04.02	06.14	08.26	10.32	12.37	02.47	05.01
జనవరి 2018	07	07.06	08.58	10.37	12.11	01.57	03.58	06.10	08.22	10.28	12.33	02.43	04.57
జనవరి 2018	08	07.02	08.54	10.33	12.07	01.53	03.54	06.06	08.18	10.24	12.29	02.39	04.53
జనవరి 2018	09	06.58	08.50	10.29	12.03	01.49	03.50	06.02	08.14	10.20	12.25	02.35	04.49
జనవరి 2018	10	06.54	08.46	10.25	11.59	01.45	03.46	05.58	08.10	10.16	12.21	02.31	04.45
జనవరి 2018	11	06.50	08.42	10.21	11.55	01.41	03.42	05.54	08.06	10.12	12.17	02.27	04.41
జనవరి 2018	12	06.46	08.38	10.17	11.51	01.37	03.38	05.50	08.02	10.08	12.13	02.23	04.37
జనవరి 2018	13	06.42	08.34	10.13	11.47	01.33	03.34	05.46	07.58	10.04	12.09	02.19	04.33
జనవరి 2018	14	06.38	08.30	10.09	11.43	01.29	03.30	05.42	07.54	10.00	12.05	02.15	04.29
	తేది	మక	కుంభ	మీన	మేష	వృష	మిధు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను
జనవరి 2018	15	08.26	10.05	11.39	01.25	03.26	05.38	07.50	09.56	12.01	02.11	04.25	06.34
జనవరి 2018	16	08.22	10.01	11.35	01.21	03.22	05.34	07.46	09.52	11.57	02.07	04.21	06.30
జనవరి 2018	17	08.18	09.57	11.31	01.17	03.18	05.30	07.42	09.48	11.53	02.03	04.17	06.26

శ్రీ హేమలంబ - మాఘం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
	తేది	మక	కుంభ	మీన	మేష	వృష	మిధు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను
జనవరి 2018	19	08.14	09.53	11.27	01.13	03.14	05.26	07.38	09.44	11.49	01.59	04.13	06.22
	20	08.10	09.49	11.23	01.09	03.10	05.22	07.34	09.40	11.45	01.55	04.09	06.18
	21	08.06	09.45	11.19	01.05	03.06	05.18	07.30	09.36	11.41	01.51	04.05	06.14
	22	08.02	09.41	11.15	01.01	03.02	05.14	07.26	09.32	11.37	01.47	04.01	06.10
	23	07.58	09.37	11.11	12.57	02.58	05.10	07.22	09.28	11.33	01.43	03.57	06.06
	24	07.54	09.33	11.07	12.53	02.54	05.06	07.18	09.24	11.29	01.39	03.53	06.02
	25	07.50	09.29	11.03	12.49	02.50	05.02	07.14	09.20	11.25	01.35	03.49	05.58
	26	07.46	09.25	10.59	12.45	02.46	04.58	07.10	09.16	11.21	01.31	03.45	05.54
జనవరి 2018	27	07.42	09.21	10.55	12.41	02.42	04.54	07.06	09.12	11.17	01.27	03.41	05.50
	28	07.38	09.17	10.51	12.37	02.38	04.50	07.02	09.08	11.13	01.23	03.37	05.46
	29	07.34	09.13	10.47	12.33	02.34	04.46	06.58	09.04	11.09	01.19	03.33	05.42
	30	07.30	09.09	10.43	12.29	02.30	04.42	06.54	09.00	11.05	01.15	03.29	05.38
	31	07.26	09.05	10.39	12.25	02.26	04.38	06.50	08.56	11.01	01.11	03.25	05.34
ఫిబ్రవరి 2018	01	07.22	09.01	10.35	12.21	02.22	04.34	06.46	08.52	10.57	01.07	03.21	05.30
	02	07.18	08.57	10.31	12.17	02.18	04.30	06.42	08.48	10.53	01.03	03.17	05.26
	03	07.14	08.53	10.27	12.13	02.14	04.26	06.38	08.44	10.49	12.59	03.13	05.22
	04	07.10	08.49	10.23	12.09	02.10	04.22	06.34	08.40	10.45	12.55	03.09	05.18
	05	07.06	08.45	10.19	12.05	02.06	04.18	06.30	08.36	10.41	12.51	03.05	05.14
	06	07.02	08.41	10.15	12.01	02.02	04.14	06.26	08.32	10.37	12.47	03.01	05.10
	07	06.58	08.37	10.11	11.57	01.58	04.10	06.22	08.28	10.33	12.43	02.57	05.06
	08	06.54	08.33	10.07	11.53	01.54	04.06	06.18	08.24	10.29	12.39	02.53	05.02
	09	06.50	08.29	10.03	11.49	01.50	04.02	06.14	08.20	10.25	12.35	02.49	04.58
	10	06.46	08.25	09.59	11.45	01.46	03.58	06.10	08.16	10.21	12.31	02.45	04.54
ఫిబ్రవరి 2018	11	06.42	08.21	09.55	11.41	01.42	03.54	06.06	08.12	10.17	12.27	02.41	04.50
	12	06.38	08.17	09.51	11.37	01.38	03.50	06.02	08.08	10.13	12.23	02.37	04.46
	తేది	కుంభ	మీన	మేష	వృష	మిధు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక
	13	08.13	09.47	11.33	01.34	03.46	05.58	08.04	10.09	12.19	02.33	04.42	06.34
	14	08.09	09.43	11.29	01.30	03.42	05.54	08.00	10.05	12.15	02.29	04.38	06.30
	15	08.05	09.39	11.25	01.26	03.38	05.50	07.56	10.01	12.11	02.25	04.34	06.26

శ్రీ హేమలంబ- ఫాల్గుణం - నిరయణ లగ్నాంతాలు

		పగటి లగ్నాంతకాలములు						రాత్రి లగ్నాంతకాలములు					
	తేది	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక
ఫిబ్రవరి 2018	16	08.01	09.35	11.21	01.22	03.34	05.46	07.52	09.57	12.07	02.21	04.30	06.22
	17	07.57	09.31	11.17	01.18	03.30	05.42	07.48	09.53	12.03	02.17	04.26	06.18
	18	07.53	09.27	11.13	01.14	03.26	05.38	07.44	09.49	11.59	02.13	04.22	06.14
	19	07.49	09.23	11.09	01.10	03.22	05.34	07.40	09.45	11.55	02.09	04.18	06.10
	20	07.45	09.19	11.05	01.06	03.18	05.30	07.36	09.41	11.51	02.05	04.14	06.06
	21	07.41	09.15	11.01	01.02	03.14	05.26	07.32	09.37	11.47	02.01	04.10	06.02
ఫిబ్రవరి 2018	22	07.37	09.11	10.57	12.58	03.10	05.22	07.28	09.33	11.43	01.57	04.06	05.58
	23	07.33	09.07	10.53	12.54	03.06	05.18	07.24	09.29	11.39	01.53	04.02	05.54
	24	07.29	09.03	10.49	12.50	03.02	05.14	07.20	09.25	11.35	01.49	03.58	05.50
	25	07.25	08.59	10.45	12.46	02.58	05.10	07.16	09.21	11.31	01.45	03.54	05.46
	26	07.21	08.55	10.41	12.42	02.54	05.06	07.12	09.17	11.27	01.41	03.50	05.42
	27	07.17	08.51	10.37	12.38	02.50	05.02	07.08	09.13	11.23	01.37	03.46	05.38
	28	07.13	08.47	10.33	12.34	02.46	04.58	07.04	09.09	11.19	01.33	03.42	05.34
మార్చి 2018	01	07.09	08.43	10.29	12.30	02.42	04.54	07.00	09.05	11.15	01.29	03.38	05.30
	02	07.05	08.39	10.25	12.26	02.38	04.50	06.56	09.01	11.11	01.25	03.34	05.26
	03	07.01	08.35	10.21	12.22	02.34	04.46	06.52	08.57	11.07	01.21	03.30	05.22
	04	06.57	08.31	10.17	12.18	02.30	04.42	06.48	08.53	11.03	01.17	03.26	05.18
	05	06.53	08.27	10.13	12.14	02.26	04.38	06.44	08.49	10.59	01.13	03.22	05.14
	06	06.49	08.23	10.09	12.10	02.22	04.34	06.40	08.45	10.55	01.09	03.18	05.10
	07	06.45	08.19	10.05	12.06	02.18	04.30	06.36	08.41	10.51	01.05	03.14	05.06
	08	06.41	08.15	10.01	12.02	02.14	04.26	06.32	08.37	10.47	01.01	03.10	05.02
మార్చి 2018	09	06.37	08.11	09.57	11.58	02.10	04.22	06.28	08.33	10.43	12.57	03.06	04.58
	10	06.33	08.07	09.53	11.54	02.06	04.18	06.24	08.29	10.39	12.53	03.02	04.54
	11	06.29	08.03	09.49	11.50	02.02	04.14	06.20	08.25	10.35	12.49	02.58	04.50
	12	06.25	07.59	09.45	11.46	01.58	04.10	06.16	08.21	10.31	12.45	02.54	04.46
	13	06.21	07.55	09.41	11.42	01.54	04.06	06.12	08.17	10.27	12.41	02.50	04.42
	14	06.17	07.51	09.37	11.38	01.50	04.02	06.08	08.13	10.23	12.37	02.46	04.38
	తేది	మీన	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ
	15	07.47	09.33	11.34	01.46	03.58	06.04	08.09	10.19	12.33	02.42	04.34	06.13
	16	07.43	09.29	11.30	01.42	03.54	06.00	08.05	10.15	12.29	02.38	04.30	06.09
	17	07.39	09.25	11.26	01.38	03.50	05.56	08.01	10.11	12.25	02.34	04.26	06.05

మార్చి శ్రీ హేమలంబ-చైత్రం-వసంతఋతువు-ఉత్తరాయణం 2017

శు ర చం	కు బు		
కే	**28** మంగళ 6.09- 6.16		
			రా
శ			గు

ఫాల్గుణఅమావాస్య:ఉ8.26
శ్రీ హేమలంబ చైత్రమాసారంభం
చైత్ర శు.పాడ్యమి:తె5.44
ఉత్తరాభాద్ర:మ1.41
వర్జ్యం:రా12.40-2.08
దుర్ము:ఉ8.34-9.22
రా11.01-11.48
అమృత:ఉ9.13-10.42
బ్రహ్మయోగం:సా6.14
నాగవకరణం:ఉ8.26
కింస్తుఘ్నకరణం:రా7.08
బవకరణం:తె5.44
రా.కా:మ3.14-4.45
అభిజిత్:మ11.48-12.36

చం ర శు	కు బు		
కే	**29** బుధ 6.08- 6.16		
			రా
శ			గు

శు.విదియ:రా2.46
రేవతి:మ11.39
వర్జ్యం:తె5.47లగాయితు
దుర్ము:మ11.48-12.36
అమృత:ఉ9.27-10.55
రా2.53-4.20
ఇంద్రయోగం:మ2.45
బాలవకరణం:సా4.17
కౌలవకరణం:రా2.46
రా.కా:మ12.12-1.43
అభిజిత్ సమయం లేదు

ర శు	కు బు చం		
కే	**30** గురు 6.07- 6.16		
			రా
శ			గు

శు.తదియ:రా11.42
అశ్వని:ఉ9.24
వర్జ్యం:శేషంఉ7.14వరకు
సా6.05-7.32
దుర్ము:ఉ10.10-10.59
మ3.02-3.50
అమృత:రా2.45-4.12
వైధృతియోగం:మ11.08
తైతులకరణం:మ1.15
గరజికరణం:రా11.42
రా.కా:మ1.43-3.14
అభిజిత్:మ11.47-12.36

ర శు	కు బు చం		
కే	**31** శుక్ర 6.06- 6.16		
			రా
శ			గు

శు.చవితి:రా8.40
భరణి:ఉ7.06
కృత్తిక:తె4.53
వర్జ్యం:సా5.59-7.27
దుర్ము:ఉ8.32-9.21
మ12.36-1.24
అమృత:రా2.42-4.10
విష్కంభయోగం:ఉ7.28
ప్రీతియోగం:రా3.52
వణిజకరణం:ఉ10.10
భద్రకరణం:రా8.40
రా.కా:ఉ10.40-12.11
అభిజిత్:మ11.47-12.36

శు ర	కు బు	చం	
కే	**01** శని 6.05- 6.16		
			రా
శ			గు

శు.పంచమి:సా5.49
రోహిణి:రా2.54
వర్జ్యం:రా7.34-9.02
దుర్ము:ఉ6.05-7.43
అమృత:రా11.58-1.26
ఆయుష్మాన్‌యోగం:రా12.28
బవకరణం:ఉ7.13
బాలవకరణం:సా5.49
కౌలవకరణం:తె4.30
రా.కా:ఉ9.08-10.40
అభిజిత్:మ11.47-12.35

ర శు	కు బు	చం	
కే	**02** ఆది 6.05- 6.17		
			రా
శ			గు

శు.షష్ఠి:మ3.16
మృగశిర:రా1.14
వర్జ్యం:ఉ8.07-9.36
దుర్ము:సా4.39-5.28
అమృత:సా5.03-6.32
సౌభాగ్యయోగం:రా9.19
తైతులకరణం:మ3.16
గరజికరణం:రా2.07
రా.కా:సా4.45-6.17
అభిజిత్:మ11.46-12.35

ఏప్రిల్ శ్రీ హేమలంబ-చైత్రం-వసంతఋతువు 2017

శు ర	కు బు		చం
కే	**03** సోమ 6.04- 6.17		
			రా
శ			గు

శు.సప్తమి:మ1.05
ఆర్ద్ర:రా12.00
వర్జ్యం:ఉ9.12-10.43
దుర్ము:మ12.35-1.24
మ3.01-3.50
అమృత:మ2.31-4.02
శోభనయోగం:సా6.30
వణిజకరణం:మ1.05
భద్రకరణం:రా12.09
రా.కా:ఉ7.36-9.07
అభిజిత్:మ11.46-12.35

శు ర	కు బు		చం
కే	**04** మంగళ 6.03- 6.17		
			రా
శ			గు

శు.అష్టమి:మ11.20
పునర్వసు:రా11.12
వర్జ్యం:మ11.36-1.09
దుర్ము:ఉ8.30-9.19
రా10.59-11.46
అమృత:రా8.53-10.25
అతిగండయోగం:సా4.03
బవకరణం:మ11.20
బాలవకరణం:రా10.38
రా.కా:మ3.13-4.45
అభిజిత్:మ11.46-12.35
శ్రీరామనవమి

శు ర	కు బు		
కే	**05** బుధ 6.02- 6.17		చం
			రా
శ			గు

శు.నవమి:ఉ10.03
పుష్యమి:రా10.52
వర్జ్యం:ఉ7.05-8.40
దుర్ము:మ11.45-12.34
అమృత:సా4.34-6.08
సుకర్మయోగం:మ1.59
కౌలవకరణం:ఉ10.03
తైతులకరణం:రా9.36
రా.కా:మ12.10-1.42
అభిజిత్ సమయం లేదు
శ్రీరామజయంతి

శు ర	కు బు		
కే	**06** గురు 6.02- 6.17		చం
			రా
శ			గు

శు.దశమి:ఉ9.15
ఆశ్లేష:రా11.00
వర్జ్యం:మ11.45-1.21
దుర్ము:ఉ10.07-10.56
మ3.01-3.50
అమృత:రా9.24-11.00
ధృతియోగం:మ12.17
గరజికరణం:ఉ9.15
వణిజకరణం:రా9.01
రా.కా:మ1.41-3.13
అభిజిత్:మ11.45-12.34

శు ర	కు బు		
కే	**07** శుక్ర 6.01- 6.17		
			రా చం
శ			గు

శు.ఏకాదశి:ఉ8.54
మఘ:రా11.34
వర్జ్యం:మ11.17-12.56
దుర్ము:ఉ8.28-9.17
మ12.34-1.23
అమృత:రా9.07-10.45
శూలయోగం:ఉ10.57
భద్రకరణం:ఉ8.54
బవకరణం:రా8.54
రా.కా:ఉ10.37-12.09
అభిజిత్:మ11.45-12.34
కామదాఏకాదశి

శు ర	కు బు		
కే	**08** శని 6.00- 6.18		
			రా చం
శ			గు

శు.ద్వాదశి:ఉ9.00
పుబ్బ:రా12.33
వర్జ్యం:ఉ7.54-9.34
దుర్ము:ఉ6.00-7.39
అమృత:సా5.53-7.33
గండయోగం:ఉ9.58
బాలవకరణం:ఉ9.00
కౌలవకరణం:రా9.11
రా.కా:ఉ9.05-10.37
అభిజిత్:మ11.44-12.34
శనిత్రయోదశి ప్రదోషం

ఏప్రిల్ శ్రీ హేమలంబ-చైత్రం-ఉత్తరాయణం 2017

శు ర	కు బు		
కే	**09** ఆది 6.00- 6.18		
			రా చం
శ			గు

శు.త్రయోదశి:ఉ9.29
ఉత్తర:రా1.54
వర్జ్యం:ఉ8.09-9.51
దుర్ము:సా4.39-5.29
అమృత:సా6.18-7.59
వృద్ధియోగం:ఉ9.17
తైతులకరణం:ఉ9.29
గరజికరణం:రా9.53
రా.కా:సా4.45-6.18
అభిజిత్:మ11.44-12.33

ర శు	కు బు		
కే	**10** సోమ 5.59- 6.18		
			రా
శ			గు చం

శు.చతుర్దశి:ఉ10.22
హస్త:రా3.38
వర్జ్యం:ఉ10.54-12.37
దుర్ము:మ12.33-1.22
మ3.01-3.50
అమృత:రా9.12-10.55
ధృవయోగం:ఉ8.55
వణిజకరణం:ఉ10.22
భద్రకరణం:రా10.57
రా.కా:ఉ7.31-9.04
అభిజిత్:మ11.44-12.33

ర శు	కు బు		
కే	**11** మంగళ 5.58- 6.18		
			రా
శ			గు చం

చైత్రపూర్ణిమ:మ11.37
చిత్ర:తె5.42
వర్జ్యం:మ12.19-2.03
దుర్ము:ఉ8.26-9.15
రా10.58-11.44
అమృత:రా10.45-12.29
వ్యాఘాతయోగం:ఉ8.50
బవకరణం:మ11.37
బాలవకరణం:రా12.23
రా.కా:మ3.13-4.46
అభిజిత్:మ11.43-12.33

ర శు	కు బు		
కే	**12** బుధ 5.57- 6.18		
			రా
శ		చం	గు

బ.పాడ్యమి:మ1.14
స్వాతి:పూర్తిగా
వర్జ్యం:మ11.51-12.37
దుర్ము:మ11.43-12.33
అమృత:రా10.25-12.11
హర్షణయోగం:ఉ9.01
కౌలవకరణం:మ1.14
తైతులకరణం:రా2.10
రా.కా:మ12.08-1.40
అభిజిత్ సమయం లేదు

శు ర	బు	కు	
కే	**13** గురు 5.57- 6.18		
			రా
శ		చం	గు

బ.విదియ:మ3.10
స్వాతి:ఉ8.06
వర్జ్యం:మ2.19-4.06
దుర్ము:ఉ10.04-10.53
మ3.01-3.50
అమృత:రా1.00-2.47
వజ్రయోగం:ఉ9.28
గరజికరణం:మ3.10
వణిజకరణం:తె4.15
రా.కా:మ1.40-3.13
అభిజిత్:మ11.43-12.32

శు	ర బు	కు	
కే	**14** శుక్ర 5.56- 6.19		
			రా
శ	చం		గు

బ.తదియ:సా5.23
విశాఖ:ఉ10.47
వర్జ్యం:మ3.16-5.03
దుర్ము:ఉ8.25-9.14
మ12.32-1.22
అమృత:రా2.01-3.49
సిద్ధియోగం:ఉ10.08
భద్రకరణం:సా5.23
రా.కా:ఉ10.35-12.07
అభిజిత్:మ11.43-12.32
సంకష్టహరచతుర్థి

ఏప్రిల్ శ్రీ హేమలంబ-చైత్రం-వసంతఋతువు 2017

శు	ర బు	కు	
కే	**15**		
	శని 5.55- 6.19		రా
శ	చం		గు

బ.చవితి:రా7.48
అనూరాధ:మ1.40
వర్జ్యం:రా7.58-9.46
దుర్ము:ఉ5.55-7.35
అమృతకాలం లేదు
వ్యతీపాతయోగం:ఉ10.59
బవకరణం:ఉ6.34
బాలవకరణం:రా7.48
రా.కా:ఉ9.01-10.34
అభిజిత్:మ11.42-12.32

శు	ర బు	కు	
కే	**16**		
	ఆది 5.55- 6.19		రా
శ	చం		గు

బ.పంచమి:రా10.15
జ్యేష్ఠ:సా4.39
వర్జ్యం:రా1.37-3.25
దుర్ము:సా4.40-5.29
అమృత:ఉ6.46-8.33
వరియాన్‌యోగం:మ11.54
కౌలవకరణం:ఉ9.02
తైతులకరణం:రా10.15
రా.కా:సా4.46-6.19
అభిజిత్:మ11.42-12.32

శు	ర బు	కు	
కే	**17**		
	సోమ 5.54- 6.19		రా
శ చం			గు

బ.షష్ఠి:రా12.36
మూల:రా7.33
వర్జ్యం:సా5.45-7.33
దుర్ము:మ12.32-1.21
మ3.01-3.50
అమృత:మ12.23-2.10
పరిఘయోగం:మ12.47
గరజికరణం:మ11.27
వణిజకరణం:రా12.36
రా.కా:ఉ7.27-9.00
అభిజిత్:మ11.42-12.32

శు	ర బు	కు	
కే	**18**		
	మంగళ 5.53- 6.19		రా
శ చం			గు

బ.సప్తమి:రా2.37
పూర్వాషాఢ:రా10.11
వర్జ్యం:ఉ6.12-7.59
దుర్ము:ఉ8.23-9.12
రా10.57-11.43
అమృత:సా4.51-6.38
శివయోగం:మ1.30
భద్రకరణం:మ1.39
బవకరణం:రా2.37
రా.కా:మ3.13-4.46
అభిజిత్:మ11.42-12.31

శు	ర బు	కు	
కే	**19**		
చం	**బుధ** 5.53- 6.20		రా
శ			గు

బ.అష్టమి:తె4.06
ఉత్తరాషాఢ:రా12.20
వర్జ్యం:ఉ6.54-8.39
తె4.36 లగాయితు
దుర్ము:మ11.41-12.31
అమృత:సా5.22-7.06
సిద్ధయోగం:మ1.53
బాలవకరణం:మ3.26
కౌలవకరణం:తె4.06
రా.కా:మ12.06-1.40
అభిజిత్ సమయం లేదు

శు	ర బు	కు	
కే	**20**		
చం	**గురు** 5.52- 6.20		రా
శ			గు

బ.నవమి:తె4.54
శ్రవణం:రా1.51
వర్జ్యం:శేషం ఉ6.18వరకు
దుర్ము:ఉ10.01-10.51
మ3.00-3.50
అమృత:మ2.48-4.30
సాధ్యయోగం:మ1.49
తైతులకరణం:సా4.36
గరజికరణం:తె4.54
రా.కా:మ1.39-3.13
అభిజిత్:మ11.41-12.31

ఏప్రిల్ శ్రీ హేమలంబ-చైత్రం-ఉత్తరాయణం 2017

శు	ర బు	కు	
కే	**21** శుక్ర 5.51- 6.20		
చం			రా
శ			గు

బ.దశమి:తె4.54
ధనిష్ఠ:రా2.36
వర్జ్యం:ఉ5.59-7.38
దుర్ము:ఉ8.21-9.11
మ12.31-1.21
అమృత:మ3.53-5.32
శుభయోగం:మ1.11
వణిజకరణం:సా5.00
భద్రకరణం:తె4.54
రా.కా:ఉ10.32-12.06
అభిజిత్:మ11.41-12.31

శు	ర బు	కు	
కే చం	**22** శని 5.51- 6.20		
			రా
శ			గు

బ.ఏకాదశి:తె4.04
శతభిషం:రా2.32
వర్జ్యం:ఉ9.47-11.23
దుర్ము:ఉ5.51-7.31
అమృత:రా7.22-8.57
శుక్లయోగం:మ11.54
బవకరణం:సా4.36
బాలవకరణం:తె4.04
రా.కా:ఉ8.58-10.32
అభిజిత్:మ11.41-12.31
వరూధినీఏకాదశి

శు	ర బు	కు	
చం కే	**23** ఆది 5.50- 6.21		
			రా
శ			గు

బ.ద్వాదశి:రా2.26
పూర్వాభాద్ర:రా1.40
వర్జ్యం:ఉ8.43-10.15
దుర్ము:సా4.41-5.31
అమృత:సా5.58-7.30
బ్రహ్మయోగం:ఉ9.57
కౌలవకరణం:మ3.21
తైతులకరణం:రా2.26
రా.కా:సా4.47-6.21
అభిజిత్:మ11.40-12.30

శు చం	ర బు	కు	
కే	**24** సోమ 5.50- 6.21		
			రా
శ			గు

బ.త్రయోదశి:రా12.04
ఉత్తరాభాద్ర:రా12.05
వర్జ్యం:ఉ10.38-12.08
దుర్ము:మ12.30-1.20
మ3.01-3.51
అమృత:రా7.36-9.06
ఇంద్రయోగం:ఉ7.23
వైధృతియోగం:తె4.14
గరజికరణం:మ1.20
వణిజకరణం:రా12.04
రా.కా:ఉ7.24-8.57
అభిజిత్:మ11.40-12.30

శు చం	ర బు	కు	
కే	**25** మంగళ 5.49- 6.21		
			రా
శ			గు

బ.చతుర్దశి:రా9.08
రేవతి:రా9.55
వర్జ్యం:మ11.00-12.28
దుర్ము:ఉ8.19-9.10
రా10.56-11.42
అమృత:రా7.44-9.11
విష్కంభయోగం:రా12.38
భద్రకరణం:ఉ10.40
శకునికరణం:రా9.08
రా.కా:మ3.13-4.47
అభిజిత్:మ11.40-12.30

శు	ర బు చం	కు	
కే	**26** బుధ 5.48- 6.21		
			రా
శ			గు

చైత్రఅమావాస్య:సా5.45
అశ్వని:రా7.20
వర్జ్యం:మ3.46-5.11
రా3.48-5.13
దుర్ము:మ11.40-12.30
అమృత:మ12.55-2.20
ప్రీతియోగం:రా8.43
చతుష్పాత్‌కరణం:ఉ7.29
నాగవకరణం:సా5.44
కింస్తుఘ్నకరణం:రా3.58
రా.కా:మ12.05-1.39
అభిజిత్ సమయం లేదు

ఏప్రిల్ శ్రీ హేమలంబ-వైశాఖం-వసంతఋతువు మే

శు	ర బు చం	కు	
కే	27 గురు 5.48- 6.22		
			రా
శ			గు

వైశాఖమాస ప్రారంభం
శు.పాడ్యమి:మ2.09
భరణి:సా4.31
వర్జ్యం:రా3.05-4.30
దుర్ము:ఉ9.59-10.49
మ3.01-3.51
అమృత:మ12.17-1.41
ఆయుష్మాన్‌యోగం:సా4.37
బవకరణం:మ2.09
బాలవకరణం:రా12.19
రా.కా:మ1.39-3.13
అభిజిత్:మ11.40-12.30
వైశాఖచంద్రోదయం

శు	ర బు	కు చం	
కే	28 శుక్ర 5.47- 6.22		
			రా
శ			గు

శు.విదియ:ఉ10.29
కృత్తిక:మ1.39
వర్జ్యం:రా3.51-5.16
దుర్ము:ఉ8.18-9.09
మ12.30-1.20
అమృత:మ11.33-12.57
సౌభాగ్యయోగం:మ12.28
కౌలవకరణం:ఉ10.29
తైతులకరణం:రా8.40
రా.కా:ఉ10.30-12.05
అభిజిత్:మ11.39-12.30
అక్షయతదియ

శు	ర బు	కు చం	
కే	29 శని 5.47- 6.22		
			రా
శ			గు

శు.తదియ:ఉ6.55
శు.చవితి:రా3.39
రోహిణి:ఉ10.57
వర్జ్యం:మ3.59-5.26
దుర్ము:ఉ5.47-7.28
అమృత:ఉ8.06-9.32
రా12.38-2.04
శోభనయోగం:ఉ8.27
అతిగండయోగం:తె4.41
గరజికరణం:ఉ6.55
వణిజకరణం:సా5.15
భద్రకరణం:రా3.39
రా.కా:ఉ8.56-10.30
అభిజిత్:మ11.39-12.30

శు	ర బు	కు	చం
కే	30 ఆది 5.46- 6.22		
			రా
శ			గు

శు.పంచమి:రా12.49
మృగశిర:ఉ8.33
వర్జ్యం:సా4.17-5.45
దుర్ము:సా4.42-5.32
అమృత:రా9.26-10.54
సుకర్మయోగం:రా1.16
బవకరణం:మ2.10
బాలవకరణం:రా12.49
రా.కా:సా4.48-6.22
అభిజిత్:మ11.39-12.30

శు	ర బు	కు	చం
కే	01 సోమ 5.46- 6.23		
			రా
శ			గు

శు.షష్ఠి:రా10.31
ఆర్ద్ర:ఉ6.37
పునర్వసు:తె5.16
వర్జ్యం:సా5.57-7.27
దుర్ము:మ12.29-1.20
మ3.01-3.51
అమృత:రా3.00-4.31
ధృతియోగం:రా10.18
కౌలవకరణం:మ11.36
తైతులకరణం:రా10.31
రా.కా:ఉ7.20-8.55
అభిజిత్:మ11.39-12.29

శు	ర బు	కు	
కే	02 మంగళ 5.45- 6.23		చం
			రా
శ			గు

శు.సప్తమి:రా8.51
పుష్యమి:తె4.33
వర్జ్యం:మ1.02-2.35
దుర్ము:ఉ8.17-9.07
రా10.56-11.41
అమృత:రా10.20-11.53
శూలయోగం:రా7.52
గరజికరణం:ఉ9.36
వణిజకరణం:రా8.51
రా.కా:మ3.13-4.48
అభిజిత్:మ11.39-12.29

మే శ్రీ హేమలంబ-వైశాఖం-ఉత్తరాయణం 2017

శు	ర బు	కు	
కే	**03**		చం
	బుధ 5.45- 6.23		రా
శ			గు

శు.అష్టమి:రా7.51
ఆశ్లేష:తె4.29
వర్జ్యం:సా5.19-6.54
దుర్ము:మ11.39-12.29
అమృత:రా2.53-4.29
గండయోగం:సా5.57
భద్రకరణం:ఉ8.16
బవకరణం:రా7.51
రా.కా:మ12.04-1.39
అభిజిత్ సమయం లేదు

శు	ర బు	కు	
కే	**04**		
	గురు 5.44- 6.23		రా చం
శ			గు

శు.నవమి:రా7.29
మఘ:తె5.02
వర్జ్యం:సా4.46-6.24
దుర్ము:ఉ9.57-10.48
మ3.01-3.52
అమృత:రా2.35-4.13
వృద్ధియోగం:సా4.34
బాలవకరణం:ఉ7.35
కౌలవకరణం:రా7.29
రా.కా:మ1.39-3.14
అభిజిత్:మ11.39-12.29

శు	ర బు	కు	
కే	**05**		
	శుక్ర 5.44- 6.24		రా చం
శ			గు

శు.దశమి:రా7.44
పూర్వఫల్గుణి:పూర్తిగా
వర్జ్యం:మ1.25-3.05
దుర్ము:ఉ8.16-9.07
మ12.29-1.20
అమృత:రా11.27-1.08
ధృవయోగం:మ3.39
తైతులకరణం:ఉ7.32
గరజికరణం:రా7.44
రా.కా:ఉ10.29-12.04
అభిజిత్:మ11.38-12.29

శు	ర బు	కు	
కే	**06**		
	శని 5.43- 6.24		రా చం
శ			గు

శు.ఏకాదశి:రా8.30
పూర్వఫల్గుణి:ఉ6.09
వర్జ్యం:మ1.50-3.32
దుర్ము:ఉ5.43-7.25
అమృత:రా12.04-1.47
వ్యాఘాతయోగం:మ3.10
వణిజకరణం:ఉ8.03
భద్రకరణం:రా8.30
రా.కా:ఉ8.54-10.29
అభిజిత్:మ11.38-12.29
మోహినీఏకాదశి

శు	ర బు	కు	
కే	**07**		
	ఆది 5.43- 6.24		రా
శ			గు చం

శు.ద్వాదశి:రా9.42
ఉత్తర:ఉ7.45
వర్జ్యం:సా4.51-6.34
దుర్ము:సా4.43-5.34
అమృత:రా3.14-4.58
హర్షణయోగం:మ3.02
బవకరణం:ఉ9.03
బాలవకరణం:రా9.42
రా.కా:సా4.49-6.24
అభిజిత్:మ11.38-12.29

శు	ర బు	కు	
కే	**08**		
	సోమ 5.43- 6.25		రా
శ			గు చం

శు.త్రయోదశి:రా11.16
హస్త:ఉ9.44
వర్జ్యం:సా6.30-8.15
దుర్ము:మ12.29-1.20
మ3.01-3.52
అమృత:తె5.01లగాయితు
వజ్రయోగం:మ3.12
కౌలవకరణం:ఉ10.26
తైతులకరణం:రా11.16
రా.కా:ఉ7.18-8.53
అభిజిత్:మ11.38-12.29

మే శ్రీ హేమలంబ-వైశాఖం-వసంతఋతువు 2017

శు	ర బు	కు	
కే	**09**		
	మంగళ 5.42- 6.25		రా
శ		చం	గు

శు. చతుర్దశి:రా1.07
చిత్ర:మ12.02
వర్జ్యం:సా6.13-8.00
దుర్ము:ఉ8.15-9.06
రా10.56-11.41
అమృత:శేషంఉ6.46వరకు
తె4.51లగాయితు
సిద్ధియోగం:మ3.36
గరజికరణం:మ12.09
వణిజకరణం:రా1.07
రా.కా:మ3.14-4.50
అభిజిత్:మ11.38-12.29
నృసింహజయంతి

శు	ర బు	కు	
కే	**10**		
	బుధ 5.42- 6.25		రా
శ		చం	గు

వైశాఖపూర్ణిమ:రా3.12
స్వాతి:మ2.35
వర్జ్యం:రా8.49-10.36
దుర్ము:మ11.38-12.29
అమృత:శేషం ఉ6.37వరకు
వ్యతీపాతయోగం:సా4.12
భద్రకరణం:మ2.08
బవకరణం:రా3.12
రా.కా:మ12.04-1.39
అభిజిత్ సమయం లేదు
బుద్ధపూర్ణిమ

శు	ర బు	కు	
కే	**11**		
	గురు 5.41- 6.26		రా
శ		చం	గు

బ.పాడ్యమి:తె5.28
విశాఖ:సా5.19
వర్జ్యం:రా9.48-11.36
దుర్ము:ఉ9.56-10.47
మ3.02-3.53
అమృత:ఉ7.31-9.18
వరియాన్‌యోగం:సా4.57
బాలవకరణం:సా4.19
కౌలవకరణం:తె5.28
రా.కా:మ1.39-3.15
అభిజిత్:మ11.38-12.29
నిజకర్తరి ప్రారంభం

శు	ర బు	కు	
కే	**12**		
	శుక్ర 5.41- 6.26		రా
శ	చం		గు

బ.విదియ:పూర్తిగా
అనూరాధ:రా8.13
వర్జ్యం:రా2.31-4.19
దుర్ము:ఉ8.14-9.05
మ12.29-1.20
అమృత:ఉ8.34-10.21
పరిఘయోగం:సా5.49
తైతులకరణం:సా6.39
రా.కా:ఉ10.28-12.03
అభిజిత్:మ11.38-12.29

శు	ర బు	కు	
కే	**13**		
	శని 5.41- 6.26		రా
శ	చం		గు

బ.విదియ:ఉ7.51
జ్యేష్ఠ:రా11.11
వర్జ్యం:లేదు
దుర్ము:ఉ5.41-7.23
అమృత:మ1.18-3.06
శివయోగం:సా6.45
గరజికరణం:ఉ7.51
వణిజకరణం:రా9.04
రా.కా:ఉ8.52-10.28
అభిజిత్:మ11.38-12.29

శు	ర బు	కు	
కే	**14**		
	ఆది 5.40- 6.26		రా
శ చం			గు

బ.తదియ:ఉ10.17
మూల:రా2.08
వర్జ్యం:ఉ8.10-9.58
రా12.21-2.08
దుర్ము:సా4.44-5.35
అమృత:సా6.57-8.45
సిద్ధయోగం:రా7.42
భద్రకరణం:ఉ10.17
బవకరణం:రా11.29
రా.కా:సా4.51-6.26
అభిజిత్:మ11.38-12.29
సంకష్టహరచతుర్థి

మే శ్రీ హేమలంబ-వైశాఖం-ఉత్తరాయణం 2017

శు	బు	ర కు	
కే	**15 సోమ** 5.40- 6.27		
			రా
శ చం			గు

బ.చవితి:మ12.38
పూర్వాషాఢ:తె4.57
వర్జ్యం:మ12.52-2.39
దుర్ము:మ12.29-1.20
మ3.02-3.53
అమృత:రా11.35-1.22
సాధ్యయోగం:రా8.33
బాలవకరణం:మ12.38
కౌలవకరణం:రా1.44
రా.కా:ఉ7.16-8.52
అభిజిత్:మ11.38-12.29

శు	బు	ర కు	
కే	**16 మంగళ** 5.40- 6.27		
			రా
శ చం			గు

బ.పంచమి:మ2.46
ఉత్తరాషాఢ:పూర్తిగా
వర్జ్యం:మ1.46-3.32
దుర్ము:ఉ8.13-9.04
రా10.56-11.41
అమృత:రా12.22-2.08
శుభయోగం:రా9.11
తైతులకరణం:మ2.46
గరజికరణం:రా3.42
రా.కా:మ3.15-4.51
అభిజిత్:మ11.38-12.29

శు	బు	కు ర	
కే	**17 బుధ** 5.40- 6.27		
చం			రా
శ			గు

బ.షష్ఠి:సా4.31
ఉత్తరాషాఢ:ఉ7.26
వర్జ్యం:మ11.46-1.30
దుర్ము:మ11.38-12.29
అమృత:రా10.10-11.54
శుక్లయోగం:రా9.30
వణిజకరణం:సా4.31
భద్రకరణం:తె5.11
రా.కా:మ12.04-1.40
అభిజిత్ సమయం లేదు

శు	బు	ర కు	
కే	**18 గురు** 5.39- 6.28		
చం			రా
శ			గు

బ.సప్తమి:సా5.42
శ్రవణం:ఉ9.26
వర్జ్యం:మ1.40-3.21
దుర్ము:ఉ9.55-10.47
మ3.03-3.54
అమృత:రా11.49-1.30
బ్రహ్మయోగం:రా9.21
బవకరణం:సా5.42
రా.కా:మ1.40-3.16
అభిజిత్:మ11.38-12.29

శు	బు	ర కు	
కే చం	**19 శుక్ర** 5.39- 6.28		
			రా
శ			గు

బ.అష్టమి:సా6.11
ధనిష్ఠ:ఉ10.48
వర్జ్యం:సా6.11-7.49
దుర్ము:ఉ8.13-9.04
మ12.29-1.21
అమృత:తె4.02-5.40
ఇంద్రయోగం:రా8.39
బాలవకరణం:ఉ6.02
కౌలవకరణం:సా6.11
రా.కా:ఉ10.27-12.04
అభిజిత్:మ11.38-12.29

శు	బు	కు ర	
కే చం	**20 శని** 5.39- 6.28		
			రా
శ			గు

బ.నవమి:సా5.51
శతభిషం:మ11.24
వర్జ్యం:సా5.45-7.20
దుర్ము:ఉ5.39-7.21
అమృత:రా3.16-4.51
వైధృతియోగం:రా7.18
తైతులకరణం:ఉ6.07
గరజికరణం:సా5.51
వణిజకరణం:తె5.22
రా.కా:ఉ8.51-10.27
అభిజిత్:మ11.38-12.29

మే శ్రీ హేమలంబ-వైశాఖం-వసంతఋతువు 2017

చం శు	బు	కు ర	
కే	**21** ఆది 5.39- 6.29		
			రా
శ			గు

బ.దశమి:సా4.41
పూర్వాభాద్ర:మ11.12
వర్జ్యం:రా8.23-9.55
దుర్ము:సా4.46-5.37
అమృత:తె5.34లగాయితు
విష్కంభయోగం:సా5.17
భద్రకరణం:సా4.41
బవకరణం:రా3.48
రా.కా:సా4.53-6.29
అభిజిత్:మ11.38-12.29
శ్రీ హనుమజ్జయంతి

శు చం	బు	కు ర	
కే	**22** సోమ 5.38- 6.29		
			రా
శ			గు

బ.ఏకాదశి:మ2.43
ఉత్తరాభాద్ర:ఉ10.10
వర్జ్యం:రా9.17-10.46
దుర్ము:మ12.29-1.21
మ3.04-3.55
అమృత:శేషం ఉ7.06వరకు
ప్రీతియోగం:మ2.37
బాలవకరణం:మ2.43
కౌలవకరణం:రా1.28
రా.కా:ఉ7.15-8.51
అభిజిత్:మ11.38-12.29
అపరఏకాదశి

శు చం	బు	కు ర	
కే	**23** మంగళ 5.38- 6.30		
			రా
శ			గు

బ.ద్వాదశి:మ12.03
రేవతి:ఉ8.24
వర్జ్యం:రా2.26-3.53
దుర్ము:ఉ8.12-9.04
రా10.57-11.42
అమృత:ఉ6.11-7.40
రా11.33-1.00
ఆయుష్మాన్‌యోగం:మ11.22
తైతులకరణం:మ12.03
గరజికరణం:రా10.29
రా.కా:మ3.17-4.53
అభిజిత్:మ11.38-12.30

శు	బు చం	కు ర	
కే	**24** బుధ 5.38- 6.30		
			రా
శ			గు

బ.త్రయోదశి:ఉ8.47
బ.చతుర్దశి:తె5.07
అశ్విని:ఉ6.02
భరణి:రా3.14
వర్జ్యం:మ2.31-3.56
దుర్ము:11.38-12.30
అమృత:రా11.00-12.25
సౌభాగ్యయోగం:ఉ7.38
శోభనయోగం:రా3.33
వణిజకరణం:ఉ8.47
భద్రకరణం:రా7.00
శకునికరణం:తె5.07
రా.కా:మ12.04-1.40
అభిజిత్ సమయం లేదు

శు	చం బు	కు ర	
కే	**25** గురు 5.38- 6.30		
			రా
శ			గు

వైశాఖఅమావాస్య:రా1.14
కృత్తిక:రా12.11
వర్జ్యం:మ1.42-3.06
దుర్ము:ఉ9.55-10.47
మ3.04-3.56
అమృత:రా10.05-11.29
అతిగండయోగం:రా11.15
చతుష్పాత్‌కరణం:మ3.12
నాగవకరణం:రా1.14
రా.కా:మ1.41-3.17
అభిజిత్:మ11.38-12.30
శనిజయంతి

శు	బు	కు ర చం	
కే	**26** శుక్ర 5.38- 6.31		
			రా
శ			గు

జ్యేష్ఠమాసప్రారంభం
శు.పాడ్యమి:రా9.18
రోహిణి:రా9.05
వర్జ్యం:మ2.07-3.30
రా1.59-3.24
దుర్ము:ఉ8.12-9.04
మ12.30-1.21
అమృత:సా6.18-7.41
సుకర్మయోగం:సా6.55
కింస్తుఘ్నకరణం:మ11.15
బవకరణం:రా9.18
రా.కా:ఉ10.28-12.04
అభిజిత్:మ11.38-12.30

మే   శ్రీ హేమలంబ-జ్యేష్ఠం-ఉత్తరాయణం   జూన్

శు	బు	ర చం	కు
కే	**27** శని 5.38- 6.31		
			రా
శ			గు

శు.విదియ:సా5.31
మృగశిర:సా6.08
వర్జ్యం:రా1.37-3.02
దుర్ము:ఉ5.38-7.21
అమృత:ఉ10.25-11.49
ధృతియోగం:మ2.41
బాలవకరణం:ఉ7.23
కౌలవకరణం:సా5.31
తైతులకరణం:రా3.44
రా.కా:ఉ8.51-10.28
అభిజిత్:మ11.39-12.30

శు	బు	ర	కు చం
కే	**28** ఆది 5.38- 6.31		
			రా
శ			గు

శు.తదియ:మ2.04
ఆర్ద్ర:మ3.31
వర్జ్యం:రా2.28-3.56
దుర్ము:సా4.48-5.40
అమృత:ఉ6.36-8.02
శూలయోగం:ఉ10.43
గరజికరణం:మ2.04
వణిజకరణం:రా12.31
రా.కా:సా4.55-6.31
అభిజిత్:మ11.39-12.30

శు	బు	ర	కు చం
కే	**29** సోమ 5.37- 6.32		
			రా
శ			గు

శు.చవితి:మ11.07
పునర్వసు:మ1.25
వర్జ్యం:రా8.56-10.26
దుర్ము:మ12.30-1.22
మ3.05-3.57
అమృత:మ11.14-12.41
గండయోగం:ఉ7.08
వృద్ధియోగం:తె4.04
భద్రకరణం:మ11.07
బవకరణం:రా9.51
రా.కా:ఉ7.14-8.51
అభిజిత్:మ11.39-12.30

శు	బు	ర	కు
కే	**30** మంగళ 5.37- 6.32		చం
			రా
శ			గు

శు.పంచమి:ఉ8.47
పుష్యమి:మ11.57
వర్జ్యం:రా12.22-1.55
దుర్ము:ఉ8.12-9.04
రా10.58-11.42
అమృత:ఉ5.57-7.27
ధృవయోగం:రా1.34
బాలవకరణం:ఉ8.47
కౌలవకరణం:రా7.53
రా.కా:మ3.18-4.55
అభిజిత్:మ11.39-12.30

శు	బు	ర	కు
కే	**31** బుధ 5.37- 6.32		చం
			రా
శ			గు

శు.షష్ఠి:ఉ7.10
ఆశ్లేష:మ11.14
వర్జ్యం:రా11.14-12.51
దుర్ము:మ11.39-12.31
అమృత:ఉ9.40-11.14
వ్యాఘాతయోగం:రా11.41
తైతులకరణం:ఉ7.10
గరజికరణం:సా6.39
రా.కా:మ12.05-1.42
అభిజిత్ సమయం లేదు

	శు బు	ర	కు
కే	**01** గురు 5.37- 6.33		
			రా చం
శ			గు

శు.సప్తమి:ఉ6.20
మఘ:మ11.15
వర్జ్యం:రా7.31-9.10
దుర్ము:ఉ9.56-10.47
మ3.06-3.58
అమృత:ఉ8.51-10.27
తె5.25 లగాయితు
హర్షణయోగం:రా10.25
వణిజకరణం:ఉ6.20
భద్రకరణం:సా6.11
రా.కా:మ1.42-3.19
అభిజిత్:మ11.39-12.31

జూన్ శ్రీ హేమలంబ-జ్యేష్ఠం-గ్రీష్మఋతువు 2017

	బు శు	ర	కు
కే	**02 శుక్ర** 5.37- 6.33		
			రా చం
శ			గు

శు.అష్టమి:ఉ6.14
పూర్వఫల్గుణి:మ12.01
వర్జ్యం:రా7.39-9.21
దుర్ము:ఉ8.12-9.04
మ12.31-1.23
అమృత:శేషం ఉ7.04వరకు
వజ్రయోగం:రా9.44
బవకరణం:ఉ6.14
బాలవకరణం:సా6.28
రా.కా:ఉ10.28-12.05
అభిజిత్:మ11.39-12.31

	శు బు	ర	కు
కే	**03 శని** 5.37- 6.33		
			రా
శ			గు చం

శు.నవమి:ఉ6.51
ఉత్తర:మ1.27
వర్జ్యం:రా10.32-12.16
దుర్ము:ఉ5.37-7.21
అమృత:ఉ5.49-7.31
సిద్ధియోగం:రా9.32
కౌలవకరణం:ఉ6.51
తైతులకరణం:రా7.23
రా.కా:ఉ8.51-10.28
అభిజిత్:మ11.39-12.31

	శు	ర బు	కు
కే	**04 ఆది** 5.37- 6.34		
			రా
శ			గు చం

శు.దశమి:ఉ8.03
హస్త:మ3.25
వర్జ్యం:రా12.12-1.58
దుర్ము:సా4.50-5.42
అమృత::ఉ8.55-10.39
వ్యతీపాతయోగం:రా9.44
గరజికరణం:ఉ8.03
వణిజకరణం:రా8.49
రా.కా:సా4.57-6.34
అభిజిత్:మ11.40-12.31
దశపాపహరదశమి

	శు	ర బు	కు
కే	**05 సోమ** 5.37- 6.34		
			రా
శ		చం	గు

శు.ఏకాదశి:ఉ9.42
చిత్ర:సా5.48
వర్జ్యం:రా12.01-1.48
దుర్ము:మ12.32-1.23
మ3.07-3.59
అమృత:ఉ10.45-12.31
వరియాన్‌యోగం:రా10.15
భద్రకరణం:ఉ9.42
బవకరణం:రా10.40
రా.కా:ఉ7.14-8.51
అభిజిత్:మ11.40-12.32
నిర్జలఏకాదశి

	శు	ర బు	కు
కే	**06 మంగళ** 5.37- 6.34		
			రా
శ		చం	గు

శు.ద్వాదశి:మ11.42
స్వాతి:రా8.28
వర్జ్యం:రా2.44-4.31
దుర్ము:ఉ8.13-9.04
రా11.00-11.44
అమృత:ఉ10.41-12.28
పరిఘయోగం:రా10.58
బాలవకరణం:మ11.42
కౌలవకరణం:రా12.48
రా.కా:మ3.20-4.57
అభిజిత్:మ11.40-12.32

	శు	ర బు	కు
కే	**07 బుధ** 5.37- 6.35		
			రా
శ		చం	గు

శు.త్రయోదశి:మ1.56
విశాఖ:రా11.19
వర్జ్యం:రా3.48-5.36
దుర్ము:మ11.40-12.32
అమృత:మ1.28-3.15
శివయోగం:రా11.50
తైతులకరణం:మ1.56
గరజికరణం:రా3.05
రా.కా:మ12.06-1.43
అభిజిత్ సమయం లేదు

జూన్ శ్రీ హేమలంబ-జ్యేష్ఠం-ఉత్తరాయణం 2017

	శు	ర బు	కు
కే	08 గురు 5.37- 6.35		
			రా
శ	చం		గు

శు. చతుర్దశి:సా4. 16
అనూరాధ:రా2. 15
వర్జ్యం:లేదు
దుర్ము:ఉ9. 57-10. 48
మ3. 08-3. 59
అమృత:మ2. 34-4. 22
సిద్ధయోగం:రా12. 46
వణిజకరణం:సా4. 16
భద్రకరణం:తె5. 27
రా. కా:మ1. 43-3. 21
అభిజిత్:మ11. 40-12. 32

	శు	ర బు	కు
కే	09 శుక్ర 5.37- 6.35		
			రా
శ	చం		గు

జ్యేష్ఠ పూర్ణిమ:సా6. 39
జ్యేష్ఠ:తె5. 12
వర్జ్యం:ఉ8. 32-10. 20
దుర్ము:ఉ8. 13-9. 05
మ12. 32-1. 24
అమృత:రా7. 19-9. 07
సాధ్యయోగం:రా1. 42
బవకరణం:సా6. 39
రా. కా:ఉ10. 29-12. 06
అభిజిత్:మ11. 40-12. 32

	శు	ర బు	కు
కే	10 శని 5.38- 6.36		
			రా
శ చం			గు

బ. పాడ్యమి:రా9. 00
మూల:పూర్తిగా
వర్జ్యం:మ2. 10-3. 57
దుర్ము:ఉ5. 38-7. 21
అమృత:రా12. 55-2. 43
శుభయోగం:రా2. 37
బాలవకరణం:ఉ7. 50
కౌలవకరణం:రా9. 00
రా. కా:ఉ8. 52-10. 29
అభిజిత్:మ11. 41-12. 32

	శు	ర బు	కు
కే	11 ఆది 5.38- 6.36		
			రా
శ చం			గు

బ. విదియ:రా11. 15
మూల:ఉ8. 05
వర్జ్యం:ఉ6. 18-8. 05
సా6. 47-8. 34
దుర్ము:సా4. 52-5. 44
అమృత:తె5. 30లగాయితు
శుక్లయోగం:రా3. 25
తైతులకరణం:ఉ10. 08
గరజికరణం:రా11. 15
రా. కా:సా4. 59-6. 36
అభిజిత్:మ11. 41-12. 33

	శు	ర బు	కు
కే	12 సోమ 5.38- 6.36		
			రా
శ చం			గు

బ. తదియ:రా1. 18
పూర్వాషాఢ:ఉ10. 51
వర్జ్యం:రా7. 41-9. 27
దుర్ము:మ12. 33-1. 25
మ3. 09-4. 00
అమృత:శేషం ఉ7. 17వరకు
బ్రహ్మయోగం:తె4. 05
వణిజకరణం:మ12. 18
భద్రకరణం:రా1. 18
రా. కా:ఉ7. 15-8. 52
అభిజిత్:మ11. 41-12. 33

	శు	ర బు	కు
కే	13 మంగళ 5.38- 6.36		
చం			రా
శ			గు

బ. చవితి:రా3. 02
ఉత్తరాషాఢ:మ1. 22
వర్జ్యం:సా5. 44-7. 29
దుర్ము:ఉ8. 14-9. 06
రా11. 01-11. 45
అమృత:ఉ6. 18-8. 04
తె4. 12 లగాయితు
ఇంద్రయోగం:తె4. 29
బవకరణం:మ2. 13
బాలవకరణం:రా3. 02
రా. కా:మ3. 22-4. 59
అభిజిత్:మ11. 41-12. 33
సంకష్టహరచతుర్థి

జూన్ శ్రీ హేమలంబ-జ్యేష్ఠం-గ్రీష్మఋతువు 2017

	శు	ర బు	కు
కే	**14 బుధ** 5.38- 6.37		
చం			రా
శ			గు

బ.పంచమి:తె4.22
శ్రవణం:మ3.33
వర్జ్యం:రా7.50-9.33
దుర్ము:మ11.41-12.33
అమృత:శేషం ఉ5.57వరకు
వైధృతియోగం:తె4.34
కౌలవకరణం:మ3.46
తైతులకరణం:తె4.22
రా.కా:మ12.07-1.45
అభిజిత్ సమయం లేదు

	శు	ర బు	కు
కే చం	**15 గురు** 5.38- 6.37		
			రా
శ			గు

బ.షష్ఠి:తె5.08
ధనిష్ఠ:సా5.15
వర్జ్యం:రా12.47-2.28
దుర్ము:ఉ9.58-10.50
మ3.09-4.01
అమృత:ఉ6.07-7.50
విష్కంభయోగం:తె4.13
గరజికరణం:సా4.49
వణిజకరణం:తె5.08
రా.కా:మ1.45-3.22
అభిజిత్:మ11.42-12.34
మిధునసంక్రాంతి

	శు	బు	కు ర
కే చం	**16 శుక్ర** 5.38- 6.37		
			రా
శ			గు

బ.సప్తమి:తె5.15
శతభిషం:సా6.22
వర్జ్యం:రా12.53-2.31
దుర్ము:ఉ8.14-9.06
మ12.34-1.26
అమృత:ఉ10.50-12.31
ప్రీతియోగం:రా3.21
భద్రకరణం:సా5.17
బవకరణం:తె5.15
రా.కా:ఉ10.30-12.08
అభిజిత్:మ11.42-12.34

	శు	బు	ర కు
కే చం	**17 శని** 5.38- 6.38		
			రా
శ			గు

బ.అష్టమి:తె4.38
పూర్వాభాద్ర:సా6.48
వర్జ్యం:తె4.16లగాయితు
దుర్ము:ఉ5.38-7.22
అమృత:ఉ10.39-12.17
ఆయుష్మాన్‌యోగం:రా1.54
బాలవకరణం:సా5.02
కౌలవకరణం:తె4.38
రా.కా:ఉ8.53-10.31
అభిజిత్:మ11.42-12.34

చం	శు	బు	ర కు
కే	**18 ఆది** 5.39- 6.38		
			రా
శ			గు

బ.నవమి:రా3.16
ఉత్తరాభాద్ర:సా6.29
వర్జ్యం:శేషంఉ5.51వరకు
దుర్ము:సా4.54-5.46
అమృత:మ1.45-3.20
సౌభాగ్యయోగం:రా11.52
తైతులకరణం:సా4.03
గరజికరణం:రా3.16
రా.కా:సా5.00-6.38
అభిజిత్:మ11.42-12.34

చం	శు		ర బు కు
కే	**19 సోమ** 5.39- 6.38		
			రా
శ			గు

బ.దశమి:రా1.11
రేవతి:సా5.27
వర్జ్యం:ఉ5.58-7.30
దుర్ము:మ12.34-1.26
మ3.10-4.02
అమృత:మ3.09-4.41
శోభనయోగం:రా9.13
వణిజకరణం:మ2.19
భద్రకరణం:రా1.11
రా.కా:ఉ7.16-8.54
అభిజిత్:మ11.42-12.34

జూన్ శ్రీ హేమలంబ-జ్యేష్ఠ,ఆషాఢమాసములు 2017

	శు చం		ర బు కు
కే	**20 మంగళ**		
	5.39- 6.38		రా
శ			గు

బ.ఏకాదశి:రా10.28
అశ్వని:మ3.44
వర్జ్యం:మ12.01-1.30
రా12.25-1.52
దుర్ము:ఉ8.15-9.07
రా11.03-11.47
అమృత:ఉ9.03-10.32
అతిగండయోగం:సా6.02
బవకరణం:మ11.54
బాలవకరణం:రా10.28
రా.కా:మ3.23-5.01
అభిజిత్:మ11.43-12.35
యోగినీఏకాదశి

	శు చం		ర కు బు
కే	**21 బుధ**		
	5.39- 6.38		రా
	శ		గు

బ.ద్వాదశి:రా7.14
భరణి:మ1.27
వర్జ్యం:రా12.06-1.31
దుర్ము:మ11.43-12.35
అమృత:ఉ9.06-10.33
సుకర్మయోగం:మ2.24
కౌలవకరణం:ఉ8.54
తైతులకరణం:రా7.14
గరజికరణం:తె5.28
రా.కా:మ12.09-1.46
అభిజిత్ సమయం లేదు

	శు	చం	ర బు కు
కే	**22 గురు**		
	5.39- 6.39		రా
	శ		గు

బ.త్రయోదశి:మ3.38
కృత్తిక:ఉ10.45
వర్జ్యం:రా12.48-2.17
దుర్ము:ఉ9.59-10.51
మ3.11-4.03
అమృత:ఉ8.37-10.03
తె5.00లగాయితు
ధృతియోగం:ఉ10.26
వణిజకరణం:మ3.38
భద్రకరణం:రా1.44
రా.కా:మ1.46-3.24
అభిజిత్:మ11.43-12.35

	శు	చం	కు ర బు
కే	**23 శుక్ర**		
	5.40- 6.39		రా
	శ		గు

బ.చతుర్దశి:మ11.49
రోహిణి:ఉ7.49
మృగశిర:తె4.49
వర్జ్యం:మ12.43-2.07
దుర్ము:ఉ8.16-9.07
మ12.35-1.27
అమృత:శేషంఉ6.25వరకు
రా9.07-10.31
శూలయోగం:ఉ6.15
గండయోగం:రా2.01
శకునికరణం:మ11.49
చతుష్పాత్కరణం:రా9.54
రా.కా:ఉ10.32-12.09
అభిజిత్:మ11.43-12.35

	శు		కు బు చం ర
కే	**24 శని**		
	5.40- 6.39		రా
	శ		గు

జ్యేష్ఠఅమావాస్య:ఉ8.00
ఆషాఢమాసారంభం
శు.పాడ్యమి:తె4.21
ఆర్ద్ర:రా1.58
వర్జ్యం:మ12.13-1.38
దుర్ము:ఉ5.40-7.24
అమృత:సా5.09-6.34
వృద్ధియోగం:రా9.53
నాగవకరణం:ఉ8.00
కింస్తుఘ్నకరణం:సా6.08
బవకరణం:తె4.21
రా.కా:ఉ8.55-10.32
అభిజిత్:మ11.44-12.35

	శు		కు బు చం ర
కే	**25 ఆది**		
	5.40- 6.42		రా
	శ		గు

శు.విదియ:రా1.01
పునర్వసు:రా11.26
వర్జ్యం:మ12.42-2.08
దుర్ము:సా4.55-5.47
అమృత:రా9.17-10.43
ధృవయోగం:సా5.58
బాలవకరణం:మ2.38
కౌలవకరణం:రా1.01
రా.కా:సా5.02-6.39
అభిజిత్:మ11.44-12.36
జగన్నాథ రథయాత్ర
ఆషాఢ చంద్రోదయం

జూన్ శ్రీ హేమలంబ-ఆషాఢం-గ్రీష్మఋతువు జూలై

	శు		కుర బు
కే	**26 సోమ**		చం
	5.40- 6.39		రా
	శ		గు

శు.తదియ:రా10.12
పుష్యమి:రా9.23
వర్జ్యం:ఉ6.45-8.12
దుర్ము:మ12.36-1.28
మ3.12-4.04
అమృత:మ3.32-4.59
వ్యాఘాతయోగం:మ2.26
తైతులకరణం:మ11.32
గరజికరణం:రా10.12
రా.కా:ఉ7.18-8.55
అభిజిత్:మ11.44-12.36

	శు		కుర బు
కే	**27 మంగళ**		చం
	5.41- 6.40		రా
	శ		గు

శు.చవితి:రా8.00
ఆశ్లేష:రా7.58
వర్జ్యం:ఉ9.26-10.56
దుర్ము:ఉ8.16-9.08
రా11.04-11.48
అమృత:సా6.28-7.58
హర్షణయోగం:మ11.24
వణిజకరణం:ఉ9.01
భద్రకరణం:రా8.00
రా.కా:మ3.25-5.02
అభిజిత్:మ11.44-12.36

	శు		కుర బు
కే	**28 బుధ**		
	5.41- 6.40		రా చం
	శ		గు

శు.పంచమి:సా6.33
మఘ:రా7.17
వర్జ్యం:ఉ7.38-9.11
రా3.19-4.56
దుర్ము:మ11.44-12.36
అమృత:సా4.57-6.31
వజ్రయోగం:ఉ8.56
బవకరణం:ఉ7.11
బాలవకరణం:సా6.33
రా.కా:మ12.10-1.48
అభిజిత్ సమయం లేదు

	శు		ర కు బు
కే	**29 గురు**		
	5.41- 6.40		రా చం
	శ		గు

శు.షష్ఠి:సా5.53
పూర్వఫల్గుణి:రా7.24
వర్జ్యం:రా2.51-4.31
దుర్ము:ఉ10.01-10.53
మ3.12-4.04
అమృత:మ12.58-2.34
సిద్ధియోగం:ఉ7.06
కౌలవకరణం:ఉ6.07
తైతులకరణం:సా5.53
రా.కా:మ1.48-3.25
అభిజిత్:మ11.45-12.36

		శు	ర కు బు
కే	**30 శుక్ర**		
	5.42- 6.40		రా
	శ		గు చం

శు.సప్తమి:సా6.00
ఉత్తర:రా8.16
వర్జ్యం:తె5.13 లగాయితు
దుర్ము:ఉ8.17-9.09
మ12.37-1.29
అమృత:మ12.48-2.28
వ్యతీపాతయోగం:ఉ5.54
వరియాన్‌యోగం:తె5.18
గరజికరణం:ఉ5.51
వణిజకరణం:సా6.00
రా.కా:ఉ10.33-12.11
అభిజిత్:మ11.45-12.37

		శు	ర బు కు
కే	**01 శని**		
	5.42- 6.40		రా
	శ		గు చం

శు.అష్టమి:సా6.51
హస్త:రా9.51
వర్జ్యం:శేషం ఉ6.55వరకు
దుర్ము:ఉ5.42-7.26
అమృత:మ3.27-5.09
పరిఘయోగం:తె5.15
భద్రకరణం:ఉ6.20
బవకరణం:సా6.51
రా.కా:ఉ8.56-10.34
అభిజిత్:మ11.45-12.37

జూలై శ్రీ హేమలంబ-ఆషాఢం-ఉత్తరాయణం 2017

		శు	ర బు కు
కే	**02**		
	ఆది 5.42- 6.40		రా
	శ		గు చం

శు.నవమి:రా8.19
చిత్ర:రా12.00
వర్జ్యం:ఉ6.34-8.19
దుర్ము:సా4.56-5.48
అమృత:సా5.02-6.46
శివయోగం:తె5.37
బాలవకరణం:ఉ7.31
కౌలవకరణం:రా8.19
రా.కా:సా5.03-6.40
అభిజిత్:మ11.45-12.35

		శు	ర కు
కే	**03**		బు
	సోమ 5.42- 6.40		రా
	శ	చం	గు

శు.దశమి:రా10.15
స్వాతి:రా2.36
వర్జ్యం:ఉ6.13-7.59
దుర్ము:మ12.37-1.29
మ3.13-4.05
అమృత:సా4.51-6.37
సిద్దయోగం:పూర్తిగా
తైతులకరణం:ఉ9.14
గరజికరణం:రా10.15
రా.కా:ఉ7.20-8.57
అభిజిత్:మ11.45-12.37

		శు	ర కు
కే	**04**		బు
	మంగళ 5.43- 6.40		రా
	శ	చం	గు

శు.ఏకాదశి:రా12.29
విశాఖ:తె5.27
వర్జ్యం:ఉ8.52-10.39
దుర్ము:ఉ8.18-9.10
రా11.05-11.50
అమృత:రా7.36-9.24
సిద్ధయోగం:ఉ6.18
వణిజకరణం:మ11.20
భద్రకరణం:రా12.29
రా.కా:మ3.26-5.03
అభిజిత్:మ11.46-12.37
తొలిఏకాదశి

		శు	కు ర
కే	**05**		బు
	బుధ 5.43- 6.40		రా
	శ చం		గు

శు.ద్వాదశి:రా2.51
అనూరాధ:పూర్తిగా
వర్జ్యం:ఉ9.57-11.44
దుర్ము:మ11.46-12.38
అమృత:రా8.44-10.32
సాధ్యయోగం:ఉ7.11
బవకరణం:మ1.40
బాలవకరణం:రా2.51
రా.కా:మ12.12-1.49
అభిజిత్ సమయం లేదు

		శు	కు ర
కే	**06**		బు
	గురు 5.43- 6.40		రా
	శ చం		గు

శు.త్రయోదశి:తె5.14
అనూరాధ:ఉ8.25
వర్జ్యం:మ2.42-4.30
దుర్ము:ఉ10.02-10.54
మ3.13-4.05
అమృత:రా1.29-3.16
శుభయోగం:ఉ8.09
కౌలవకరణం:సా4.03
తైతులకరణం:తె5.14
రా.కా:మ1.49-3.26
అభిజిత్:మ11.46-12.38

		శు	కు ర
కే	**07**		బు
	శుక్ర 5.44- 6.40		రా
	శ చం		గు

శు.చతుర్దశి:పూర్తిగా
జ్యేష్ఠ:మ11.21
వర్జ్యం:రా8.18-10.05
దుర్ము:ఉ8.19-9.11
మ12.38-1.30
అమృతకాలం లేదు
శుక్లయోగం:ఉ9.06
గరజికరణం:సా6.24
రా.కా:ఉ10.35-12.12
అభిజిత్:మ11.46-12.38

జూలై శ్రీ హేమలంబ-ఆషాఢం-గ్రీష్మఋతువు 2017

		శు	కు ర
కే	**08**	**శని**	బు
	5.44- 6.40		రా
చం	శ		గు

శు.చతుర్దశి:ఉ7.31
మూల:మ2.11
వర్జ్యం:మ12.23-2.11
రా12.50-2.36
బ్రహ్మయోగం:ఉ9.57
వణిజకరణం:ఉ7.31
భద్రకరణం:రా8.35
రా.కా:ఉ8.58-10.35
అభిజిత్:మ11.46-12.38

		శు	కు ర
కే	**09**	**ఆది**	బు
	5.44- 6.40		రా
చం	శ		గు

ఆషాఢపూర్ణిమ:ఉ9.36
పూర్వాషాఢ:సా4.48
వర్జ్యం:రా1.35-3.21
దుర్ము:సా4.57-5.49
అమృత:మ11.29-1.15
ఇంద్రయోగం:ఉ10.39
బవకరణం:ఉ9.36
బాలవకరణం:రా10.33
రా.కా:సా5.03-6.40
అభిజిత్:మ11.46-12.38
గురుపూర్ణిమ

		శు	కు ర
కే	**10**	**సోమ**	బు
చం	5.45- 6.40		రా
	శ		గు

బ.పాడ్యమి:మ11.25
ఉత్తరాషాఢ:రా7.09
వర్జ్యం:రా11.30-1.14
దుర్ము:మ12.38-1.30
మ3.13-4.05
అమృత:మ12.08-1.53
వైధృతియోగం:మ11.10
కౌలవకరణం:మ11.25
తైతులకరణం:రా12.13
రా.కా:ఉ7.22-8.58
అభిజిత్:మ11.47-12.38

		శు	ర కు
కే	**11**	**మంగళ**	బు
చం	5.45- 6.40		రా
	శ		గు

బ.విదియ:మ12.56
శ్రవణం:రా9.11
వర్జ్యం:రా1.27-3.10
దుర్ము:ఉ8.20-9.12
రా11.06-11.51
అమృత:ఉ9.54-11.38
విష్కంభయోగం:మ11.25
గరజికరణం:మ12.56
వణిజకరణం:రా1.33
రా.కా:మ3.26-5.03
అభిజిత్:మ11.47-12.38

		శు	ర
కే	**12**	**బుధ**	కు బు
చం	5.45- 6.40		రా
	శ		గు

బ.తదియ:మ2.03
ధనిష్ఠ:రా10.49
వర్జ్యం:లేదు
దుర్ము:మ11.47-12.38
అమృత:మ11.43-1.25
ప్రీతియోగం:మ11.23
భద్రకరణం:మ2.03
బవకరణం:రా2.27
రా.కా:మ12.13-1.50
అభిజిత్ సమయం లేదు
సంకష్టహరచతుర్థి

		శు	ర
కే చం	**13**	**గురు**	కు బు
	5.46- 6.40		రా
	శ		గు

బ.చవితి:మ2.44
శతభిషం:రా12.00
వర్జ్యం:ఉ6.23-8.03
దుర్ము:ఉ10.04-10.55
మ3.13-4.05
అమృత:సా4.27-6.08
ఆయుష్మాన్‌యోగం:మ11.00
బాలవకరణం:మ2.44
కౌలవకరణం:రా2.54
రా.కా:మ1.50-3.26
అభిజిత్:మ11.47-12.39

జూలై శ్రీ హేమలంబ-ఆషాఢం-గ్రీష్మఋతువు 2017

		శు	ర
కే చం	**14**		కు బు
	శుక్ర 5.46- 6.40		రా
	శ		గు

బ.పంచమి:మ2.55
పూర్వాభాద్ర:రా12.41
వర్జ్యం:ఉ6.35-8.14
దుర్ము:ఉ8.21-9.12
మ12.39-1.30
అమృత:సా4.28-6.06
సౌభాగ్యయోగం:ఉ10.14
తైతులకరణం:మ2.55
గరజికరణం:రా2.49
రా.కా:ఉ10.36-12.13
అభిజిత్:మ11.47-12.39

చం		శు	ర
కే	**15**		కు బు
	శని 5.46- 6.40		రా
	శ		గు

బ.షష్ఠి:మ2.33
ఉత్తరాభాద్ర:రా12.48
వర్జ్యం:ఉ10.20-11.56
దుర్ము:ఉ5.46-7.29
అమృత:రా7.59-9.35
శోభనయోగం:ఉ9.03
వణిజకరణం:మ2.33
భద్రకరణం:రా2.09
రా.కా:ఉ9.00-10.36
అభిజిత్:మ11.47-12.39

చం		శు	ర
కే	**16**		కు బు
	ఆది 5.46- 6.40		రా
	శ		గు

బ.సప్తమి:మ1.37
రేవతి:రా12.20
వర్జ్యం:మ12.34-2.00
దుర్ము:సా4.57-5.48
అమృత:రా9.59-11.33
అతిగండయోగం:ఉ7.24
సుకర్మయోగం:తె5.16
బవకరణం:మ1.37
బాలవకరణం:రా12.55
రా.కా:సా5.03-6.40
అభిజిత్:మ11.47-12.39
భానుసప్తమి

	చం	శు	
కే	**17**		కు ర బు
	సోమ 5.47- 6.40		రా
	శ		గు

బ.అష్టమి:మ12.05
అశ్వని:రా11.19
వర్జ్యం:రా7.29-9.01
దుర్ము:మ2.39-1.30
మ3.13-4.05
అమృత:సా4.25-5.57
ధృతియోగం:రా2.40
కౌలవకరణం:మ12.05
తైతులకరణం:రా11.06
రా.కా:ఉ7.23-9.00
అభిజిత్:మ11.47-12.39

	చం	శు	
కే	**18**		కు ర బు
	మంగళ 5.47- 6.39		రా
	శ		గు

బ.నవమి:ఉ10.00
భరణి:రా9.45
వర్జ్యం:ఉ8.17-9.47
దుర్ము:ఉ8.22-9.13
రా11.07-11.51
అమృత:సా5.16-6.45
శూలయోగం:రా11.39
గరజికరణం:ఉ10.00
వణిజకరణం:రా8.46
రా.కా:మ3.26-5.03

		శు చం	
కే	**19**		కు బు ర
	బుధ 5.47- 6.39		రా
	శ		గు

బ.దశమి:ఉ7.25
బ.ఏకాదశి:తె4.27
కృత్తిక:రా7.45
వర్జ్యం:ఉ8.45-10.13
దుర్ము:మ11.48-12.39
అమృత:సా5.33-7.01
గండయోగం:రా8.17
భద్రకరణం:ఉ7.25
బవకరణం:సా5.59
బాలవకరణం:తె4.27
రా.కా:మ12.13-1.50
అభిజిత్ సమయం లేదు
కామికాఏకాదశి

జూలై శ్రీ హేమలంబ-ఆషాఢ, శ్రావణమాసాలు 2017

		శు చం	
కే	**20 గురు** 5.48- 6.39		కుర బు
			రా
	శ		గు

బ.ద్వాదశి:రా1.12
రోహిణి:సా5.25
వర్జ్యం:ఉ10.12-11.38
రా10.26-11.52
దుర్ము:ఉ10.05-10.56
మ3.13-4.05
అమృత:మ2.32-3.58
వృద్ధియోగం:సా4.38
కౌలవకరణం:మ2.51
తైతులకరణం:రా1.11
రా.కా:మ1.50-3.26
అభిజిత్:మ11.48-12.39

		శు	చం
కే	**21 శుక్ర** 5.48- 6.39		కుర బు
			రా
	శ		గు

బ.త్రయోదశి:రా9.49
మృగశిర:మ2.53
వర్జ్యం:రా10.24-11.49
దుర్ము:ఉ8.22-9.14
మ12.39-1.30
అమృత:ఉ7.01-8.27
రా3.24-4.49
ధృవయోగం:మ12.49
గరజికరణం:మ11.31
వణిజకరణం:రా9.49
రా.కా:ఉ10.37-12.13
అభిజిత్:మ11.48-12.39

		శు	చం
కే	**22 శని** 5.48- 6.39		కుర
			రా బు
	శ		గు

బ.చతుర్దశి:సా6.27
ఆర్ద్ర:మ12.20
వర్జ్యం:రా11.06-12.33
దుర్ము:ఉ5.48-7.31
అమృతకాలం లేదు
వ్యాఘాతయోగం:ఉ8.58
హర్షణయోగం:తె5.11
భద్రకరణం:ఉ8.07
శకునికరణం:సా6.27
చతుష్పాత్కరణం:తె4.49
రా.కా:ఉ9.01-10.37
అభిజిత్:మ11.48-12.39

		శు	
కే	**23 ఆది** 5.49- 6.38		ర కు చం
			రా బు
	శ		గు

ఆషాఢఅమావాస్య:మ3.15
పునర్వసు:ఉ9.53
వర్జ్యం:సా5.10-6.37
దుర్ము:సా4.56-5.47
అమృత:ఉ7.44-9.10
రా1.54-3.21
వజ్రయోగం:రా1.37
నాగవకరణం:మ3.15
కింస్తుఘ్నకరణం:రా1.45
రా.కా:సా5.02-6.38
అభిజిత్:మ11.48-12.39

		శు	
కే	**24 సోమ** 5.49- 6.38		కుర చం
			రా బు
	శ		గు

శ్రావణమాసారంభం
శు.పాడ్యమి:మ12.22
పుష్యమి:ఉ7.44
వర్జ్యం:రా7.37-9.06
దుర్ము:మ12.39-1.30
మ3.13-4.04
అమృత:తె4.31లగాయితు
సిద్ధియోగం:రా10.22
బవకరణం:మ12.22
బాలవకరణం:రా11.06
రా.కా:ఉ7.25-9.01
అభిజిత్:మ11.48-12.39
శ్రావణచంద్రోదయం

		శు	
కే	**25 మంగళ** 5.49- 6.38		కుర చం
			రా బు
	శ		గు

శు.విదియ:ఉ9.57
ఆశ్లేష:ఉ6.01
మఘ:తె4.52
వర్జ్యం:సా5.26-6.58
దుర్ము:ఉ8.23-9.14
రా11.06-11.51
అమృత:శేషం ఉ6.01వరకు
రా2.35-4.06
వ్యతీపాతయోగం:రా7.34
కౌలవకరణం:ఉ9.57
తైతులకరణం:రా8.58
రా.కా:మ3.26-5.02
అభిజిత్:మ11.48-12.39

జూలై శ్రీ హేమలంబ-శ్రావణం-దక్షిణాయణం 2017

		శు	
కే	**26**		కు ర
	బుధ 5.50- 6.37		రా బు చం
	శ		గు

శు. తదియ:ఉ8.08
పూర్వఫల్గుణి:తె4.24
వర్జ్యం:మ12.43-2.17
దుర్ము:మ11.48-12.39
అమృత:రా10.07-11.41
వరియాన్‌యోగం:సా5.17
గరజికరణం:ఉ8.08
వణిజకరణం:రా7.29
రా.కా:మ12.13-1.49
అభిజిత్ సమయం లేదు

		శు	
కే	**27**		కు ర
	గురు 5.50- 6.37		రా బు చం
	శ		గు

శు. చవితి:ఉ7.01
ఉత్తర:తె4.40
వర్జ్యం:మ11.41-1.18
దుర్ము:ఉ10.06-10.57
మ3.13-4.04
అమృత:రా9.23-11.00
పరిఘయోగం:మ3.36
భద్రకరణం:ఉ7.01
బవకరణం:సా6.44
రా.కా:మ1.49-3.25
అభిజిత్:మ11.48-12.39
గరుడపంచమి

		శు	
కే	**28**		కు ర
	శుక్ర 5.50- 6.37		రా బు
	శ		గు చం

శు. పంచమి:ఉ6.38
హస్త:తె5.41
వర్జ్యం:మ1.25-3.05
దుర్ము:ఉ8.23-9.15
మ12.39-1.30
అమృత:రా1.26-3.06
శివయోగం:మ2.30
బాలవకరణం:ఉ6.38
కౌలవకరణం:సా6.44
రా.కా:ఉ10.38-12.13
అభిజిత్:మ11.48-12.39

			శు
కే	**29**		కు ర
	శని 5.50- 6.36		రా బు
	శ		గు చం

శు. షష్ఠి:ఉ7.01
చిత్ర:పూర్తిగా
వర్జ్యం:మ2.15-3.58
దుర్ము:ఉ5.50-7.33
అమృత:రా12.32-2.15
సిద్ధయోగం:మ2.00
తైతులకరణం:ఉ7.01
గరజికరణం:రా7.28
రా.కా:ఉ9.02-10.38
అభిజిత్:మ11.48-12.39

			శు
కే	**30**		కు ర
	ఆది 5.51- 6.36		రా బు
	శ	చం	గు

శు. సప్తమి:ఉ8.06
చిత్ర:ఉ7.23
వర్జ్యం:మ1.31-3.16
దుర్ము:సా4.54-5.45
అమృత:రా12.02-1.47
సాధ్యయోగం:మ2.02
వణిజకరణం:ఉ8.06
భద్రకరణం:రా8.52
రా.కా:సా5.00-6.36
అభిజిత్:మ11.48-12.39
భానుసప్తమి

			శు
కే	**31**		కు ర
	సోమ 5.51- 6.36		రా బు
	శ	చం	గు

శు. అష్టమి:ఉ9.46
స్వాతి:ఉ9.40
వర్జ్యం:మ3.53-5.40
దుర్ము:మ12.39-1.30
మ3.12-4.03
అమృత:రా2.34-4.21
శుభయోగం:మ2.29
బవకరణం:ఉ9.46
బాలవకరణం:రా10.47
రా.కా:ఉ7.27-9.02
అభిజిత్:మ11.48-12.39

ఆగస్టు శ్రీ హేమలంబ-శ్రావణం-వర్షఋతువు 2017

			శు
కే	**01**		కు ర
	మంగళ 5.51- 6.35		రా బు
	శ చం		గు

శు.నవమి:మ11.53
విశాఖ:మ12.21
వర్జ్యం:సా4.51-6.38
దుర్ము:ఉ8.24-9.15
రా11.06-11.51
అమృత:రా3.37-5.24
శుక్లయోగం:మ3.15
కౌలవకరణం:మ11.53
తైతులకరణం:రా1.02
రా.కా:మ3.24-5.00
అభిజిత్:మ11.48-12.39

			శు
కే	**02**		కు ర
	బుధ 5.52- 6.35		బు రా
	శ చం		గు

శు.దశమి:మ2.13
అనూరాధ:మ3.16
వర్జ్యం:రా9.34-11.22
దుర్ము:మ11.48-12.39
అమృతకాలం లేదు
బ్రహ్మయోగం:సా4.10
గరజికరణం:మ2.13
వణిజకరణం:రా3.25
రా.కా:మ12.13-1.49
అభిజిత్ సమయం లేదు

			శు
కే	**03**		కు ర
	గురు 5.52- 6.34		రా బు
	శ చం		గు

శు.ఏకాదశి:సా4.36
జ్యేష్ఠ:సా6.13
వర్జ్యం:రా3.10-4.57
దుర్ము:ఉ10.06-10.57
మ3.11-4.02
అమృత:ఉ8.21-10.08
ఇంద్రయోగం:సా5.07
భద్రకరణం:సా4.36
బవకరణం:తె5.46
రా.కా:మ1.48-3.24
అభిజిత్:మ11.48-12.39
పుత్రదాఏకాదశి

			శు
కే	**04**		ర కు
	శుక్ర 5.52- 6.34		రా బు
చం	శ		గు

శు.ద్వాదశి:సా6.52
మూల:రా9.02
వర్జ్యం:రా7.15-9.02
దుర్ము:ఉ8.24-9.15
మ12.38-1.29
అమృత:మ1.53-3.41
వైధృతియోగం:సా5.57
బాలవకరణం:సా6.52
రా.కా:ఉ10.38-12.13
అభిజిత్:మ11.48-12.38
వరలక్ష్మీవ్రతం

			శు
కే	**05**		కు ర
	శని 5.52- 6.34		రా బు
చం	శ		గు

శు.త్రయోదశి:రా8.51
పూర్వాషాఢ:రా11.35
వర్జ్యం:ఉ7.40-9.26
దుర్ము:ఉ5.52-7.34
అమృత:సా6.17-8.03
విష్కంభయోగం:సా6.35
కౌలవకరణం:ఉ7.54
తైతులకరణం:రా8.51
రా.కా:ఉ9.03-10.38
అభిజిత్:మ11.48-12.38
శనిత్రయోదశి

			శు
కే	**06**		కు ర
	ఆది 5.53- 6.33		రా బు
చం	శ		గు

శు.చతుర్దశి:రా10.28
ఉత్తరాషాఢ:రా1.47
వర్జ్యం:ఉ8.19-10.04
దుర్ము:సా4.52-5.42
అమృత:సా6.48-8.32
ప్రీతియోగం:సా6.57
గరజికరణం:ఉ9.43
వణిజకరణం:రా10.28
రా.కా:సా4.58-6.33
అభిజిత్:మ11.47-12.38

ఆగస్టు శ్రీ హేమలంబ-శ్రావణం-దక్షిణాయణం 2017

			శు
కే	07		కు ర
చం	సోమ 5.53- 6.33		రా బు
	శ		గు

శ్రావణపూర్ణిమ:రా11.40
శ్రవణం:రా3.33
వర్జ్యం:ఉ6.04-7.47
దుర్ము:మ12.38-1.29
మ3.10-4.01
అమృత:సా4.23-6.06
ఆయుష్మాన్‌యోగం:సా6.59
భద్రకరణం:మ11.07
బవకరణం:రా11.40
రా.కా:ఉ7.28-9.03
అభిజిత్:మ11.47-12.38
రక్షాబంధనం

			శు
కే	08		కు ర
చం	మంగళ 5.53- 6.32		రా బు
	శ		గు

బ.పాడ్యమి:రా12.25
ధనిష్ఠ:తె4.53
వర్జ్యం:ఉ7.46-9.28
దుర్ము:ఉ8.25-9.15
రా11.05-11.50
అమృత:సా5.54-7.36
సౌభాగ్యయోగం:సా6.40
బాలవకరణం:మ12.06
కౌలవకరణం:రా12.25
రా.కా:మ3.22-4.57
అభిజిత్:మ11.47-12.38

			శు
కే చం	09		కు ర
	బుధ 5.53- 6.32		రా బు
	శ		గు

బ.విదియ:రా12.42
శతభిషం:తె5.46
వర్జ్యం:మ12.21-2.00
దుర్ము:మ11.47-12.38
అమృత:రా10.18-11.58
శోభనయోగం:సా6.00
తైతులకరణం:మ12.37
గరజికరణం:రా12.42
రా.కా:మ12.12-1.47
అభిజిత్ సమయం లేదు

			శు
కే చం	10		కు ర
	గురు 5.53- 6.31		రా బు
	శ		గు

బ.తదియ:రా12.33
పూర్వాభాద్ర:పూర్తిగా
వర్జ్యం:మ12.17-1.55
దుర్ము:ఉ10.06-10.57
మ3.09-4.00
అమృత:రా10.04-11.42
అతిగండయోగం:సా4.58
వణిజకరణం:మ12.41
భద్రకరణం:రా12.33
రా.కా:మ1.47-3.22
అభిజిత్:మ11.47-12.38

చం			శు
కే	11		కు ర
	శుక్ర 5.54- 6.31		రా బు
	శ		గు

బ.చవితి:రా11.57
పూర్వాభాద్ర:ఉ6.13
వర్జ్యం:మ3.49-5.25
దుర్ము:ఉ8.25-9.16
మ12.37-1.28
అమృత:రా1.26-3.02
సుకర్మయోగం:మ3.35
బవకరణం:మ12.18
బాలవకరణం:రా11.57
రా.కా:ఉ10.38-12.12
అభిజిత్:మ11.47-12.37
సంకష్టహరచతుర్థి

చం			శు
కే	12		కు ర
	శని 5.54- 6.30		రా బు
	శ		గు

బ.పంచమి:రా10.56
ఉత్తరాభాద్ర:ఉ6.14
రేవతి:తె5.50
వర్జ్యం:సా6.02-7.37
దుర్ము:ఉ5.54-7.35
అమృత:రా3.29-5.03
ధృతియోగం:మ1.52
కౌలవకరణం:మ11.29
తైతులకరణం:రా10.56
రా.కా:ఉ9.03-10.37
అభిజిత్:మ11.47-12.37

ఆగస్టు శ్రీ హేమలంబ-శ్రావణం-వర్షఋతువు 2017

	చం		శు
కే	**13**		కు ర
	ఆది 5.54- 6.29		రా బు
	శ		గు

బ.షష్ఠి:రా9.31
అశ్వని:తె5.04
వర్జ్యం:రా1.12-2.45
దుర్ము:సా4.49-5.39
అమృత:రా10.06-11.39
శూలయోగం:మ11.49
గరజికరణం:ఉ10.17
వణిజకరణం:రా9.31
రా.కా:సా4.55-6.29
అభిజిత్:మ11.47-12.37

	చం		శు
కే	**14**		కు ర
	సోమ 5.54- 6.29		బు రా
	శ		గు

బ.సప్తమి:రా7.45
భరణి:రా3.57
వర్జ్యం:మ2.13-3.45
దుర్ము:మ12.37-1.27
మ3.08-3.58
అమృత:రా11.22-12.54
గండయోగం:ఉ9.28
భద్రకరణం:ఉ8.41
బవకరణం:రా7.45
రా.కా:ఉ7.29-9.03
అభిజిత్:మ11.46-12.37

శ్రీకృష్ణజన్మాష్టమి

	చం		శు
కే	**15**		కు ర
	మంగళ 5.55- 6.28		రా బు
	శ		గు

బ.అష్టమి:సా5.39
కృత్తిక:రా2.31
వర్జ్యం:మ3.14-4.44
దుర్ము:ఉ8.25-9.16
రా11.03-11.49
అమృత:రా12.16-1.46
వృద్ధియోగం:ఉ6.49
ధృవయోగం:రా3.56
బాలవకరణం:ఉ6.44
కౌలవకరణం:సా5.39
తైతులకరణం:తె4.30
రా.కా:మ3.20-4.54
అభిజిత్:మ11.46-12.37

		చం	శు
కే	**16**		ర కు
	బుధ 5.55- 6.28		రా బు
	శ		గు

బ.నవమి:మ3.17
రోహిణి:రా12.50
వర్జ్యం:సా5.24-6.53
దుర్ము:మ11.46-12.36
అమృత:రా9.52-11.21
వ్యాఘాతయోగం:రా12.51
గరజికరణం:మ3.17
వణిజకరణం:రా2.01
రా.కా:మ12.11-1.45
అభిజిత్ సమయం లేదు

		చం	శు
కే	**17**		కు
	గురు 5.55- 6.27		రా బు ర
	శ		గు

బ.దశమి:మ12.43
మృగశిర:రా10.59
వర్జ్యం:ఉ6.01-7.29
దుర్ము:ఉ10.06-10.56
మ3.06-3.57
అమృత:మ2.52-4.21
హర్షణయోగం:రా9.37
భద్రకరణం:మ12.43
బవకరణం:రా11.22
రా.కా:మ1.45-3.19
అభిజిత్:మ11.46-12.36

సింహసంక్రాంతి

			శు చం
	18		కు రా
కే	**శుక్ర** 5.55- 6.26		బు ర
	శ		గు

బ.ఏకాదశి:ఉ10.01
ఆర్ద్ర:రా9.04
వర్జ్యం:ఉ6.43-8.11
దుర్ము:ఉ8.25-9.15
మ12.36-1.26
అమృత:మ11.52-1.20
వజ్రయోగం:సా6.19
బాలవకరణం:ఉ10.01
కౌలవకరణం:రా8.39
రా.కా:ఉ10.37-12.11
అభిజిత్:మ11.46-12.36

అజఏకాదశి

ఆగస్టు శ్రీ హేమలంబ-శ్రావణ, భాద్రపదములు 2017

			శు చం
	19		కు రా
కే	**శని**		ర బు
	5.55- 6.26		
	శ		గు

బ. ద్వాదశి:ఉ7. 17
బ. త్రయోదశి:తె4. 38
పునర్వసు:రా7. 09
వర్జ్యం:ఉ8. 06-9. 35
రా2. 33-4. 02
దుర్ము:ఉ5. 55-7. 35
అమృత:సా4. 56-6. 25
సిద్ధియోగం:మ3. 01
తైతులకరణం:ఉ7. 17
గరజికరణం:సా5. 56
వణిజకరణం:తె4. 38
రా. కా:ఉ9. 03-10. 37
అభిజిత్:మ11. 45-12. 36

			శు
	20		కురా చం
కే	**ఆది**		ర బు
	5.55- 6.25		
	శ		గు

బ. చతుర్దశి:రా2. 09
పుష్యమి:సా5. 23
వర్జ్యం:తె5. 22లగాయితు
దుర్ము:సా4. 45-5. 35
అమృత:మ11. 27-12. 56
వ్యతీపాతయోగం:మ11. 49
భద్రకరణం:మ3. 22
శకునికరణం:రా2. 09
రా. కా:సా4. 51-6. 25
అభిజిత్:మ11. 45-12. 35

			శు
	21		కురా చం
కే	**సోమ**		ర బు
	5.56- 6.24		
	శ		గు

శ్రావణఅమావాస్య:రా11. 59
ఆశ్లేష:మ3. 51
వర్జ్యం:శేషం ఉ6. 52వరకు
రా3. 17-4. 49
దుర్ము:మ12. 35-1. 25
మ3. 05-3. 55
అమృత:మ2. 22-3. 51
వరియాన్‌యోగం:ఉ8. 48
చతుష్పాత్‌కరణం:మ1. 02
నాగవకరణం:రా11. 59
రా. కా:ఉ7. 29-9. 03
అభిజిత్:మ11. 45-12. 35
సోమవతీ అమావాస్య

	22		కురా శు
కే	**మంగళ**		ర బు చం
	5.56- 6.24		
	శ		గు

భాద్రపదమాసారంభం
శు. పాడ్యమి:రా10. 15
మఘ:మ2. 43
వర్జ్యం:రా10. 30-12. 04
దుర్ము:ఉ8. 25-9. 15
రా11. 01-11. 47
అమృత:మ12. 26-1. 57
పరిఘయోగం:ఉ6. 04
శివయోగం:రా3. 42
కింస్తుఘ్నకరణం:మ11. 04
బవకరణం:రా10. 15
రా. కా:మ3. 17-4. 50
అభిజిత్:మ11. 45-12. 35

	23		కు శురా
కే	**బుధ**		రబు చం
	5.56- 6.23		
	శ		గు

శు. విదియ:రా9. 02
పూర్వఫల్గుణి:మ2. 04
వర్జ్యం:రా9. 15-10. 51
దుర్ము:మ11. 45-12. 34
అమృత:ఉ7. 51-9. 24
సిద్ధయోగం:రా1. 46
బాలవకరణం:ఉ9. 34
కౌలవకరణం:రా9. 02
రా. కా:మ12. 10-1. 43
అభిజిత్ సమయం లేదు
భాద్రపద చంద్రోదయం

	24		కు శురా
కే	**గురు**		ర బు
	5.56- 6.22		
	శ		గు చం

శు. తదియ:రా8. 27
ఉత్తర:మ2. 01
వర్జ్యం:రా10. 37-12. 15
దుర్ము:ఉ10. 05-10. 55
మ3. 03-3. 53
అమృత:ఉ6. 50-8. 26
సాధ్యయోగం:రా12. 21
తైతులకరణం:ఉ8. 39
గరజికరణం:రా8. 27
రా. కా:మ1. 43-3. 16
అభిజిత్:మ11. 44-12. 34

ఆగస్టు శ్రీ హేమలంబ-భాద్రపదం-వర్షఋతువు 2017

	25 శుక్ర 5.56- 6.22		కు శు రా
కే			ర బు
	శ		గు చం

శు.చవితి:రా8.31
హస్త:మ2.36
వర్జ్యం:రా11.01-12.42
దుర్ము:ఉ8.25-9.15
మ12.34-1.24
అమృత:ఉ8.27-10.06
శుభయోగం:రా11.29
వణిజకరణం:ఉ8.24
భద్రకరణం:రా8.31
రా.కా:ఉ10.36-12.09
అభిజిత్:మ11.44-12.34
గణేశచతుర్థి

	26 శని 5.56- 6.21		కు శు రా
కే			బు ర
	శ	చం	గు

శు.పంచమి:రా9.17
చిత్ర:మ3.52
వర్జ్యం:రా9.54-11.38
దుర్ము:ఉ5.56-7.36
అమృత:ఉ9.07-10.48
శుక్లయోగం:రా11.08
బవకరణం:ఉ8.49
బాలవకరణం:రా9.17
రా.కా:ఉ9.03-10.36
అభిజిత్:మ11.44-12.34
ఋషిపంచమి

	27 ఆది 5.57- 6.20		కు శు రా
కే			ర బు
	శ	చం	గు

శు.షష్ఠి:రా10.41
స్వాతి:సా5.45
వర్జ్యం:రా11.55-1.40
దుర్ము:సా4.41-5.31
అమృత:ఉ8.15-9.59
బ్రహ్మయోగం:రా11.16
కౌలవకరణం:ఉ9.55
తైతులకరణం:రా10.41
రా.కా:సా4.47-6.20
అభిజిత్:మ11.44-12.33

	28 సోమ 5.57- 6.20		రా శు
కే			కు ర బు
	శ	చం	గు

శు.సప్తమి:రా12.36
విశాఖ:రా8.10
వర్జ్యం:రా12.38-2.25
దుర్ము:మ12.33-1.22
మ3.01-3.51
అమృత:ఉ10.29-12.14
ఇంద్రయోగం:రా11.48
గరజికరణం:మ11.35
వణిజకరణం:రా12.36
రా.కా:ఉ7.30-9.02
అభిజిత్::మ11.43-12.33

	29 మంగళ 5.57- 6.19		రా శు
కే			కు బు ర
	శ చం		గు

శు.అష్టమి:రా2.52
అనూరాధ:రా10.57
వర్జ్యం:తె5.14లగాయితు
దుర్ము:ఉ8.25-9.15
రా10.58-11.45
అమృత:మ11.21-1.08
వైధృతియోగం:రా12.36
భద్రకరణం:మ1.42
బవకరణం:రా2.52
రా.కా:మ3.13-4.46
అభిజిత్:మ11.43-12.33
రాధాష్టమి

	30 బుధ 5.57- 6.18		రా శు
కే			కు బు ర
	శ చం		గు

శు.నవమి:తె5.17
జ్యేష్ఠ:రా1.54
వర్జ్యం:శేషం ఉ7.02వరకు
దుర్ము:మ11.43-12.32
అమృత:సా4.01-5.49
విష్కంభయోగం:రా1.31
బాలవకరణం:సా4.04
కౌలవకరణం:తె5.17
రా.కా:మ12.07-1.40
అభిజిత్ సమయం లేదు

ఆగస్టు శ్రీ హేమలంబ-భాద్రపదం-దక్షిణాయణం సెప్టెంబరు

31 గురు 5.57- 6.17

	31 గురు 5.57- 6.17		శు రా
కే			రబు కు
చం	శ		గు

శు.దశమి:పూర్తిగా
మూల:తె4.47
వర్జ్యం:ఉ10.52-12.39
రా3.00-4.47
దుర్ము:ఉ10.04-10.53
మ3.00-3.49
అమృత:రా9.37-11.24
ప్రీతియోగం:రా2.24
తైతులకరణం:సా6.28
రా.కా:మ1.40-3.12
అభిజిత్:మ11.43-12.32

01 శుక్ర 5.57- 6.17

	01 శుక్ర 5.57- 6.17		రా శు
కే			ర బు కు
చం	శ		గు

శు.దశమి:ఉ7.36
పూర్వాషాఢ:పూర్తిగా
వర్జ్యం:మ3.26-5.13
దుర్ము:ఉ8.25-9.14
మ12.32-1.21
అమృత:రా2.05-3.52
ఆయుష్మాన్‌యోగం:రా3.05
గరజికరణం:ఉ7.36
వణిజకరణం:రా8.40
రా.కా:ఉ10.34-12.07
అభిజిత్:మ11.42-12.32

02 శని 5.57- 6.16

	02 శని 5.57- 6.16		రా శు
కే			ర కు బు
చం	శ		గు

శు.ఏకాదశి:ఉ9.38
పూర్వాషాఢ:ఉ7.25
వర్జ్యం:సా4.09-5.54
దుర్ము:ఉ5.57-7.36
అమృత:రా2.38-4.23
సౌభాగ్యయోగం:రా3.26
భద్రకరణం:ఉ9.38
బవకరణం:రా10.29
రా.కా:ఉ9.02-10.34
అభిజిత్:మ11.42-12.31
పరివర్తన ఏకాదశి

03 ఆది 5.57- 6.15

	03 ఆది 5.57- 6.15		శు రా
చం కే			రబు కు
	శ		గు

శు.ద్వాదశి:మ11.12
ఉత్తరాషాఢ:ఉ9.37
వర్జ్యం:మ1.54-3.37
దుర్ము:సా4.37-5.26
అమృత:రా12.10-1.53
శోభనయోగం:రా3.24
బాలవకరణం:మ11.12
కౌలవకరణం:రా11.48
రా.కా:సా4.43-6.15
అభిజిత్:మ11.42-12.31
వామనజయంతి

04 సోమ 5.58- 6.14

	04 సోమ 5.58- 6.14		శు రా
కే చం			రబు కు
	శ		గు

శు.త్రయోదశి:మ12.14
శ్రవణం:మ11.18
వర్జ్యం:మ3.29-5.10
దుర్ము:మ12.30-1.20
మ2.58-3.47
అమృత:రా1.32-3.12
అతిగండయోగం:రా2.54
తైతులకరణం:మ12.14
గరజికరణం:రా12.32
రా.కా:ఉ7.30-9.02
అభిజిత్:మ11.41-12.30

05 మంగళ 5.58- 6.13

చం	05 మంగళ 5.58- 6.13		శు రా
కే			ర కు బు
	శ		గు

శు.చతుర్దశి:మ12.41
ధనిష్ఠ:మ12.25
వర్జ్యం:రా7.46-9.24
దుర్ము:ఉ8.25-9.14
రా10.55-11.42
అమృత:తె5.35లగాయితు
సుకర్మయోగం:రా1.57
వణిజకరణం:మ12.41
భద్రకరణం:రా12.41
రా.కా:మ3.10-4.42
అభిజిత్:మ11.41-12.30
అనంతచతుర్దశి

సెప్టెంబరు శ్రీ హేమలంబ-భాద్రపదం-వర్షఋతువు 2017

చం	**06**		రా శు
కే	**బుధ** 5.58- 6.13		ర కు బు
	శ		గు

పూర్ణిమ:మ12.32
శతభిషం:మ12.57
వర్జ్యం:రా7.21-8.57
దుర్ము:మ11.41-12.30
అమృత:శేషం ఉ7.13వరకు
తె4.57లగాయితు
ధృతియోగం:రా12.33
బవకరణం:మ12.32
బాలవకరణం:రా12.16
రా.కా:మ12.05-1.37
అభిజిత్ సమయం లేదు
మహాలయపక్షారంభం

చం	**07**		శు రా
కే	**గురు** 5.58- 6.12		బు ర కు
	శ		గు

బ.పాడ్యమి:మ11.52
పూర్వాభాద్ర:మ12.58
వర్జ్యం:రా10.23-11.57
దుర్ము:ఉ10.03-10.51
మ2.56-3.45
అమృత:శేషం ఉ6.33వరకు
శూలయోగం:రా10.45
కౌలవకరణం:మ11.52
తైతులకరణం:రా11.21
రా.కా:మ1.37-3.08
అభిజిత్:మ11.40-12.29

చం			
	08		రా శు
కే	**శుక్ర** 5.58- 6.11		ర కు బు
	శ		గు

బ.విదియ:ఉ10.43
ఉత్తరాభాద్ర:మ12.31
వర్జ్యం:రా12.07-1.40
దుర్ము:ఉ8.25-9.13
మ12.29-1.18
అమృత:ఉ7.48-9.23
గండయోగం:రా8.36
గరజికరణం:ఉ10.43
వణిజకరణం:రా10.00
రా.కా:ఉ10.33-12.05
అభిజిత్:మ11.40-12.29

చం			
	09		రా శు
కే	**శని** 5.58- 6.10		కు ర బు
	శ		గు

బ.తదియ:ఉ9.12
రేవతి:మ11.43
వర్జ్యం:లేదు
దుర్ము:ఉ5.58-7.36
అమృత:ఉ9.24-10.56
రా3.45-5.17
వృద్ధియోగం:సా6.11
భద్రకరణం:ఉ9.12
బవకరణం:రా8.20
రా.కా:ఉ9.01-10.33
అభిజిత్:మ11.40-12.29
సంకష్టహరచతుర్థి

	చం		
	10		రా శు
కే	**ఆది** 5.58- 6.10		కు బు ర
	శ		గు

బ.చవితి:ఉ7.24
బ.పంచమి:తె5.23
అశ్వని:ఉ10.37
వర్జ్యం:ఉ6.48-8.20
రా7.43-9.14
దుర్ము:సా4.32-5.21
అమృత:తె4.48లగాయితు
ధృవయోగం:మ3.33
బాలవకరణం:ఉ7.24
కౌలవకరణం:సా6.25
తైతులకరణం:తె5.23
రా.కా:సా4.38-6.10
అభిజిత్:మ11.39-12.28

	చం		
	11		రా శు
కే	**సోమ** 5.58- 6.09		కు బు ర
	శ		గు

బ.షష్ఠి:రా3.14
భరణి:ఉ9.20
వర్జ్యం:రా8.38-10.09
దుర్ము:మ12.28-1.17
మ2.54-3.43
అమృత:శేషంఉ6.19వరకు
తె5.41లగాయితు
వ్యాఘాతయోగం:మ12.47
గరజికరణం:సా4.19
వణిజకరణం:రా3.14
రా.కా:ఉ7.30-9.01
అభిజిత్:మ11.39-12.28

సెప్టెంబరు శ్రీ హేమలంబ-భాద్రపదం-దక్షిణాయణం 2017

		చం	
	12 మంగళ		శు రా
కే	5.58- 6.08		రబు కు
	శ		గు

బ.సప్తమి:రా1.01
కృత్తిక:ఉ7.56
వర్జ్యం:రా10.58-12.28
దుర్ము:ఉ8.24-9.13
రా10.52-11.40
అమృత:శేషం ఉ7.11వరకు
రా3.28-4.58
హర్షణయోగం:ఉ9.55
భద్రకరణం:మ2.08
బవకరణం:రా1.01
రా.కా:మ3.06-4.37
అభిజిత్:మ11.39-12.27

		చం	
	13 బుధ		రా శు
కే	5.58- 6.07		ర బు కు
	శ	గు	

బ.అష్టమి:రా10.48
రోహిణి:ఉ6.28
మృగశిర:తె5.01
వర్జ్యం:మ11.44-1.14
దుర్ము:మ11.39-12.27
అమృత:రా8.45-10.15
వజ్రయోగం:ఉ7.00
సిద్ధియోగం:తె4.06
బాలవకరణం:మ11.54
కౌలవకరణం:రా10.48
రా.కా:మ12.03-1.34
అభిజిత్ సమయం లేదు

			చం
	14 గురు		రా శు
కే	5.59- 6.06		ర కు బు
	శ	గు	

బ.నవమి:రా8.36
ఆర్ద్ర:రా3.36
వర్జ్యం:మ12.55-2.25
దుర్ము:ఉ10.01-10.50
మ2.52-3.41
అమృత:సా6.11-7.41
వ్యతీపాతయోగం:రా1.14
తైతులకరణం:ఉ9.41
గరజికరణం:రా8.36
రా.కా:మ1.33-3.04
అభిజిత్:మ11.38-12.27

			చం
	15 శుక్ర		రా శు
కే	5.59- 6.05		రబు కు
	శ	గు	

బ.దశమి:సా6.29
పునర్వసు:రా2.16
వర్జ్యం:మ2.56-4.27
దుర్ము:ఉ8.24-9.12
మ12.26-1.15
అమృత:రా12.00-1.31
వరియాన్‌యోగం:రా10.25
వణిజకరణం:ఉ7.32
భద్రకరణం:సా6.29
బవకరణం:తె5.29
రా.కా:ఉ10.31-12.02
అభిజిత్:మ11.38-12.26

	16 శని		రా చం
కే	5.59- 6.05		రబు కుశు
	శ	గు	

బ.ఏకాదశి:సా4.30
పుష్యమి:రా1.06
వర్జ్యం:ఉ9.53-11.24
దుర్ము:ఉ5.59-7.36
అమృత:రా7.00-8.32
పరిఘయోగం:రా7.44
బాలవకరణం:సా4.30
కౌలవకరణం:రా3.34
రా.కా:ఉ9.00-10.31
అభిజిత్:మ11.38-12.26
ఇంద్రైకాదశి

	17 ఆది		రా చం
కే	5.59- 6.04		కుశు బు
	శ	గు	ర

బ.ద్వాదశి:మ2.42
ఆశ్లేష:రా12.07
వర్జ్యం:మ1.22-2.54
దుర్ము:సా4.27-5.16
అమృత:రా10.35-12.07
శివయోగం:సా5.11
తైతులకరణం:మ2.42
గరజికరణం:రా1.53
రా.కా:సా4.33-6.04
అభిజిత్:మ11.37-12.26
కన్యాసంక్రాంతి

సెప్టెంబరు శ్రీ హేమలంబ-భాద్రపద,ఆశ్వీజములు 2017

	18		రా
కే	సోమ 5.59- 6.03		కు శు బు చం
	శ	గు	ర

బ.త్రయోదశి:మ1.07
మఘ:రా11.24
వర్జ్యం:మ11.45-1.18
దుర్ము:మ12.25-1.13
మ2.50-3.38
అమృత:రా9.04-10.37
సిద్ధయోగం:మ2.51
వణిజకరణం:మ1.07
భద్రకరణం:రా12.27
రా.కా:ఉ7.29-9.00
అభిజిత్:మ11.37-12.25

	19		రా
కే	మంగళ 5.59- 6.02		బు కు శు చం
	శ	గు	ర

బ.చతుర్దశి:మ11.52
పూర్వఫల్గుణి:రా11.01
వర్జ్యం:ఉ7.16-8.50
దుర్ము:ఉ8.24-9.12
రా10.49-11.37
అమృత:సా4.43-6.17
సాధ్యయోగం:మ12.45
శకునికరణం:మ11.52
చతుష్పాత్కరణం:రా11.22
రా.కా:మ3.01-4.32
అభిజిత్:మ11.37-12.25
మహాలయఅమావాస్య

	20		రా
కే	బుధ 5.59- 6.01		శు కు బు
	శ	గు	ర చం

భాద్రపదఅమావాస్య:ఉ10.59
ఉత్తర:రా11.03
వర్జ్యం:ఉ6.13-7.50
దుర్ము:మ11.36-12.24
అమృత:మ3.50-5.26
శుభయోగం:ఉ10.58
నాగవకరణం:ఉ10.59
కింస్తుఘ్నకరణం:రా10.43
రా.కా:మ12.00-1.31
అభిజిత్ సమయం లేదు

	21		రా
కే	గురు 5.59- 6.01		కు శు బు
	శ	గు	ర చం

ఆశ్వీయుజమాసారంభం
శు.పాడ్యమి:ఉ10.34
హస్త:రా11.34
వర్జ్యం:ఉ7.38-9.16
దుర్ము:ఉ10.00-10.48
మ2.48-3.36
అమృత:సా5.26-7.04
శుక్లయోగం:ఉ9.32
బవకరణం:ఉ10.34
బాలవకరణం:రా10.33
రా.కా:మ1.30-3.00
అభిజిత్:మ11.36-12.24
దేవీశరన్నవరాత్రారంభం

	22		రా
కే	శుక్ర 5.59- 6.00		కు బు శు
	శ	గు చం	ర

శు.విదియ:ఉ10.41
చిత్ర:రా12.38
వర్జ్యం:ఉ7.55-9.36
దుర్ము:ఉ8.23-9.12
మ12.24-1.12
అమృత:సా5.57-7.37
బ్రహ్మయోగం:ఉ8.32
కౌలవకరణం:ఉ10.41
తైతులకరణం:రా10.57
రా.కా:ఉ10.30-12.00
అభిజిత్:మ11.36-12.24

	23		రా
కే	శని 6.00- 5.59		కు బు శు
	శ	గు చం	ర

శు.తదియ:మ11.23
స్వాతి:రా2.16
వర్జ్యం:ఉ6.37-8.19
దుర్ము:ఉ6.00-7.35
అమృత:సా4.52-6.34
ఇంద్రయోగం:ఉ7.58
గరజికరణం:మ11.23
వణిజకరణం:రా11.56
రా.కా:ఉ8.59-10.29
అభిజిత్:మ11.35-12.23

సెప్టెంబరు శ్రీ హేమలంబ-ఆశ్వీజం-దక్షిణాయణం 2017

	24 ఆది		రా
కే	6.00- 5.58		శు బు కు
	శ	గు చం	ర

శు. చవితి:మ12.39
విశాఖ:తె4.26
వర్జ్యం:ఉ8.22-10.07
దుర్ము:సా4.22-5.10
అమృత:సా6.50-8.35
వైధృతియోగం:ఉ7.52
భద్రకరణం:మ12.39
బవకరణం:రా1.29
రా.కా:సా4.28-5.58
అభిజిత్:మ11.35-12.23
శ్రీలలితాపంచమి

	25 సోమ		రా
కే	6.00- 5.57		శు బు కు
	శ చం	గు	ర

శు. పంచమి:మ2.27
అనూరాధ:పూర్తిగా
వర్జ్యం:ఉ8.52-10.39
దుర్ము:మ12.22-1.10
మ2.46-3.34
అమృత:రా7.31-9.17
విష్కంభయోగం:ఉ8.10
బాలవకరణం:మ2.27
కౌలవకరణం:రా3.31
రా.కా:ఉ7.29-8.59
అభిజిత్:మ11.35-12.22

	26 మంగళ		రా
కే	6.00- 5.57		శు కు బు
	శ చం	గు	ర

శు. షష్ఠి:సా4.40
అనూరాధ:ఉ7.03
వర్జ్యం:మ1.20-3.07
దుర్ము:ఉ8.23-9.11
రా10.46-11.34
అమృత:రా12.06-1.53
ప్రీతియోగం:ఉ8.48
తైతులకరణం:సా4.40
గరజికరణం:తె5.53
రా.కా:మ2.57-4.27
అభిజిత్:మ11.34-12.22

	27 బుధ		రా
కే	6.00- 5.56		కు శు
	శ చం	గు	ర బు

శు. సప్తమి:రా7.08
జ్యేష్ఠ:ఉ9.58
వర్జ్యం:సా6.58-8.46
దుర్ము:మ11.34-12.22
అమృత:తె5.46 లగాయితు
ఆయుష్మాన్‌యోగం:ఉ9.40
వణిజకరణం:రా7.08
రా.కా:మ11.58-1.27
అభిజిత్ సమయం లేదు
సరస్వతీఆవాహనం
త్రిరాత్ర కలశస్థాపన

	28 గురు		రా
కే	6.00- 5.55		కు శు
చం	శ	గు	ర బు

శు. అష్టమి:రా9.36
మూల:మ12.57
వర్జ్యం:మ11.09-12.57
రా11.42-1.29
దుర్ము:ఉ9.58-10.46
మ2.44-3.32
అమృత:శేషం ఉ7.34వరకు
సౌభాగ్యయోగం:ఉ10.37
భద్రకరణం:ఉ8.23
బవకరణం:రా9.36
రా.కా:మ1.27-2.56
అభిజిత్:మ11.34-12.21
దుర్గాష్టమి

	29 శుక్ర		రా
కే	6.00- 5.54		కు శు
చం	శ	గు	ర బు

శు. నవమి:రా11.49
పూర్వాషాఢ:మ3.48
వర్జ్యం:రా12.37-2.23
దుర్ము:ఉ8.23-9.11
మ12.21-1.09
అమృత:ఉ10.26-12.13
శోభనయోగం:మ11.26
బాలవకరణం:ఉ10.45
కౌలవకరణం:రా11.49
రా.కా:ఉ10.28-11.57
అభిజిత్:మ11.33-12.21
మహానవమి

సెప్టెంబరు శ్రీ హేమలంబ-ఆశ్వీజం-శరదృతువు అక్టోబరు

	30		రా
చం కే	**శని** 6.00- 5.53		కు శు
	శ	గు	ర బు

శు.దశమి:రా1.35
ఉత్తరాషాఢ:సా6.16
వర్జ్యం:రా10.35-12.18
దుర్ము:ఉ6.00-7.35
అమృత:మ11.12-12.58
అతిగండయోగం:మ12.00
తైతులకరణం:మ12.47
గరజికరణం:రా1.35
రా.కా:ఉ8.59-10.28
అభిజిత్:మ11.33-12.21
విజయదశమి

	01		రా
చం కే	**ఆది** 6.01- 5.53		శు కు
	శ	గు	ర బు

శు.ఏకాదశి:రా2.44
శ్రవణం:రా8.10
వర్జ్యం:రా12.22-2.03
దుర్ము:సా4.18-5.05
అమృత:ఉ8.56-10.40
సుకర్మయోగం:మ12.08
వణిజకరణం:మ2.15
భద్రకరణం:రా2.44
రా.కా:సా4.24-5.53
అభిజిత్:మ11.33-12.20
పాశాంకుశ ఏకాదశి

	02		రా
చం కే	**సోమ** 6.01- 5.52		శు కు
	శ	గు	ర బు

శు.ద్వాదశి:రా3.08
ధనిష్ఠ:రా9.23
వర్జ్యం:తె4.43లగాయితు
దుర్ము:మ12.20-1.07
మ2.42-3.30
అమృత:ఉ10.27-12.08
ధృతియోగం:మ11.45
బవకరణం:మ3.02
బాలవకరణం:రా3.08
రా.కా:ఉ7.30-8.58
అభిజిత్:మ11.33-12.20

చం	**03**		రా
కే	**మంగళ** 6.01- 5.51		కు శు
	శ	గు	ర బు

శు.త్రయోదశి:రా2.49
శతభిషం:రా9.52
వర్జ్యం:శేషం ఉ6.21
తె4.13-5.48
దుర్ము:ఉ8.23-9.10
రా10.43-11.32
అమృత:మ2.31-4.09
శూలయోగం:ఉ10.47
కౌలవకరణం:మ3.04
తైతులకరణం:రా2.49
రా.కా:మ2.53-4.22
అభిజిత్:మ11.32-12.20

చం	**04**		రా
కే	**బుధ** 6.01- 5.50		కు శు
	శ	గు	ర బు

శు.చతుర్దశి:రా1.47
పూర్వాభాద్ర:రా9.40
వర్జ్యం:లేదు
దుర్ము:మ11.32-12.19
అమృత:మ1.44-3.19
గండయోగం:ఉ9.15
గరజికరణం:మ2.23
వణిజకరణం:రా1.47
రా.కా:మ11.36-1.24
అభిజిత్ సమయం లేదు

చం			
	05		రా
కే	**గురు** 6.01- 5.49		కు శు
	శ	గు	ర బు

ఆశ్వీజ పూర్ణిమ:రా12.09
ఉత్తరాభాద్ర:రా8.50
వర్జ్యం:ఉ6.56-8.29
దుర్ము:ఉ9.57-10.44
మ2.41-3.28
అమృత:సా4.12-5.45
వృద్ధియోగం:ఉ7.10
ధృవయోగం:తె4.38
భద్రకరణం:మ1.02
బవకరణం:రా12.09
రా.కా:మ1.24-2.52
అభిజిత్:మ11.32-12.19
శరత్పూర్ణిమ

అక్టోబరు శ్రీ హేమలంబ-ఆశ్వీజం-దక్షిణాయణం 2017

చం			
	06		రా
కే	**శుక్ర** 6.01- 5.49		శు కు
	శ	గు	ర బు

బ.పాద్యమి:రా10.03
రేవతి:రా7.31
వర్జ్యం:ఉ8.11-9.42
దుర్ము:ఉ8.23-9.10
మ12.19-1.06
అమృత:సా5.15-6.46
వ్యాఘాతయోగం:రా1.43
బాలవకరణం:మ11.09
కౌలవకరణం:రా10.03
రా.కా:ఉ10.27-11.55
అభిజిత్:మ11.31-12.19

	చం		
	07		రా
కే	**శని** 6.01- 5.48		శు కు
	శ	గు	ర బు

బ.విదియ:రా7.36
అశ్వని:సా5.51
వర్జ్యం:మ2.08-3.37
రా2.42-4.10
దుర్ము:ఉ6.01-7.36
హర్షణయోగం:రా10.33
తైతులకరణం:ఉ8.51
గరజికరణం:రా7.36
రా.కా:ఉ8.58-10.26
అభిజిత్:మ11.31-12.18

	చం		
	08		రా
కే	**ఆది** 6.02- 5.47		శు కు
	శ	గు	ర బు

బ.తదియ:సా4.58
భరణి:మ3.58
వర్జ్యం:రా3.00-4.28
దుర్ము:సా4.13-5.00
అమృత:మ11.33-1.01
వజ్రయోగం:రా7.15
వణిజకరణం:ఉ6.18
భద్రకరణం:సా4.58
బవకరణం:రా3.37
రా.కా:సా4.19-5.47
అభిజిత్:మ11.31-12.18
సంకష్టహరచతుర్థి

		చం	
	09		రా
కే	**సోమ** 6.02- 5.46		కు శు
	శ	గు	ర బు

బ.చవితి:మ2.16
కృత్తిక:మ2.02
వర్జ్యం:తె4.47 లగాయితు
దుర్ము:మ12.18-1.05
మ2.39-3.26
అమృత:మ11.50-1.18
సిద్ధియోగం:మ3.54
బాలవకరణం:మ2.16
కౌలవకరణం:రా12.56
రా.కా:ఉ7.30-8.58
అభిజిత్:మ11.31-12.18

		చం	
	10		రా
కే	**మంగళ** 6.02- 5.46		కు
	శ	గు	ర శు బు

బ.పంచమి:మ11.38
రోహిణి:మ12.09
వర్జ్యం:సా5.21-6.50
దుర్ము:ఉ8.23-9.10
రా10.40-11.29
అమృత:ఉ9.12-10.41
రా2.16-3.45
వ్యతీపాతయోగం:మ12.36
తైతులకరణం:మ11.38
గరజికరణం:రా10.22
రా.కా:మ2.50-4.18
అభిజిత్:మ11.30-12.17

			చం
	11		రా
కే	**బుధ** 6.02- 5.45		కు
	శ	గు	ర బు శు

బ.షష్ఠి:ఉ9.09
మృగశిర:ఉ10.26
వర్జ్యం:శేషం ఉ6.15వరకు
సా6.19-7.49
దుర్ము:మ11.30-12.17
అమృత:రా11.34-1.05
వరియాన్‌యోగం:ఉ9.27
వణిజకరణం:ఉ9.09
భద్రకరణం:రా8.00
రా.కా:మ11.54-1.21
అభిజిత్ సమయం లేదు

అక్టోబరు శ్రీ హేమలంబ-ఆశ్వీజం-శరదృతువు 2017

			చం
	12 గురు		రా
కే	6.02- 5.44		కు
	శ	గు	ర బు శు

బ.సప్తమి:ఉ6.55
 బ.అష్టమి:తె4.59
ఆర్ద్ర:ఉ8.58
వర్జ్యం:రా8.22-9.53
దుర్ము:ఉ9.56-10.43
మ2.37-3.24
అమృత:తె5.29లగాయితు
పరిఘయోగం:ఉ6.30
శివయోగం:రా3.46
బవకరణం:ఉ6.55
బాలవకరణం:సా5.55
కౌలవకరణం:తె4.59
రా.కా:మ1.21-2.49
అభిజిత్:మ11.30-12.17

	13 శుక్ర		రా చం
కే	6.03- 5.44		కు
	శ	గు	ర బు శు

బ.నవమి:రా3.21
పునర్వసు:ఉ7.46
వర్జ్యం:మ3.29-5.01
దుర్ము:ఉ8.23-9.10
మ12.16-1.03
అమృత:శేషం ఉ7.01వరకు
రా12.44-2.16
సిద్ధయోగం:రా1.17
తైతులకరణం:సా4.08
గరజికరణం:రా3.21
రా.కా:ఉ10.25-11.53
అభిజిత్:మ11.30-12.16

	14 శని		రా చం
కే	6.03- 5.43		
	శ	గు బు	ర కు శు

బ.దశమి:రా2.03
పుష్యమి:ఉ6.54
వర్జ్యం:రా7.24-8.58
దుర్ము:ఉ6.03-7.36
అమృత:తె4.47లగాయితు
సాధ్యయోగం:రా11.04
వణిజకరణం:మ2.40
భద్రకరణం:రా2.03
రా.కా:ఉ8.58-10.25
అభిజిత్:మ11.30-12.16

	15 ఆది		రా చం
కే	6.03- 5.42		
	శ	గు బు	ర శు కు

బ.ఏకాదశి:రా1.05
ఆశ్లేష:ఉ6.21
వర్జ్యం:సా6.14-7.49
దుర్ము:సా4.09-4.56
అమృత:శేషం ఉ6.21వరకు
రా3.44-5.19
శుభయోగం:రా9.07
బవకరణం:మ1.31
బాలవకరణం:రా1.05
రా.కా:సా4.15-5.42
అభిజిత్:మ11.29-12.16
రమాఏకాదశి

	16 సోమ		రా
కే	6.03- 5.42		చం
	శ	గు బు	ర కు శు

బ.ద్వాదశి:రా12.26
మఘ:ఉ6.07
వర్జ్యం:మ2.09-3.45
దుర్ము:మ12.16-1.02
మ2.35-3.22
అమృత:రా11.47-1.23
శుక్లయోగం:రా7.25
కౌలవకరణం:మ12.43
తైతులకరణం:రా12.26
రా.కా:ఉ7.31-8.58
అభిజిత్:మ11.29-12.16

	17 మంగళ		రా
కే	6.03- 5.41		చం
	శ	గు బు	ర శు కు

బ.త్రయోదశి:రా12.08
పూర్వఫల్గుణి:ఉ6.12
వర్జ్యం:మ1.32-3.10
దుర్ము:ఉ8.23-9.09
రా10.38-11.28
అమృత:రా11.19-12.56
బ్రహ్మయోగం:సా5.59
గరజికరణం:మ12.14
వణిజకరణం:రా12.08
రా.కా:మ2.47-4.14
అభిజిత్:మ11.29-12.15
ధనత్రయోదశి

అక్టోబరు శ్రీ హేమలంబ-ఆశ్వీజ,కార్తికములు 2017

	18		రా
కే	**బుధ** 6.04- 5.40		
	శ	గు ర బు	కు శు చం

బ.చతుర్దశి:రా12.13
ఉత్తర:ఉ6.39
వర్జ్యం:మ3.19-4.59
దుర్ము:మ11.29-12.15
అమృత:రా1.15-2.54
ఇంద్రయోగం:సా4.50
భద్రకరణం:మ12.07
శకునికరణం:రా12.13
రా.కా:మ11.52-1.19
అభిజిత్ సమయం లేదు
నరకచతుర్దశి

	19		రా
కే	**గురు** 6.04- 5.40		
	శ	గు ర బు	కు శు చం

ఆశ్వీజఅమావాస్య:రా12.41
హస్త:ఉ7.27
వర్జ్యం:మ3.51-5.32
దుర్ము:ఉ9.56-10.42
మ2.34-3.21
అమృత:రా1.56-3.37
వైధృతియోగం:సా4.00
చతుష్పాత్కరణం:మ12.24
నాగవకరణం:రా12.41
రా.కా:మ1.19-2.46
అభిజిత్:మ11.29-12.15
దీపావళి, లక్ష్మీపూజ

	20		రా
కే	**శుక్ర** 6.04- 5.39		
	శ	గు బు ర చం	కు శు

కార్తికమాసారంభం
శు.పాడ్యమి:రా1.37
చిత్ర:ఉ8.39
వర్జ్యం:మ2.38-4.21
దుర్ము:ఉ8.23-9.10
మ12.15-1.01
అమృత:రా12.54-2.36
విష్కంభయోగం:మ3.29
కింస్తుఘ్నకరణం:మ1.06
బవకరణం:రా1.37
రా.కా:ఉ10.25-11.52
అభిజిత్:మ11.28-12.15

	21		రా
కే	**శని** 6.04- 5.39		
	శ	గు బు చం ర	కు శు

శు.విదియ:రా3.00
స్వాతి:ఉ10.18
వర్జ్యం:సా4.23-6.07
దుర్ము:ఉ6.04-7.37
అమృత:రా2.49-4.33
ప్రీతియోగం:మ3.19
బాలవకరణం:మ2.15
కౌలవకరణం:రా3.00
రా.కా:ఉ8.58-10.25
అభిజిత్:మ11.28-12.15
భగినీహస్తభోజనం

	22		రా
కే	**ఆది** 6.05- 5.38		
	శ చం	గు ర బు	కు శు

శు.తదియ:తె4.51
విశాఖ:మ12.23
వర్జ్యం:సా4.48-6.34
దుర్ము:సా4.05-4.52
అమృత:రా3.25-5.11
ఆయుష్మాన్యోగం:మ3.31
తైతులకరణం:మ3.52
గరజికరణం:తె4.51
రా.కా:సా4.11-5.38
అభిజిత్:మ11.28-12.14
త్రిలోచనగౌరీ వ్రతం

	23		రా
కే	**సోమ** 6.05- 5.37		
	శ చం	గు ర బు	కు శు

శు.చవితి:పూర్తిగా
అనూరాధ:మ2.54
వర్జ్యం:రా9.10-10.57
దుర్ము:మ12.14-1.00
మ2.33-3.19
అమృతకాలం లేదు
సౌభాగ్యయోగం:సా4.02
వణిజకరణం:సా5.56
రా.కా:ఉ7.32-8.58
అభిజిత్:మ11.28-12.14

అక్టోబరు శ్రీ హేమలంబ-కార్తికం-శరదృతువు 2017

	24		రా
కే	**మంగళ** 6.05- 5.37		
	శ చం	గు ర బు	కు శు

శు.చవితి:ఉ7.06
జ్యేష్ఠ:సా5.45
వర్జ్యం:రా2.46-4.35
దుర్ము:ఉ8.24-9.10
రా10.36-11.26
అమృత:ఉ7.54-9.42
శోభనయోగం:సా4.49
భద్రకరణం:ఉ7.06
బవకరణం:రా8.20
రా.కా:మ2.44-4.10
అభిజిత్:మ11.28-12.14

	25		రా
కే	**బుధ** 6.06- 5.36		
చం	శ	గు ర బు	కు శు

శు.పంచమి:ఉ9.37
మూల:రా8.49
వర్జ్యం:రా7.01-8.49
దుర్ము:మ11.28-12.14
అమృత:మ1.36-3.24
అతిగండయోగం:సా5.46
బాలవకరణం:ఉ9.37
కౌలవకరణం:రా10.56
రా.కా:మ11.51-1.17
అభిజిత్ సమయం లేదు

	26		రా
కే	**గురు** 6.06- 5.36		
చం	శ	గు బు ర	కు శు

శు.షష్ఠి:మ12.17
పూర్వాషాఢ:రా11.52
వర్జ్యం:ఉ7.38-9.27
దుర్ము:ఉ9.56-10.42
మ2.32-3.18
అమృత:సా6.28-8.16
సుకర్మయోగం:సా6.44
తైతులకరణం:మ12.15
గరజికరణం:రా1.32
రా.కా:మ1.17-2.43
అభిజిత్:మ11.28-12.14

	27		రా
కే	**శుక్ర** 6.06- 5.35		
శ చం		గు బు ర	శు కు

శు.సప్తమి:మ2.44
ఉత్తరాషాఢ:రా2.42
వర్జ్యం:ఉ8.49-10.36
దుర్ము:ఉ8.24-9.10
మ12.14-1.00
అమృత:రా7.33-9.20
ధృతియోగం:రా7.34
వణిజకరణం:మ2.44
భద్రకరణం:రా3.51
రా.కా:ఉ10.25-11.51
అభిజిత్:మ11.28-12.14

	28		రా
కే చం	**శని** 6.07- 5.35		
శ		గు ర బు	కు శు

శు.అష్టమి:సా4.51
శ్రవణం:రా.తె5.03
వర్జ్యం:ఉ7.05-8.51
దుర్ము:ఉ6.07-7.38
అమృత:సా5.38-7.23
శూలయోగం:రా8.03
బవకరణం:సా4.51
బాలవకరణం:తె5.41
రా.కా:ఉ8.59-10.25
అభిజిత్:మ11.28-12.14

	29		రా
కే చం	**ఆది** 6.07- 5.34		
శ		గు బు ర	శు కు

శు.నవమి:సా6.20
ధనిష్ఠ:పూర్తిగా
వర్జ్యం:ఉ9.20-11.03
దుర్ము:సా4.03-4.48
అమృత:రా7.36-9.19
గండయోగం:రా8.04
కౌలవకరణం:సా6.20
రా.కా:సా4.08-5.34
అభిజిత్:మ11.28-12.14
అక్షయనవమి

అక్టోబరు శ్రీ హేమలంబ-కార్తికం-దక్షిణాయణం నవంబరు

చం	**30 సోమ** 6.07- 5.34		రా
కే			
శ		గు ర బు	కు శు

శు.దశమి:రా7.03
ధనిష్ఠ:ఉ6.44
వర్జ్యం:మ2.12-3.52
దుర్ము:మ12.13-12.59
మ2.31-3.16
అమృత:రా12.10-1.49
వృద్ధియోగం:రా7.29
తైతులకరణం:ఉ6.48
గరజికరణం:రా7.03
రా.కా:ఉ7.33-8.59
అభిజిత్:మ11.28-12.13

చం	**31 మంగళ** 6.08- 5.33		రా
కే			
శ		గు ర బు	కు శు

శు.ఏకాదశి:సా6.55
శతభిషం:ఉ7.38
వర్జ్యం:మ2.03-3.39
దుర్ము:ఉ8.25-9.11
రా10.35-11.26
అమృత:రా11.40-1.16
ధృవయోగం:సా6.14
వణిజకరణం:ఉ7.06
భద్రకరణం:సా6.55
రా.కా:మ2.42-4.08
అభిజిత్:మ11.28-12.13
ప్రభోదినీఏకాదశి

చం			
	01 బుధ 6.08- 5.33		రా
కే			
శ		గు ర బు	కు శు

శు.ద్వాదశి:సా5.56
పూర్వాభాద్ర:ఉ7.41
వర్జ్యం:సా4.59-6.32
దుర్ము:మ11.28-12.13
అమృత:రా2.17-3.50
వ్యాఘాతయోగం:సా4.20
బవకరణం:ఉ6.32
బాలవకరణం:సా5.56
కౌలవకరణం:తె5.09
రా.కా:మ11.50-1.16
అభిజిత్ సమయం లేదు

చం			
	02 గురు 6.08- 5.32		రా
కే			
శ	బు	గు ర శు	కు

శు.త్రయోదశి:సా4.11
ఉత్తరాభాద్ర:ఉ6.56
రేవతి:తె5.29
వర్జ్యం:సా6.13-7.43
దుర్ము:ఉ9.56-10.42
మ2.30-3.16
అమృత:రా3.14-4.44
హర్షణయోగం:మ1.47
తైతులకరణం:సా4.11
గరజికరణం:రా3.03
రా.కా:మ1.16-2.41
అభిజిత్:మ11.28-12.13
వైకుంఠచతుర్దశి

	చం		
	03 శుక్ర 6.09- 5.32		రా
కే			
శ	బు	గు ర శు	కు

శు.చతుర్దశి:మ1.46
అశ్వని:రా3.29
వర్జ్యం:రా11.49-1.17
దుర్ము:ఉ8.25-9.11
మ12.13-12.59
అమృత:రా8.53-10.21
వజ్రయోగం:ఉ10.42
వణిజకరణం:మ1.46
భద్రకరణం:రా12.22
రా.కా:ఉ10.25-11.50
అభిజిత్:మ11.28-12.13

	చం		
	04 శని 6.09- 5.32		రా
కే			
శ	బు	గు ర శు	కు

పూర్ణిమ:ఉ10.52
భరణి:రా1.06
వర్జ్యం:మ12.08-1.34
దుర్ము:ఉ6.09-7.40
అమృత:రా8.47-10.13
సిద్ధియోగం:ఉ7.12
వ్యతీపాతయోగం:రా3.25
బవకరణం:ఉ10.52
బాలవకరణం:రా9.17
రా.కా:ఉ9.00-10.25
అభిజిత్:మ11.28-12.13

నవంబరు శ్రీ హేమలంబ-కార్తికం-శరదృతువు 2017

	చం		
	05		రా
కే	**ఆది** 6.10- 5.31		
శ	బు	గు ర శు	కు

బ.పాడ్యమి:ఉ7.39
బ.విదియ:తె4.18
కృత్తిక:రా10.31
వర్జ్యం:మ11.49-1.14
దుర్ము:సా4.00-4.46
అమృత:రా8.23-9.49
వరియాన్‌యోగం:రా11.29
కౌలవకరణం:ఉ7.39
తైతులకరణం:సా5.59
గరజికరణం:తె4.18
రా.కా:సా4.06-5.31
అభిజిత్:మ11.28-12.13

		చం	
	06		రా
కే	**సోమ** 6.10- 5.31		
శ	బు	గు ర శు	కు

బ.తదియ:రా12.58
రోహిణి:రా7.56
వర్జ్యం:మ12.48-2.13
రా12.58-2.24
దుర్ము:మ12.13-12.59
మ2.29-3.15
అమృత:సా5.05-6.30
పరిఘయోగం:రా7.33
వణిజకరణం:మ2.37
భద్రకరణం:రా12.58
రా.కా:ఉ7.35-9.00
అభిజిత్:మ11.28-12.13

		చం	
	07		రా
కే	**మంగళ** 6.11- 5.31		
శ	బు	గు శు ర	కు

బ.చవితి:రా9.51
మృగశిర:సా5.30
వర్జ్యం:రా1.09-2.37
దుర్ము:ఉ8.27-9.12
రా10.35-11.25
అమృత:ఉ9.35-11.02
శివయోగం:మ3.44
బవకరణం:మ11.23
బాలవకరణం:రా9.51
రా.కా:మ2.41-4.06
అభిజిత్:మ11.28-12.13
సంకష్టహరచతుర్థి

			చం
	08		రా
కే	**బుధ** 6.11- 5.30		
శ	బు	గు శు ర	కు

బ.పంచమి:రా7.03
ఆర్ద్ర:మ3.22
వర్జ్యం:రా2.30-4.00
దుర్ము:మ11.28-12.13
అమృత:ఉ6.15-7.43
సిద్ధయోగం:మ12.10
కౌలవకరణం:ఉ8.24
తైతులకరణం:రా7.03
గరజికరణం:తె5.48
రా.కా:మ11.51-1.16
అభిజిత్ సమయం లేదు

			చం
	09		రా
కే	**గురు** 6.11- 5.30		
శ	బు	గు శు ర	కు

బ.షష్ఠి:సా4.41
పునర్వసు:మ1.39
వర్జ్యం:రా9.14-10.46
దుర్ము:ఉ9.58-10.43
మ2.29-3.14
అమృత:మ11.25-12.54
సాధ్యయోగం:ఉ8.56
శుభయోగం:తె6.04
వణిజకరణం:సా4.41
భద్రకరణం:రా3.41
రా.కా:మ1.16-2.40
అభిజిత్:మ11.28-12.13

	10		రా చం
కే	**శుక్ర** 6.12- 5.30		
శ	బు	గు ర శు	కు

బ.సప్తమి:మ2.50
పుష్యమి:మ12.26
వర్జ్యం:రా12.51-2.24
దుర్ము:ఉ8.27-9.13
మ12.13-12.59
అమృత::ఉ6.21-7.52
శుక్లయోగం:రా3.39
బవకరణం:మ2.50
బాలవకరణం:రా2.06
రా.కా:ఉ10.26-11.51
అభిజిత్:మ11.28-12.13

నవంబరు శ్రీ హేమలంబ-కార్తికం-దక్షిణాయణం 2017

	11		రా చం
కే	శని 6.12- 5.30		
శ	బు	గు ర శు	కు

బ.అష్టమి:మ1.30
ఆశ్లేష:మ11.43
వర్జ్యం:రా11.38-1.13
దుర్ము:ఉ6.12-7.43
అమృత:ఉ10.10-11.43
బ్రహ్మయోగం:రా1.38
కౌలవకరణం:మ1.30
తైతులకరణం:రా1.02
రా.కా:ఉ9.02-10.26
అభిజిత్:మ11.28-12.14

	12		రా
కే	ఆది 6.13- 5.29		చం
శ	బు	గు ర శు	కు

బ.నవమి:మ12.42
మఘ:మ11.33
వర్జ్యం:రా7.39-9.16
దుర్ము:మ3.59-4.44
అమృత:ఉ9.10-10.45
తె5.22 లగాయితు
ఇంద్రయోగం:రా12.02
గరజికరణం:మ12.42
వణిజకరణం:రా12.30
రా.కా:సా4.05-5.29
అభిజిత్:మ11.29-12.14

	13		రా
కే	సోమ 6.13- 5.29		చం
శ	బు	గు శు ర	కు

బ.దశమి:మ12.25
పుబ్బ:మ11.51
వర్జ్యం:రా7.17-8.56
దుర్ము:మ12.14-12.59
మ2.29-3.14
అమృత:శేషం ఉ6.59వరకు
తె5.11 లగాయితు
వైధృతియోగం:రా10.49
భద్రకరణం:మ12.25
బవకరణం:రా12.26
రా.కా:ఉ7.38-9.02
అభిజిత్:మ11.29-12.14

	14		రా
కే	మంగళ 6.14- 5.29		
శ	బు	గు ర శు	కు చం

బ.ఏకాదశి:మ12.35
ఉత్తర:మ12.37
వర్జ్యం:రా9.25-11.06
దుర్ము:ఉ8.29-9.14
రా10.35-11.26
అమృత:శేషం ఉ6.50వరకు
విష్కంభయోగం:రా9.55
బాలవకరణం:మ12.35
కౌలవకరణం:రా12.49
రా.కా:మ2.40-4.05
అభిజిత్:మ11.29-12.14
ఉత్థానఏకాదశి

	15		రా
కే	బుధ 6.14- 5.29		
శ	బు	గు ర శు	కు చం

బ.ద్వాదశి:మ1.10
హస్త:మ1.46
వర్జ్యం:రా10.17-11.59
దుర్ము:మ11.29-12.14
అమృత:ఉ7.29-9.09
ప్రీతియోగం:రా9.21
తైతులకరణం:మ1.10
గరజికరణం:రా1.36
రా.కా:మ11.52-1.16
అభిజిత్ సమయం లేదు

	16		రా
కే	గురు 6.15- 5.29		
శ	బు	గు ర శు చం	కు

బ.త్రయోదశి:మ2.09
చిత్ర:మ3.18
వర్జ్యం:రా9.21-11.04
దుర్ము:ఉ9.59-10.44
మ2.29-3.14
అమృత:ఉ8.30-10.12
ఆయుష్మాన్‌యోగం:రా9.03
వణిజకరణం:మ2.09
భద్రకరణం:రా2.46
రా.కా:మ1.16-2.40
అభిజిత్:మ11.29-12.14
వృశ్చికసంక్రాంతి

నవంబరు శ్రీ హేమలంబ-కార్తిక,మార్గశిరములు 2017

	17 శుక్ర 6.15- 5.28		రా
కే			
శ	ర బు	గు శు చం	కు

బ.చతుర్దశి:మ3.29
స్వాతి:సా5.11
వర్జ్యం:రా11.18-1.03
దుర్ము:ఉ8.30-9.15
మ12.14-12.59
అమృత:ఉ7.42-9.25
సౌభాగ్యయోగం:రా9.02
శకునికరణం:మ3.29
చతుష్పాత్కరణం:తె4.18
రా.కా:ఉ10.28-11.52
అభిజిత్:మ11.29-12.14

	18 శని 6.16- 5.28		రా
కే			
శ	ర బు	గు శు చం	కు

కార్తికఅమావాస్య:సా5.11
విశాఖ:రా7.25
వర్జ్యం:రా11.50-1.36
దుర్ము:ఉ6.16-7.46
అమృత:ఉ9.48-11.33
శోభనయోగం:రా9.18
నాగవకరణం:సా5.11
కింస్తుఘ్నకరణం:తె6.10
రా.కా:ఉ9.04-10.28
అభిజిత్:మ11.30-12.15

	19 ఆది 6.16- 5.28		రా
కే			
శ	ర బు చం	గు శు	కు

మార్గశిరమాసారంభం
శు.పాడ్యమి:రా7.14
అనూరాధ:రా9.58
వర్జ్యం:తె4.13-6.01
దుర్ము:మ3.59-4.44
అమృత:ఉ10.27-12.14
అతిగండయోగం:రా9.48
బవకరణం:రా7.14
రా.కా:సా4.04-5.28
అభిజిత్:మ11.30-12.15

	20 సోమ 6.17- 5.28		రా
కే			
శ	ర బు చం	గు శు	కు

శు.విదియ:రా9.36
జ్యేష్ఠ:రా12.48
వర్జ్యం:లేదు
దుర్ము:మ12.15-1.00
మ2.29-3.14
అమృత:మ2.57-4.45
సుకర్మయోగం:రా10.32
బాలవకరణం:ఉ8.23
కౌలవకరణం:రా9.36
రా.కా:ఉ7.41-9.05
అభిజిత్:మ11.30-12.15

	21 మంగళ 6.18- 5.28		రా
కే			
శ చం	ర బు	గు శు	కు

శు.తదియ:రా12.11
మూల:రా3.51
వర్జ్యం:ఉ9.49-11.37
రా2.03-3.51
దుర్ము:ఉ8.32-9.16
రా10.36-11.27
అమృత:రా8.38-10.26
ధృతియోగం:రా11.26
తైతులకరణం:ఉ10.52
గరజికరణం:రా12.11
రా.కా:మ2.41-4.04
అభిజిత్:మ11.31-12.15

	22 బుధ 6.18- 5.28		రా
కే			
శ చం	ర బు	గు శు	కు

శు.చవితి:రా2.54
పూర్వాషాఢ:పూర్తిగా
వర్జ్యం:మ2.42-4.31
దుర్ము:మ11.31-12.15
అమృత:రా1.34-3.22
శూలయోగం:రా12.26
వణిజకరణం:మ1.33
భద్రకరణం:రా2.54
రా.కా:మ11.53-1.17
అభిజిత్ సమయం లేదు

నవంబరు శ్రీ హేమలంబ-మార్గశిరం-దక్షిణాయణం 2017

	23	రా	
కే	గురు 6.19- 5.28		
శ చం	ర బు	గు శు	కు

శు.పంచమి:తె5.34
పూర్వాషాఢ:ఉ6.59
వర్జ్యం:సా4.01-5.49
దుర్ము:ఉ10.02-10.46
మ2.30-3.14
అమృత:రా2.50-4.38
గండయోగం:రా1.24
బవకరణం:సా4.15
బాలవకరణం:తె5.34
రా.కా:మ1.17-2.41
అభిజిత్:మ11.31-12.16

	24	రా	
కే చం	శుక్ర 6.19- 5.28		
శ	ర బు	గు శు	కు

శు.షష్ఠి:పూర్తిగా
ఉత్తరాషాఢ:ఉ10.03
వర్జ్యం:మ2.31-4.18
దుర్ము:ఉ8.33-9.18
మ12.16-1.01
అమృత:రా1.13-3.00
వృద్ధియోగం:రా2.11
కౌలవకరణం:సా6.48
రా.కా:ఉ10.30-11.54
అభిజిత్:మ11.31-12.16

	25	రా	
కే చం	శని 6.20- 5.28		
శ బు	ర	గు శు	కు

శు.షష్ఠి:ఉ7.57
శ్రవణం:మ12.49
వర్జ్యం:సా5.11-6.57
దుర్ము:ఉ6.20-7.49
అమృత:రా3.42-5.27
ధృవయోగం:రా2.39
తైతులకరణం:ఉ7.57
గరజికరణం:రా8.58
రా.కా:ఉ9.07-10.30
అభిజిత్:మ11.32-12.16

చం	26	రా	
కే	ఆది 6.20- 5.28		
శ బు	ర	గు శు	కు

శు.సప్తమి:ఉ9.50
ధనిష్ఠ:మ3.04
వర్జ్యం:రా10.44-12.26
దుర్ము:మ3.59-4.44
అమృతకాలం లేదు
వ్యాఘాతయోగం:రా2.37
వణిజకరణం:ఉ9.50
భద్రకరణం:రా10.32
రా.కా:సా4.05-5.28
అభిజిత్:మ11.32-12.15
భానుసప్తమి

చం	27	రా	
కే	సోమ 6.21- 5.28		
శ బు	ర శు	గు	కు

శు.అష్టమి:మ11.02
శతభిషం:సా4.38
వర్జ్యం:రా11.13-12.52
దుర్ము:మ12.17-1.01
మ2.30-3.15
అమృత:ఉ8.58-10.40
హర్షణయోగం:రా1.59
బవకరణం:మ11.02
బాలవకరణం:రా11.19
రా.కా:ఉ7.44-9.08
అభిజిత్:మ11.32-12.17

చం	28	రా	
కే	మంగళ 6.22- 5.28		
శ బు	ర శు	గు	కు

శు.నవమి:మ11.24
పూర్వాభాద్ర:సా5.21
వర్జ్యం:రా2.54-4.29
దుర్ము:ఉ8.35-9.19
రా10.38-11.30
అమృత:ఉ9.07-10.46
వజ్రయోగం:రా12.40
కౌలవకరణం:మ11.24
తైతులకరణం:రా11.14
రా.కా:మ2.42-4.05
అభిజిత్:మ11.33-12.17

నవంబరు శ్రీహేమలంబ-మార్గశిరం-హేమంతఋతువు డిశంబరు

చం			
	29 బుధ		రా
కే	6.22- 5.29		
శ బు	ర శు	గు	కు

శు.దశమి:ఉ10.51
ఉత్తరాభాద్ర:సా5.13
వర్జ్యం:తె4.43-6.15
దుర్ము:మ11.33-12.18
అమృత:మ12.26-2.02
సిద్ధియోగం:రా10.38
గరజికరణం:ఉ10.51
వణిజకరణం:రా10.15
రా.కా:మ11.55-1.19
అభిజిత్ సమయం లేదు

చం			
	30 గురు		రా
కే	6.23- 5.29		
శ బు	ర శు	కు గు	

శు.ఏకాదశి:ఉ9.26
రేవతి:సా4.13
వర్జ్యం:లేదు
దుర్ము:ఉ10.05-11.49
మ2.31-3.16
అమృత:మ1.55-3.27
వ్యతీపాతయోగం:రా7.57
భద్రకరణం:ఉ9.26
బవకరణం:రా8.24
రా.కా:మ1.19-2.42
అభిజిత్:మ11.34-12.18
మోక్షదాఏకాదశి

	చం		
	01 శుక్ర		రా
కే	6.23- 5.29		
శ బు	ర శు	గు కు	

శు.ద్వాదశి:ఉ7.12
శు.త్రయోదశి:తె4.19
అశ్వని:మ2.28
వర్జ్యం:ఉ10.46-12.15
రా11.08-12.35
దుర్ము:ఉ8.36-9.21
మ12.18-1.03
అమృత:ఉ7.48-9.17
వరియాన్‌యోగం:సా4.39
బాలవకరణం:ఉ7.12
కౌలవకరణం:సా5.50
తైతులకరణం:తె4.19
రా.కా:ఉ10.33-11.56
అభిజిత్:మ11.34-12.18

	చం		
	02 శని		రా
కే	6.24- 5.29		
శ బు	ర శు	గు కు	

శు.చతుర్దశి:రా12.57
భరణి:మ12.07
వర్జ్యం:రా10.44-12.09
దుర్ము:ఉ6.24-7.53
అమృత:ఉ7.48-9.14
పరిఘయోగం:మ12.53
గరజికరణం:మ2.41
వణిజకరణం:రా12.57
రా.కా:ఉ9.10-10.33
అభిజిత్:మ11.34-12.19

		చం	
	03 ఆది		రా
కే	6.24- 5.29		
శ బు	ర శు	గు కు	

పూర్ణిమ:రా9.17
కృత్తిక:ఉ9.21
రోహిణి:తె6.22
వర్జ్యం:రా11.22-12.46
దుర్ము:సా4.01-4.45
అమృత:ఉ7.14-8.39
రా3.34-4.58
శివయోగం:ఉ8.47
సిద్ధయోగం:తె4.29
భద్రకరణం:మ11.08
బవకరణం:రా9.17
రా.కా:సా4.06-5.29
అభిజిత్:మ11.35-12.19

		చం	
	04 సోమ		రా
కే	6.25- 5.29		
శ బు	ర శు	గు కు	

బ.పాడ్యమి:సా5.29
మృగశిర:రా3.20
వర్జ్యం:మ11.15-12.39
దుర్ము:మ12.19-1.04
మ2.32-3.17
అమృత:రా7.39-9.03
సాధ్యయోగం:రా12.09
బాలవకరణం:ఉ7.23
కౌలవకరణం:సా5.29
తైతులకరణం:రా3.36
రా.కా:ఉ7.48-9.11
అభిజిత్:మ11.35-12.19

డిశంబరు శ్రీ హేమలంబ-మార్గశిరం-దక్షిణాయనం 2017

			చం
	05 మంగళ		రా
కే	6.26- 5.30		
శ బు	ర శు	గు కు	

బ.విదియ:మ1.46
ఆర్ద్ర:రా12.28
వర్జ్యం:ఉ10.44-12.09
దుర్ము:ఉ8.38-9.23
రా10.40-11.32
అమృత:మ3.40-5.04
శుభయోగం:రా7.55
గరజికరణం:మ1.46
వణిజకరణం:రా12.00
రా.కా:మ2.44-4.07
అభిజిత్:మ11.36-12.20

			చం
	06 బుధ		రా
కే	6.26- 5.30		
శ బు	ర శు	గు కు	

 బ.తదియ:ఉ10.18
పునర్వసు:రా9.57
వర్జ్యం:మ11.13-12.38
తె5.16లగాయితు
దుర్ము:మ11.36-12.20
అమృత:రా7.48-9.14
శుక్లయోగం:మ3.56
భద్రకరణం:ఉ10.18
బవకరణం:రా8.43
రా.కా:మ11.58-1.21
అభిజిత్ సమయం లేదు
సంకష్టహరచతుర్థి

	07 గురు		రా చం
కే	6.27- 5.30		
శ బు	ర శు	గు కు	

బ.చవితి:ఉ7.15
బ.పంచమి:తె4.44
పుష్యమి:రా7.54
వర్జ్యం:శేషం ఉ6.44వరకు
దుర్ము:ఉ10.08-10.52
మ2.33-3.18
అమృత:మ2.03-3.31
బ్రహ్మయోగం:మ12.19
బాలవకరణం:ఉ7.15
కౌలవకరణం:సా5.55
తైతులకరణం:తె4.44
రా.కా:మ1.21-2.44
అభిజిత్:మ11.36-12.21

	08 శుక్ర		రా చం
కే	6.27- 5.31		
శ బు	ర శు	గు కు	

బ.షష్ఠి:రా2.52
ఆశ్లేష:సా6.28
వర్జ్యం:ఉ7.56-9.26
తె6.04 లగాయితు
దుర్ము:ఉ8.40-9.24
మ12.21-1.05
అమృత:ఉ7.56-9.26
ఇంద్రయోగం:ఉ9.10
గరజికరణం:మ3.43
వణిజకరణం:రా2.52
రా.కా:ఉ10.36-11.59
అభిజిత్:మ11.37-12.21

	09 శని		రా
కే	6.28- 5.31		చం
శ బు	ర శు	గు కు	

బ.సప్తమి:రా1.41
మఘ:సా5.41
వర్జ్యం:శేషం ఉ7.37వరకు
రా1.39-3.15
దుర్ము:ఉ6.28-7.56
అమృత:మ3.22-4.55
వైధృతియోగం:ఉ6.32
విష్కంభయోగం:తె4.27
భద్రకరణం:మ2.11
బవకరణం:రా1.41
రా.కా:ఉ9.14-10.37
అభిజిత్:మ11.37-12.22

	10 ఆది		రా
కే	6.29- 5.31		చం
శ బు	ర శు	గు కు	

బ.అష్టమి:రా1.11
పూర్వఫల్గుణి:సా5.35
వర్జ్యం:రా12.57-2.36
దుర్ము:సా4.03-4.47
అమృత:మ11.13-12.49
ప్రీతియోగం:రా2.54
బాలవకరణం:మ1.21
కౌలవకరణం:రా1.11
రా.కా:సా4.08-5.31
అభిజిత్:మ11.38-12.22

డిశంబరు శ్రీ హేమలంబ-మార్గశిరం-హేమంతఋతువు 2017

	11 సోమ		రా
కే	6.29- 5.32		
శ	రశు బు	గు కు	చం

బ.నవమి:రా1.22
ఉత్తర:సా6.09
వర్జ్యం:రా2.57-4.38
దుర్ము:మ12.22-1.07
మ2.35-3.19
అమృత:ఉ10.47-12.25
ఆయుష్మాన్‌యోగం:రా1.53
తైతులకరణం:మ1.12
గరజికరణం:రా1.22
రా.కా:ఉ7.52-9.15
అభిజిత్:మ11.38-12.22

	12 మంగళ		రా
కే	6.30- 5.32		
శ	రశు బు	కు గు	చం

బ.దశమి:రా2.08
హస్త:రా7.18
వర్జ్యం:రా3.52-5.35
దుర్ము:ఉ8.42-9.26
రా10.43-11.35
అమృత:మ1.01-2.42
సౌభాగ్యయోగం:రా1.18
వణిజకరణం:మ1.41
భద్రకరణం:రా2.08
రా.కా:మ2.46-4.09
అభిజిత్:మ11.39-12.23

	13 బుధ		రా
కే	6.30- 5.32		
శ	రశు బు	గు కు	చం

బ.ఏకాదశి:రా3.25
చిత్ర:రా8.59
వర్జ్యం:రా3.04-4.49
దుర్ము:మ11.39-12.23
అమృత:మ2.08-3.51
శోభనయోగం:రా1.07
బవకరణం:మ2.43
బాలవకరణం:రా3.25
రా.కా:మ12.01-1.24
అభిజిత్ సమయం లేదు
సఫలఏకాదశి

	14 గురు		రా
కే	6.31- 5.33		
శ	రశు బు	గుకు చం	

బ.ద్వాదశి:తె5.07
స్వాతి:రా11.05
వర్జ్యం:తె5.15 లగాయితు
దుర్ము:ఉ10.11-10.56
మ2.36-3.20
అమృత:మ1.31-3.15
అతిగండయోగం:రా1.15
కౌలవకరణం:సా4.13
తైతులకరణం:తె5.07
రా.కా:మ1.24-2.47
అభిజిత్:మ11.40-12.24

	15 శుక్ర		రా
కే	6.31- 5.33		
శ	రశు బు	గుకు చం	

బ.త్రయోదశి:పూర్తిగా
విశాఖ:రా1.31
వర్జ్యం:శేషం ఉ7.01వరకు
తె5.58 లగాయితు
దుర్ము:ఉ8.44-9.28
మ12.24-1.08
అమృత:మ3.49-5.35
సుకర్మయోగం:రా1.39
గరజికరణం:సా6.06
రా.కా:ఉ10.40-12.02
అభిజిత్:మ11.40-12.24

	16 శని		రా
కే	6.32- 5.33		
శ ర	బు చంశు	గు కు	

బ.త్రయోదశి:ఉ7.10
అనూరాధ:తె4.13
వర్జ్యం:శేషం ఉ7.45వరకు
దుర్ము:ఉ6.32-8.00
అమృత:సా4.39-6.26
ధృతియోగం:రా2.15
వణిజకరణం:ఉ7.10
భద్రకరణం:రా8.18
రా.కా:ఉ9.17-10.40
అభిజిత్:మ11.41-12.25
ధనుస్సంక్రాంతి

డిశంబరు శ్రీ హేమలంబ-మార్గశిర, పుష్యమాసాలు 2017

	17		రా
కే	**ఆది** 6.33- 5.34		
శ ర	బు శు చం	గు కు	

బ. చతుర్దశి:ఉ9.29
జ్యేష్ఠ:పూర్తిగా
వర్జ్యం:ఉ10.30-12.17
దుర్ము:సా4.06-4.50
అమృత:రా9.15-11.03
శూలయోగం:రా3.01
శకునికరణం:ఉ9.29
చతుష్పాత్‌కరణం:రా10.43
రా.కా:సా4.11-5.34
అభిజిత్:మ11.41-12.25

	18		రా
కే	**సోమ** 6.33- 5.34		
శ ర	బు శు చం	గు కు	

మార్గశిరఅమావాస్య:మ12.00
జ్యేష్ఠ:ఉ7.07
వర్జ్యం:సా4.08-5.56
దుర్ము:మ12.26-1.10
మ2.38-3.22
అమృత:రా2.57-4.45
గండయోగం:రా3.54
నాగవకరణం:మ12.00
కింస్తుఘ్నకరణం:రా1.18
రా.కా:ఉ7.56-9.18
అభిజిత్:మ11.42-12.26
సోమవతీ అమావాస్య

	19		రా
కే	**మంగళ** 6.34- 5.35		
శ ర చం	బు శు	గు కు	

పుష్యమాసారంభం
శుక్లపాడ్యమి:మ2.38
మూల:ఉ10.10
వర్జ్యం:ఉ8.21-10.10
రా9.00-10.48
దుర్ము:ఉ8.46-9.30
రా10.47-11.39
అమృతకాలం లేదు
వృద్ధియోగం:తె4.50
బవకరణం:మ2.38
బాలవకరణం:రా3.59
రా.కా:మ2.50-4.12
అభిజిత్:మ11.42-12.26
పుష్యమాస చంద్రోదయం

	20		రా
కే	**బుధ** 6.34- 5.35		
శ ర చం	బు శు	గు కు	

శు. విదియ:సా5.20
పూర్వాషాఢ:మ1.15
వర్జ్యం:రా10.16-12.05
దుర్ము:మ11.43-12.27
అమృత:ఉ7.50-9.39
ధృవయోగం:తె5.47
కౌలవకరణం:సా5.20
రా.కా:మ12.05-1.27
అభిజిత్ సమయం లేదు

	21		రా
కే చం	**గురు** 6.35- 5.36		
శ ర శు	బు	గు కు	

శు. తదియ:రా7.57
ఉత్తరాషాఢ:సా4.19
వర్జ్యం:రా8.47-10.35
దుర్ము:ఉ10.15-10.59
మ2.39-3.24
అమృత:ఉ9.06-10.54
వ్యాఘాతయోగం:పూర్తిగా
తైతులకరణం:ఉ6.39
గరజికరణం:రా7.57
రా.కా:మ1.28-2.51
అభిజిత్:మ11.43-12.27

	22		రా
కే చం	**శుక్ర** 6.35- 5.36		
శ ర శు	బు	గు కు	

శు. చవితి:రా10.22
శ్రవణం:రా7.11
వర్జ్యం:రా11.37-1.23
దుర్ము:ఉ8.47-9.31
మ12.28-1.12
అమృత:ఉ7.32-9.20
వ్యాఘాతయోగం:ఉ6.37
వణిజకరణం:ఉ9.12
భద్రకరణం:రా10.22
రా.కా:ఉ10.43-12.06
అభిజిత్:మ11.44-12.28

డిశంబరు శ్రీ హేమలంబ-పుష్యం-హేమంతఋతువు 2017

	23 శని		రా
కే చం	6.36- 5.37		
శ ర శు	బు	గు కు	

శు.పంచమి:రా12.24
ధనిష్ఠ:రా9.44
వర్జ్యం:తె5.32 లగాయితు
దుర్ము:ఉ6.36-8.04
అమృత:ఉ10.13-12.00
హర్షణయోగం:ఉ7.15
బవకరణం:మ11.27
బాలవకరణం:రా12.24
రా.కా:ఉ9.21-10.44
అభిజిత్:మ11.44-12.28

చం	24 ఆది		రా
కే	6.36- 5.37		
శ ర శు	బు	కు గు	

శు.షష్ఠి:రా1.54
శతభిషం:రా11.46
వర్జ్యం:శేషం ఉ7.16వరకు
తె6.32 లగాయితు
దుర్ము:సా4.09-4.53
అమృత:మ3.57-5.41
వజ్రయోగం:ఉ7.34
కౌలవకరణం:మ1.14
తైతులకరణం:రా1.54
రా.కా:సా4.15-5.37
అభిజిత్:మ11.45-12.29

చం	25 సోమ		రా
కే	6.37- 5.38		
శ ర శు	బు	గు కు	

శు.సప్తమి:రా2.43
పూర్వాభాద్ర:రా1.09
వర్జ్యం:శేషం ఉ8.14వరకు
దుర్ము:మ12.29-1.13
మ2.42-3.26
అమృత:సా4.42-6.23
సిద్ధియోగం:ఉ7.26
గరజికరణం:మ2.24
వణిజకరణం:రా2.43
రా.కా:ఉ7.59-9.22
అభిజిత్:మ11.45-12.29

చం			
	26 మంగళ		రా
కే	6.37- 5.38		
శ ర శు	బు	గు కు	

శు.అష్టమి:రా2.44
ఉత్తరాభాద్ర:రా1.48
వర్జ్యం:మ11.01-12.39
దుర్ము:ఉ8.49-9.33
రా10.50-11.42
అమృత:రా8.52-10.30
వ్యతీపాతయోగం:ఉ6.46
వరియాన్‌యోగం:తె5.29
భద్రకరణం:మ2.49
బవకరణం:రా2.44
రా.కా:మ2.53-4.16
అభిజిత్:మ11.46-12.30

చం			
	27 బుధ		రా
కే	6.37- 5.39		
శ ర శు	బు	గు కు	

శు.నవమి:రా1.54
రేవతి:రా1.37
వర్జ్యం:మ1.42-3.18
దుర్ము:మ11.46-12.30
అమృత:రా11.14-12.49
పరిఘయోగం:రా3.33
బాలవకరణం:మ2.25
కౌలవకరణం:రా1.54
రా.కా:మ12.08-1.31
అభిజిత్ సమయం లేదు

	చం		
	28 గురు		రా
కే	6.38- 5.40		
శ ర శు	బు	గు కు	

శు.దశమి:రా12.16
అశ్వని:రా12.39
వర్జ్యం:రా8.48-10.20
దుర్ము:ఉ10.18-11.03
మ2.43-3.27
అమృత:సా5.44-7.16
శివయోగం:రా12.58
తైతులకరణం:మ1.11
గరజికరణం:రా12.16
రా.కా:మ1.31-2.54
అభిజిత్:మ11.47-12.31

డిశంబరు శ్రీ హేమలంబ-పుష్యం-దక్షిణాయణం 2018 జనవరి

	చం		
	29		రా
కే	**శుక్ర** 6.38- 5.40		
శ ర శు	బు	గు కు	

శు.ఏకాదశి:రా9.54
భరణి:రా10.57
వర్జ్యం:ఉ9.34-11.03
దుర్ము:ఉ8.51-9.35
మ12.31-1.15
అమృత:సా6.29-7.58
సిద్ధయోగం:రా9.48
వణిజకరణం:మ11.10
భద్రకరణం:రా9.54
రా.కా:ఉ10.46-12.09
అభిజిత్:మ11.47-12.31
పుత్రదా(ముక్కోటి)ఏకాదశి

		చం	
	30		రా
కే	**శని** 6.39- 5.41		
శ ర శు	బు	గు కు	

శు.ద్వాదశి:సా6.55
కృత్తిక:రా8.39
వర్జ్యం:ఉ9.48-11.14
దుర్ము:ఉ6.39-8.07
అమృత:సా6.28-7.55
సాధ్యయోగం:సా6.08
బవకరణం:ఉ8.28
బాలవకరణం:సా6.55
కౌలవకరణం:తె5.14
రా.కా:ఉ9.24-10.47
అభిజిత్:మ11.48-12.32

		చం	
	31		రా
కే	**ఆది** 6.39- 5.41		
శ ర శు	బు	గు కు	

శు.త్రయోదశి:మ3.28
రోహిణి:సా5.54
వర్జ్యం:ఉ10.49-12.14
రా10.48-12.12
దుర్ము:సా4.13-4.57
అమృత:మ3.04-4.29
శుభయోగం:మ2.05
తైతులకరణం:మ3.28
గరజికరణం:రా1.37
రా.కా:సా4.18-5.41
అభిజిత్:మ11.48-12.32

			చం
	01		రా
కే	**సోమ** 6.39- 5.42		
శ ర శు	బు	గు కు	

శు.చతుర్దశి:మ11.44
మృగశిర:మ2.53
వర్జ్యం:రా10.12-11.36
దుర్ము:మ12.33-1.17
మ2.45-3.29
అమృత:ఉ7.11-8.35
రా3.05-4.28
శుక్లయోగం:ఉ9.48
బ్రహ్మయోగం:తె5.24
వణిజకరణం:మ11.44
భద్రకరణం:రా9.49
రా.కా:ఉ8.02-9.25
అభిజిత్:మ11.49-12.33

			చం
	02		రా
కే	**మంగళ** 6.40- 5.42		
శ ర శు	బు	గు కు	

పుష్యపూర్ణిమ:ఉ7.53
బ.పాడ్యమి:తె4.08
ఆర్ద్ర:మ11.48
వర్జ్యం:రా10.18-11.42
దుర్ము:ఉ8.52-9.36
రా10.53-11.45
ఇంద్రయోగం:రా1.03
బవకరణం:ఉ7.53
బాలవకరణం:సా5.59
కౌలవకరణం:తె4.08
రా.కా:మ2.57-4.20
అభిజిత్:మ11.49-12.33

	03		రా చం
కే	**బుధ** 6.40- 5.43		
శ ర శు	బు	గు కు	

బ.విదియ:రా12.37
పునర్వసు:ఉ8.49
పుష్యమి:తె6.07
వర్జ్యం:మ3.55-5.20
దుర్ము:మ11.49-12.34
అమృత:ఉ6.43-8.07
రా12.26-1.52
వైధృతియోగం:రా8.53
తైతులకరణం:మ2.20
గరజికరణం:రా12.37
రా.కా:మ12.12-1.34
అభిజిత్ సమయం లేదు

జనవరి శ్రీ హేమలంబ-పుష్యం-హేమంతఋతువు 2018

	04 గురు 6.40- 5.44		రా చం
కే			
శ ర శు	బు	గు కు	

బ.తదియ:రా9.31
ఆశ్లేష:రా3.54
వర్జ్యం:సా5.44-7.11
దుర్ము:ఉ10.21-11.06
మ2.47-3.31
అమృత:రా2.27-3.54
విష్కంభయోగం:సా5.03
వణిజకరణం:మ11.00
భద్రకరణం:రా9.31
రా.కా:మ1.35-2.58
అభిజిత్:మ11.50-12.34

	05 శుక్ర 6.41- 5.44		రా
కే			చం
శ ర శు	బు	కు గు	

బ.చవితి:రా7.00
మఘ:రా2.16
వర్జ్యం:మ3.05-4.34
దుర్ము:ఉ8.53-9.38
మ12.35-1.19
అమృత:రా12.02-1.31
ప్రీతియోగం:మ1.38
బవకరణం:ఉ8.11
బాలవకరణం:రా7.00
కౌలవకరణం:తె5.59
రా.కా:ఉ10.50-12.12
అభిజిత్:మ11.50-12.35
సంకష్టహరచతుర్థి

	06 శని 6.41- 5.45		రా
కే			చం
శ ర శు	బు	గు కు	

బ.పంచమి:సా5.09
పూర్వఫల్గుణి:రా1.20
వర్జ్యం:ఉ9.57-11.30
దుర్ము:ఉ6.41-8.10
అమృత:రా7.11-8.43
ఆయుష్మాన్‌యోగం:ఉ10.45
తైతులకరణం:సా5.09
గరజికరణం:తె4.30
రా.కా:ఉ9.27-10.50
అభిజిత్:మ11.51-12.35

	07 ఆది 6.41- 5.45		రా
కే			చం
శ ర శు బు		గు కు	

బ.షష్ఠి:సా4.04
ఉత్తర:రా1.10
వర్జ్యం:ఉ8.29-10.25
దుర్ము:సా4.17-5.01
అమృత:సా6.01-7.36
సౌభాగ్యయోగం:ఉ8.28
వణిజకరణం:సా4.04
భద్రకరణం:రా3.49
రా.కా:సా4.22-5.45
అభిజిత్:మ11.51-12.35

	08 సోమ 6.42- 5.46		రా
కే			
శు ర బు శ		గు కు	చం

బ.సప్తమి:మ3.46
హస్త:రా1.46
వర్జ్యం:ఉ9.47-11.25
దుర్ము:మ12.36-1.20
మ2.49-3.33
అమృత:రా7.37-9.15
శోభనయోగం:ఉ6.48
అతిగండయోగం:తె5.44
బవకరణం:మ3.46
బాలవకరణం:రా3.55
రా.కా:ఉ8.05-9.28
అభిజిత్:మ11.52-12.36

	09 మంగళ 6.42- 5.47		రా
కే			
శ ర శు బు		గు కు	చం

బ.అష్టమి:సా4.14
చిత్ర:రా3.05
వర్జ్యం:ఉ10.12-11.53
దుర్ము:ఉ8.55-9.39
రా10.57-11.48
అమృత:రా8.20-10.01
సుకర్మయోగం:తె5.14
కౌలవకరణం:సా4.14
తైతులకరణం:తె4.45
రా.కా:మ3.00-4.24
అభిజిత్:మ11.52-12.36

జనవరి శ్రీ హేమలంబ-పుష్యం-దక్షిణాయణం 2018

	10		రా
కే	**బుధ** 6.42- 5.47		
శ ర శుబు		గు కు చం	

బ.నవమి:సా5.25
స్వాతి:తె5.01
వర్జ్యం:ఉ9.08-10.52
దుర్ము:మ11.52-12.37
అమృత:రా7.30-9.14
ధృతియోగం:తె5.13
గరజికరణం:సా5.25
వణిజకరణం:తె6.14
రా.కా:మ12.15-1.38
అభిజిత్ సమయం లేదు

	11		రా
కే	**గురు** 6.42- 5.48		
శ ర శుబు		గు కు చం	

బ.దశమి:రా7.10
విశాఖ:పూర్తిగా
వర్జ్యం:మ11.11-12.57
దుర్ము:ఉ10.24-11.08
మ2.50-3.35
అమృత:రా9.46-11.32
శూలయోగం:తె5.35
భద్రకరణం:రా7.10
రా.కా:మ1.38-3.01
అభిజిత్:మ11.53-12.37

	12		రా
కే	**శుక్ర** 6.42- 5.48		
శ ర శుబు	చం	గు కు	

బ.ఏకాదశి:రా9.22
విశాఖ:ఉ7.27
వర్జ్యం:మ11.55-1.42
దుర్ము:ఉ8.56-9.40
మ12.38-1.22
అమృత:రా10.38-12.25
గండయోగం:తె6.14
బవకరణం:ఉ8.13
బాలవకరణం:రా9.22
రా.కా:ఉ10.52-12.15
అభిజిత్:మ11.53-12.38
షట్తిలైకాదశి

	13		రా
కే	**శని** 6.42- 5.49		
శు ర బు శ	చం	గు కు	

బ.ద్వాదశి:రా11.52
అనూరాధ:ఉ10.15
వర్జ్యం:సా4.33-6.21
దుర్ము:ఉ6.42-8.11
అమృత:రా3.21-5.09
వృద్ధియోగం:పూర్తిగా
కౌలవకరణం:ఉ10.35
తైతులకరణం:రా11.52
రా.కా:ఉ9.29-10.52
అభిజిత్:మ11.54-12.38
భోగి

	14		రా
కే శు	**ఆది** 6.43- 5.50		
శ ర బు	చం	గు కు	

బ.త్రయోదశి:రా2.30
జ్యేష్ఠ:మ1.15
వర్జ్యం:రా10.16-12.04
దుర్ము:సా4.21-5.05
అమృతకాలం లేదు
వృద్ధియోగం:ఉ7.05
గరజికరణం:మ1.10
వణిజకరణం:రా2.30
రా.కా:సా4.26-5.50
అభిజిత్:మ11.54-12.38
మకరసంక్రాంతి

	15		రా
కే శు ర	**సోమ** 6.43- 5.50		
శ బు చం		గు కు	

బ.చతుర్దశి:తె5.11
మూల:సా4.19
వర్జ్యం:మ2.31-4.19
రా3.09-4.57
దుర్ము:మ12.39-1.23
మ2.52-3.37
అమృత:ఉ9.06-10.54
ధృవయోగం:ఉ8.00
భద్రకరణం:మ3.51
శకునికరణం:తె5.11
రా.కా:ఉ8.06-9.30
అభిజిత్:మ11.54-12.39

జనవరి శ్రీ హేమలంబ-మాఘం-శిశిరఋతువు 2018

	16		రా
కే ర శు	**మంగళ** 6.43- 5.51		
శ బు చం		గు కు	

పుష్యఅమావాస్య:పూర్తిగా
పూర్వాషాఢ:రా7.23
వర్జ్యం:తె4.21-6.09
దుర్ము:ఉ8.56-9.41
రా11.00-11.51
అమృత:మ1.58-3.46
వ్యాఘాతయోగం:ఉ8.56
చతుష్పాత్కరణం:సా6.29
రా.కా:మ3.04-4.27
అభిజిత్:మ11.55-12.39
మౌనిఅమావాస్య

	17		రా
కేశు రచం	**బుధ** 6.43- 5.51		
శబు	కు	గు	

అమావాస్య:ఉ7.47
ఉత్తరాషాఢ:రా10.19
వర్జ్యం:రా2.46-4.33
దుర్ము:మ11.55-12.39
అమృత:మ3.08-4.56
హర్షణయోగం:ఉ9.47
నాగవకరణం:ఉ7.47
కింస్తుఘ్నకరణం:రా9.01
రా.కా:మ12.17-1.41
అభిజిత్ సమయం లేదు

	18		రా
కేశు రచం	**గురు** 6.43- 5.52		
శబు	కు	గు	

మాఘమాసప్రారంభం
శు.పాడ్యమి:ఉ10.12
శ్రవణం:రా1.02
వర్జ్యం:తె5.27 లగాయితు
దుర్ము:ఉ10.26-11.11
మ2.54-3.38
అమృత:మ1.27-3.14
వజ్రయోగం:ఉ10.31
బవకరణం:ఉ10.12
బాలవకరణం:రా11.19
రా.కా:మ1.41-3.05
అభిజిత్:మ11.55-12.40
మాఘమాస చంద్రోదయం

	19		రా
కేచం శు ర	**శుక్ర** 6.43- 5.53		
శ బు	కు	గు	

శు.విదియ:మ12.22
ధనిష్ఠ:రా3.28
వర్జ్యం:శేషం ఉ7.12వరకు
దుర్ము:ఉ8.57-9.42
మ12.40-1.25
అమృత:సా4.01-5.47
సిద్ధియోగం:మ11.03
కౌలవకరణం:మ12.22
తైతులకరణం:రా1.19
రా.కా:ఉ10.54-12.18
అభిజిత్:మ11.55-12.40

చం	**20**		రా
కే ర శు	**శని** 6.43- 5.53		
బు శ	కు	గు	

శు.తదియ:మ2.10
శతభిషం:తె5.31
వర్జ్యం:మ11.17-1.01
దుర్ము:ఉ6.43-8.12
అమృత:రా9.42-11.26
వ్యతీపాతయోగం:మ11.20
గరజికరణం:మ2.10
వణిజకరణం:రా2.55
రా.కా:ఉ9.31-10.54
అభిజిత్:మ11.56-12.40

చం	**21**		రా
కే ర శు	**ఆది** 6.43- 5.54		
శ బు	కు	గు	

శు.చవితి:మ3.33
పూర్వాభాద్ర:పూర్తిగా
వర్జ్యం:మ12.21-2.03
దుర్ము:సా4.24-5.09
అమృత:రా10.35-12.17
వరియాన్‌యోగం:మ11.18
భద్రకరణం:మ3.33
బవకరణం:తె4.03
రా.కా:సా4.30-5.54
అభిజిత్:మ11.56-12.41

జనవరి శ్రీ హేమలంబ-మాఘం-ఉత్తరాయణం 2018

చం			
	22 సోమ 6.43- 5.54		రా
కే ర శు			
శ బు	కు	గు	

శు.పంచమి:సా4.24
పూర్వాభాద్ర:ఉ7.06
వర్జ్యం:సా5.07-6.47
దుర్ము:మ12.41-1.26
మ2.55-3.40
అమృత:రా3.08-4.48
పరిఘయోగం:ఉ10.52
బాలవకరణం:సా4.24
కౌలవకరణం:తె4.36
రా.కా:ఉ8.07-9.31
అభిజిత్:మ11.56-12.41
వసంతపంచమి

చం			
	23 మంగళ 6.43- 5.55		రా
కే శు ర			
శ బు	కు	గు	

శు.షష్ఠి:సా4.40
ఉత్తరాభాద్ర:ఉ8.08
వర్జ్యం:రా8.21-9.59
దుర్ము:ఉ8.57-9.42
రా11.02-11.53
అమృత:తె6.08 లగాయితు
శివయోగం:ఉ10.00
తైతులకరణం:సా4.40
గరజికరణం:తె4.33
రా.కా:మ3.07-4.31
అభిజిత్:మ11.57-12.41

చం			
	24 బుధ 6.43- 5.56		రా
కే ర శు			
శ బు	కు	గు	

శు.సప్తమి:సా4.16
రేవతి:ఉ8.34
వర్జ్యం:తె4.23-5.58
దుర్ము:మ11.57-12.42
అమృత:శేషం ఉ7.45వరకు
రా1.13-2.48
సిద్ధయోగం:ఉ8.39
వణిజకరణం:సా4.16
భద్రకరణం:రా3.50
రా.కా:మ12.19-1.43
అభిజిత్ సమయం లేదు
రథసప్తమి

	చం		
	25 గురు 6.43- 5.56		రా
కే ర శు			
బు శ	కు	గు	

శు.అష్టమి:మ3.13
అశ్వని:ఉ8.21
వర్జ్యం:సా5.37-7.09
దుర్ము:ఉ10.27-11.12
మ2.57-3.41
అమృత:రా2.52-4.25
సాధ్యయోగం:ఉ6.47
శుభయోగం:తె4.24
బవకరణం:మ3.13
బాలవకరణం:రా2.27
రా.కా:మ1.44-3.08
అభిజిత్:మ11.57-12.42
భీష్మాష్టమి

	చం		
	26 శుక్ర 6.43- 5.57		రా
కే శు ర			
శ బు	కు	గు	

శు.నవమి:మ1.31
భరణి:ఉ7.30
కృత్తిక:తె6.03
వర్జ్యం:సా6.46-8.17
దుర్ము:ఉ8.57-9.42
మ12.42-1.27
అమృత:రా3.48-5.18
శుక్లయోగం:రా1.31
కౌలవకరణం:మ1.31
తైతులకరణం:రా12.27
రా.కా:ఉ10.55-12.20
అభిజిత్:మ11.57-12.42

		చం	
	27 శని 6.43- 5.57		రా
కే శు ర			
శ బు	కు	గు	

శు.దశమి:మ11.14
రోహిణి:తె4.05
వర్జ్యం:రా8.44-10.12
దుర్ము:ఉ6.43-8.12
అమృత:రా1.09-2.37
బ్రహ్మయోగం:రా10.13
గరజికరణం:మ11.14
వణిజకరణం:రా9.54
రా.కా:ఉ9.31-10.56
అభిజిత్:మ11.57-12.42

జనవరి శ్రీ హేమలంబ-మాఘం-శిశిరఋతువు ఫిబ్రవరి

		చం	
	28 ఆది 6.42- 5.58		రా
కే ర శుబు			
శ	కు	గు	

శు.ఏకాదశి:ఉ8.27
శు.ద్వాదశి:తె5.17
మృగశిర:రా1.42
వర్జ్యం:ఉ9.08-10.34
దుర్ము:సా4.28-5.13
అమృత:సా5.47-7.13
ఇంద్రయోగం:సా6.33
భద్రకరణం:ఉ8.27
బవకరణం:సా6.55
బాలవకరణం:తె5.17
రా.కా:సా4.33-5.58
అభిజిత్:మ11.58-12.43
జయఏకాదశి

			చం
	29 సోమ 6.42- 5.58		రా
కేశు రబు			
శ	కు	గు	

శు.త్రయోదశి:రా1.53
ఆర్ద్ర:రా11.04
వర్జ్యం:ఉ9.11-10.36
దుర్ము:మ12.43-1.28
మ2.58-3.43
అమృత:మ2.10-3.35
వైధృతియోగం:మ2.37
కౌలవకరణం:మ3.36
తైతులకరణం:రా1.53
రా.కా:ఉ8.07-9.31
అభిజిత్:మ11.58-12.43

			చం
	30 మంగళ 6.42- 5.59		రా
కే శు రబు			
శ	కు	గు	

శు.చతుర్దశి:రా10.22
పునర్వసు:రా8.18
వర్జ్యం:ఉ9.41-11.06
రా3.24-4.49
దుర్ము:ఉ8.57-9.43
రా11.04-11.55
అమృత:సా6.11-7.36
విష్కంభయోగం:ఉ10.32
ప్రీతియోగం:తె6.27
గరజికరణం:మ12.08
వణిజకరణం:రా10.22
రా.కా:మ3.10-4.34
అభిజిత్:మ11.58-12.43

	31 బుధ 6.42- 5.59		రా చం
కేబు శ ర			
శ	కు	గు	

మాఘపూర్ణిమ:సా6.56
పుష్యమి:సా5.36
వర్జ్యం:తె5.04-6.30
దుర్ము:మ11.58-12.43
అమృత:మ11.55-1.20
ఆయుష్మాన్‌యోగం:రా2.27
భద్రకరణం:ఉ8.38
బవకరణం:సా6.56
బాలవకరణం:తె5.17
రా.కా:మ12.21-1.45
అభిజిత్ సమయం లేదు

	01 గురు 6.42- 6.00		రా చం
కే ర శుబు			
శ	కు	గు	

బ.పాడ్యమి:మ3.43
ఆశ్లేష:మ3.06
వర్జ్యం:రా2.03-3.30
దుర్ము:ఉ10.28-11.13
మ2.59-3.44
అమృత:మ1.40-3.06
సౌభాగ్యయోగం:రా10.42
కౌలవకరణం:మ3.43
తైతులకరణం:రా2.15
రా.కా:మ1.45-3.10
అభిజిత్:మ11.58-12.43

	02 శుక్ర 6.41- 6.00		రా
కే ర శుబు			చం
శ	కు	గు	

బ.విదియ:మ12.53
మఘ:మ12.59
వర్జ్యం:రా8.27-9.57
దుర్ము:ఉ8.57-9.42
మ12.43-1.29
అమృత:ఉ10.48-12.15
తె5.25 లగాయితు
శోభనయోగం:రా7.18
గరజికరణం:మ12.53
వణిజకరణం:రా11.40
రా.కా:ఉ10.56-12.21
అభిజిత్:మ11.58-12.43

ఫిబ్రవరి శ్రీ హేమలంబ-మాఘం-ఉత్తరాయణం 2018

03 శని 6.41- 6.01

	03		రా
కే ర శుబు	శని 6.41- 6.01		చం
శ	కు	గు	

బ.తదియ:ఉ10.36
పూర్వఫల్గుణి:మ11.24
వర్జ్యం:సా6.19-7.52
దుర్ము:ఉ6.41-8.12
అమృత:శేషం ఉ6.55వరకు
రా3.33-5.05
అతిగండయోగం:సా4.21
భద్రకరణం:ఉ10.36
బవకరణం:రా9.41
రా.కా:ఉ9.31-10.56
అభిజిత్:మ11.58-12.44
సంకష్టహరచతుర్థి

04 ఆది 6.41- 6.01

	04		రా
కే శు ర బు	ఆది 6.41- 6.01		
శ	కు	గు	చం

బ.చవితి:ఉ8.57
ఉత్తర:ఉ10.28
వర్జ్యం:సా6.48-8.24
దుర్ము:సా4.31-5.16
అమృత:తె4.20-5.55
సుకర్మయోగం:మ1.58
బాలవకరణం:ఉ8.57
కౌలవకరణం:రా8.25
రా.కా:సా4.36-6.01
అభిజిత్:మ11.58-12.44

05 సోమ 6.41- 6.02

	05		రా
కే ర శుబు	సోమ 6.41- 6.02		
శ	కు	గు	చం

బ.పంచమి:ఉ8.05
హస్త:ఉ10.17
వర్జ్యం:సా6.29-8.08
దుర్ము:మ12.44-1.29
మ3.00-3.46
అమృత:తె4.20-5.58
ధృతియోగం:మ12.11
తైతులకరణం:ఉ8.05
గరజికరణం:రా7.56
రా.కా:ఉ8.06-9.31
అభిజిత్:మ11.58-12.44

06 మంగళ 6.40- 6.02

	06		రా
కే ర శుబు	మంగళ 6.40- 6.02		
శ	కు	గు చం	

బ.షష్ఠి:ఉ8.00
చిత్ర:ఉ10.54
వర్జ్యం:సా4.49-6.30
దుర్ము:ఉ8.57-9.42
మ11.05-11.56
అమృత:రా2.58-4.39
శూలయోగం:మ11.03
వణిజకరణం:ఉ8.00
భద్రకరణం:రా8.16
రా.కా:మ3.12-4.37
అభిజిత్:మ11.58-12.44

07 బుధ 6.40- 6.03

శు	07		రా
కే ర బు	బుధ 6.40- 6.03		
శ	కు	గు చం	

బ.సప్తమి:ఉ8.44
స్వాతి:మ12.16
వర్జ్యం:సా6.21-8.05
దుర్ము:మ11.59-12.44
అమృత:తె4.46-6.31
గండయోగం:ఉ10.31
బవకరణం:ఉ8.44
బాలవకరణం:రా9.23
రా.కా:మ12.21-1.47
అభిజిత్ సమయం లేదు

08 గురు 6.40- 6.03

శు	08		రా
కేబు ర	గురు 6.40- 6.03		
శ	కు	గు చం	

బ.అష్టమి:ఉ10.12
విశాఖ:మ2.20
వర్జ్యం:సా6.46-8.32
దుర్ము:ఉ10.27-11.13
మ3.01-3.46
అమృత:తె5.24లగాయితు
వృద్ధియోగం:ఉ10.32
కౌలవకరణం:ఉ10.12
తైతులకరణం:రా11.10
రా.కా:మ1.47-3.12
అభిజిత్:మ11.59-12.44

ఫిబ్రవరి శ్రీ హేమలంబ-మాఘం-శిశిరఋతువు 2018

శు	09	శుక్ర	రా
కే ర బు	6.39- 6.04		
శ	కు చం	గు	

బ.నవమి:మ12.16
అనూరాధ:సా4.56
వర్జ్యం:రా11.13-1.01
దుర్ము:ఉ8.56-9.42
మ12.44-1.30
అమృత:శేషం ఉ7.10వరకు
ధృవయోగం:మ11.00
గరజికరణం:మ12.16
వణిజకరణం:రా1.27
రా.కా:ఉ10.56-12.21
అభిజిత్:మ11.59-12.44

శు	10	శని	రా
కే బు ర	6.39- 6.04		
శ	కు చం	గు	

బ.దశమి:మ2.44
జ్యేష్ఠ:రా7.53
వర్జ్యం:తె4.55లగాయితు
దుర్ము:ఉ6.39-8.10
అమృత:ఉ10.00-11.48
వ్యాఘాతయోగం:మ11.46
భద్రకరణం:మ2.44
బవకరణం:తె4.03
రా.కా:ఉ9.30-10.56
అభిజిత్:మ11.59-12.44

శు	11	ఆది	రా
కే బు ర	6.38- 6.04		
శ చం	కు	గు	

బ.ఏకాదశి:సా5.24
మూల:రా11.00
వర్జ్యం:శేషం ఉ6.44వరకు
రా9.11-11.00
దుర్ము:సా4.33-5.19
అమృత:మ3.46-5.34
హర్షణయోగం:మ12.43
బాలవకరణం:సా5.24
రా.కా:సా4.39-6.04
అభిజిత్:మ11.59-12.44
విజయేకాదశి

శు	12	సోమ	రా
కే బు ర	6.38- 6.05		
శ చం	కు	గు	

బ.ద్వాదశి:రా8.04
పూర్వాషాఢ:రా2.04
వర్జ్యం:ఉ9.49-11.38
దుర్ము:మ12.44-1.30
మ3.02-3.47
అమృత:రా8.39-10.27
వజ్రయోగం:మ1.41
కౌలవకరణం:ఉ6.45
తైతులకరణం:రా8.04
రా.కా:ఉ8.04-9.30
అభిజిత్:మ11.58-12.44

ర శు	13	మంగళ	రా
కే బు	6.37- 6.05		
శ చం	కు	గు	

బ.త్రయోదశి:రా10.34
ఉత్తరాషాఢ:తె4.57
వర్జ్యం:మ11.02-12.49
దుర్ము:ఉ8.55-9.41
రా11.06-11.56
అమృత:రా9.47-11.34
సిద్ధియోగం:మ2.34
గరజికరణం:ఉ9.21
వణిజకరణం:రా10.34
రా.కా:మ3.13-4.39
అభిజిత్:మ11.58-12.44

ర శు	14	బుధ	రా
కే బు చం	6.37- 6.06		
శ	కు	గు	

బ.చతుర్దశి:రా12.46
శ్రవణం:పూర్తిగా
వర్జ్యం:ఉ9.23-11.09
దుర్ము:మ11.58-12.44
అమృత:రా8.00-9.47
వ్యతీపాతయోగం:మ3.14
భద్రకరణం:మ11.43
శకునికరణం:రా12.46
రా.కా:మ12.21-1.47
అభిజిత్ సమయం లేదు
మహాశివరాత్రి

ఫిబ్రవరి శ్రీ హేమలంబ-ఫాల్గుణం-ఉత్తరాయణం 2018

శుబు ర	**15 గురు**		రా
కే చం	6.37- 6.06		
శ	కు	గు	

మాఘఅమావాస్య:రా2.34
శ్రవణం:ఉ7.31
వర్జ్యం:మ11.53-1.38
దుర్ము:ఉ10.26-11.12
మ3.02-3.48
అమృత:రా10.22-12.06
వరియాన్‌యోగం:మ3.39
చతుష్పాత్‌కరణం:మ1.43
నాగవకరణం:రా2.34
రా.కా:మ1.47-3.14
అభిజిత్:మ11.58-12.44

బుశు రచం	**16 శుక్ర**		రా
కే	6.36- 6.06		
శ	కు	గు	

ఫాల్గుణమాసారంభం
శు.పాడ్యమి:రా3.56
ధనిష్ఠ:ఉ9.42
వర్జ్యం:సా5.26-7.09
దుర్ము:ఉ8.54-9.40
మ12.44-1.30
అమృత:రా3.44-5.27
పరిఘయోగం:మ3.44
కింస్తుఘ్నకరణం:మ3.19
బవకరణం:రా3.56
రా.కా:ఉ10.55-12.21
అభిజిత్:మ11.58-12.44

రచం బుశు	**17 శని**		రా
కే	6.36- 6.07		
శ	కు	గు	

శు.విదియ:తె4.50
శతభిషం:మ11.28
వర్జ్యం:సా6.13-7.54
దుర్ము:ఉ6.36-8.08
అమృత:తె4.20-6.02
శివయోగం:మ3.29
బాలవకరణం:సా4.27
కౌలవకరణం:తె4.50
రా.కా:ఉ9.28-10.55
అభిజిత్:మ11.58-12.44

చంర శుబు	**18 ఆది**		రా
కే	6.35- 6.07		
శ	కు	గు	

శు.తదియ:తె5.17
పూర్వాభాద్ర:మ12.46
వర్జ్యం:రా10.43-12.23
దుర్ము:సా4.35-5.21
అమృతకాలం లేదు
సిద్ధయోగం:మ2.52
తైతులకరణం:సా5.07
గరజికరణం:తె5.17
రా.కా:సా4.41-6.07
అభిజిత్:మ11.58-12.44

చం			
శుర బు	**19 సోమ**		రా
కే	6.35- 6.07		
శ	కు	గు	

శు.చవితి:తె5.15
ఉత్తరాభాద్ర:మ1.38
వర్జ్యం:రా1.51-3.28
దుర్ము:మ12.44-1.30
మ3.03-3.49
అమృత:ఉ8.40-10.19
సాధ్యయోగం:మ1.55
వణిజకరణం:సా5.19
భద్రకరణం:తె5.17
రా.కా:ఉ8.01-9.28
అభిజిత్:మ11.58-12.44

చం			
శుర బు	**20 మంగళ**		రా
కే	6.34- 6.08		
శ	కు	గు	

శు.పంచమి:తె4.45
రేవతి:మ2.03
వర్జ్యం:లేదు
దుర్ము:ఉ8.53-9.39
రా11.06-11.56
అమృత:మ11.37-1.14
శుభయోగం:మ12.35
బవకరణం:సా5.03
బాలవకరణం:తె4.45
రా.కా:మ3.14-4.41
అభిజిత్:మ11.58-12.44

ఫిబ్రవరి శ్రీ హేమలంబ-ఫాల్గుణం-శిశిరఋతువు 2018

	చం		
రశు బు	**21**		రా
కే	**బుధ** 6.33- 6.08		
శ	కు	గు	

శు.షష్ఠి:రా3.50
అశ్వని:మ2.02
వర్జ్యం:ఉ10.02-11.38
రా11.27-1.01
దుర్ము:మ11.58-12.44
అమృత:ఉ6.50-8.26
శుక్లయోగం:ఉ10.55
కౌలవకరణం:సా4.21
తైతులకరణం:రా3.50
రా.కా:మ12.21-1.48
అభిజిత్ సమయం లేదు

	చం		
రశు బు	**22**		రా
కే	**గురు** 6.33- 6.08		
శ	కు	గు	

శు.సప్తమి:రా2.28
భరణి:మ1.34
వర్జ్యం:రా1.09-2.41
దుర్ము:ఉ10.25-11.11
మ3.03-3.49
అమృత:ఉ8.52-10.26
బ్రహ్మయోగం:ఉ8.54
గరజికరణం:మ3.12
వణిజకరణం:రా2.28
రా.కా:మ1.48-3.15
అభిజిత్:మ11.57-12.44

		చం	
రశు బు	**23**		రా
కే	**శుక్ర** 6.32- 6.09		
శ	కు	గు	

శు.అష్టమి:రా12.43
కృత్తిక:మ12.43
వర్జ్యం:రా3.53-5.24
దుర్ము:ఉ8.52-9.38
మ12.44-1.30
అమృత:ఉ10.24-11.56
ఇంద్రయోగం:ఉ6.33
వైధృతియోగం:రా3.53
భద్రకరణం:మ1.38
బవకరణం:రా12.43
రా.కా:ఉ10.53-12.20
అభిజిత్:మ11.57-12.44

		చం	
రశు బు	**24**		రా
కే	**శని** 6.32- 6.09		
శ	కు	గు	

శు.నవమి:రా10.35
రోహిణి:మ11.28
వర్జ్యం:సా4.42-6.12
దుర్ము:ఉ6.32-8.05
అమృత:ఉ8.26-9.57
రా1.40-3.10
విష్కంభయోగం:రా12.56
బాలవకరణం:మ11.41
కౌలవకరణం:రా10.35
రా.కా:ఉ9.26-10.53
అభిజిత్:మ11.57-12.44

			చం
రశు బు	**25**		రా
కే	**ఆది** 6.31- 6.09		
శ	కు	గు	

శు.దశమి:రా8.09
మృగశిర:ఉ9.54
వర్జ్యం:సా5.39-7.08
దుర్ము:సా4.36-5.23
అమృత:రా10.49-12.18
ప్రీతియోగం:రా9.44
తైతులకరణం:ఉ9.24
గరజికరణం:రా8.09
రా.కా:సా4.42-6.09
అభిజిత్:మ11.57-12.43

			చం
రశు బు	**26**		రా
కే	**సోమ** 6.30- 6.10		
శ	కు	గు	

శు.ఏకాదశి:సా5.29
ఆర్ద్ర:ఉ8.03
పునర్వసు:తె6.00
వర్జ్యం:రా7.01-8.29
దుర్ము:మ12.43-1.30
మ3.03-3.50
అమృత:రా3.48-5.16
ఆయుష్మాన్‌యోగం:సా6.21
వణిజకరణం:ఉ6.50
భద్రకరణం:సా5.29
బవకరణం:తె4.04
రా.కా:ఉ7.58-9.25
అభిజిత్:మ11.57-12.43
అమలకిఏకాదశి

ఫిబ్రవరి శ్రీ హేమలంబ-ఫాల్గుణం-ఉత్తరాయణం మార్చి

శుబు ర	**27** మంగళ		రా చం
కే	6.30- 6.10		
శ	కు	గు	

శు.ద్వాదశి:మ2.39
పుష్యమి:రా3.52
వర్జ్యం:మ1.17-2.45
దుర్ము:ఉ8.50-9.37
రా11.06-11.55
అమృత:రా10.02-11.29
సౌభాగ్యయోగం:మ2.51
బాలవకరణం:మ2.39
కౌలవకరణం:రా1.12
రా.కా:మ3.15-4.42
అభిజిత్:మ11.57-12.43

బుశు ర	**28** బుధ		రా చం
కే	6.29- 6.10		
శ	కు	గు	

శు.త్రయోదశి:మ11.46
ఆశ్లేష:రా1.45
వర్జ్యం:మ3.32-5.00
దుర్ము:మ11.56-12.43
అమృత:రా12.17-1.45
శోభనయోగం:మ11.18
తైతులకరణం:మ11.46
గరజికరణం:రా10.20
రా.కా:మ12.20-1.47
అభిజిత్ సమయం లేదు

ర శు బు	**01** గురు		రా
కే	6.29- 6.10		చం
శ	కు	గు	

శు.చతుర్దశి:ఉ8.57
ఫాల్గుణపూర్ణిమ:తె6.21
మఘ:రా11.48
వర్జ్యం:మ12.46-2.14
దుర్ము:ఉ10.23-11.09
మ3.03-3.50
అమృత:రా9.35-11.03
అతిగండయోగం:ఉ7.48
సుకర్మయోగం:తె4.29
వణిజకరణం:ఉ8.57
భద్రకరణం:రా7.37
బవకరణం:తె6.21
రా.కా:మ1.47-3.15
అభిజిత్:మ11.56-12.43

శు ర బు	**02** శుక్ర		రా
కే	6.28- 6.11		చం
శ	కు	గు	

బ.పాడ్యమి:తె4.05
పూర్వఫల్గుణి:రా10.08
వర్జ్యం:ఉ7.14-8.44
తె4.58-6.28
దుర్ము:ఉ8.48-9.35
మ12.43-1.30
అమృత:సా4.11-5.40
ధృతియోగం:రా1.25
బాలవకరణం:సా6.10
కౌలవకరణం:తె4.05
రా.కా:ఉ10.51-12.19
అభిజిత్:మ11.56-12.43

శు			
బు ర	**03** శని		రా
కే	6.27- 6.11		చం
శ	కు	గు	

బ.విదియ:రా2.18
ఉత్తర:రా8.55
వర్జ్యం:తె5.06 లగాయితు
దుర్ము:ఉ6.27-8.01
అమృత:మ2.05-3.36
శూలయోగం:రా10.44
తైతులకరణం:మ3.07
గరజికరణం:రా2.18
రా.కా:ఉ9.23-10.51
అభిజిత్:మ11.56-12.43

శు బు			
ర	**04** ఆది		రా
కే	6.27- 6.11		
శ	కు	గు	చం

బ.తదియ:రా1.07
హస్త:రా8.16
వర్జ్యం:శేషం ఉ6.39వరకు
తె4.17-5.53
దుర్ము:సా4.37-5.24
అమృత:మ2.26-3.59
గండయోగం:రా8.31
వణిజకరణం:మ1.38
భద్రకరణం:రా1.07
రా.కా:సా4.43-6.11
అభిజిత్:మ11.55-12.42

మార్చి శ్రీ హేమలంబ-ఫాల్గుణం-శిశిరఋతువు 2018

శు బు			
ర	**05 సోమ** 6.26- 6.11		రా
కే			
శ	కు	గు	చం

బ.చవితి:రా12.39
చిత్ర:రా8.18
వర్జ్యం:రా2.05-3.44
దుర్ము:మ12.42-1.29
మ3.03-3.50
అమృత:మ1.54-3.30
వృద్ధియోగం:సా6.51
బవకరణం:మ12.47
బాలవకరణం:రా12.39
రా.కా:ఉ7.54-9.22
అభిజిత్:మ11.55-12.42
సంకష్టహరచతుర్థి

శు బు			
ర	**06 మంగళ** 6.25- 6.12		రా
కే			
శ	కు	గు చం	

బ.పంచమి:రా12.57
స్వాతి:రా9.04
వర్జ్యం:రా3.01-4.43
దుర్ము:ఉ8.46-9.34
రా11.05-11.54
అమృత:మ11.59-1.38
ధృవయోగం:సా5.46
కౌలవకరణం:మ12.42
తైతులకరణం:రా12.57
రా.కా:మ3.15-4.43
అభిజిత్:మ11.55-12.42

శు బు			
ర	**07 బుధ** 6.24- 6.12		రా
కే			
శ	కు	గు చం	

బ.షష్ఠి:రా2.00
విశాఖ:రా10.35
వర్జ్యం:రా2.56-4.41
దుర్ము:మ11.55-12.42
అమృత:మ1.13-2.55
వ్యాఘాతయోగం:సా5.18
గరజికరణం:మ1.23
వణిజకరణం:రా2.00
రా.కా:మ12.18-1.47
అభిజిత్ సమయం లేదు

శు బు			
ర	**08 గురు** 6.24- 6.12		రా
కే			
శ కు	చం	గు	

బ.సప్తమి:రా3.44
అనూరాధ:రా12.45
వర్జ్యం:లేదు
దుర్ము:ఉ10.20-11.07
మ3.03-3.50
అమృత:మ1.25-3.09
హర్షణయోగం:సా5.22
భద్రకరణం:మ2.48
బవకరణం:రా3.44
రా.కా:మ1.46-3.15
అభిజిత్:మ11.54-12.42

శు బు			
ర	**09 శుక్ర** 6.23- 6.12		రా
కే			
కు శ	చం	గు	

బ.అష్టమి:తె6.06
జ్యేష్ఠ:రా3.28
వర్జ్యం:ఉ6.59-8.46
దుర్ము:ఉ8.45-9.32
మ12.41-1.29
అమృత:సా5.40-7.27
వజ్రయోగం:సా5.53
బాలవకరణం:సా4.49
కౌలవకరణం:తె6.00
రా.కా:ఉ10.49-12.18
అభిజిత్:మ11.54-12.41

శు బు			
ర	**10 శని** 6.22- 6.12		రా
కే			
శ కు చం		గు	

బ.నవమి:పూర్తిగా
మూల:పూర్తిగా
వర్జ్యం:మ12.28-2.16
తె4.41 లగాయితు
దుర్ము:ఉ6.22-7.57
అమృత:రా11.16-1.05
సిద్ధియోగం:సా6.43
తైతులకరణం:రా7.16
రా.కా:ఉ9.20-10.49
అభిజిత్:మ11.54-12.41

మార్చి శ్రీ హేమలంబ-ఫాల్గుణం-ఉత్తరాయణం 2018

శు బు			
ర	**11** ఆది		రా
కే	6.22- 6.13		
శ కు చం		గు	

బ.నవమి:ఉ8.35
మూల:ఉ6.29
వర్జ్యం:శేషం ఉ6.29వరకు
సా5.19-7.08
దుర్ము:సా4.38-5.25
అమృత:తె4.10-5.58
వ్యతీపాతయోగం:రా7.42
గరజికరణం:ఉ8.35
వణిజకరణం:రా9.55
రా.కా:సా4.44-6.13
అభిజిత్:మ11.53-12.41

శు బు			
ర	**12** సోమ		రా
కే	6.21- 6.13		
శ కు చం		గు	

బ.దశమి:మ11.13
పూర్వాషాఢ:ఉ9.35
వర్జ్యం:సా6.34-8.21
దుర్ము:మ12.41-1.28
మ3.03-3.50
అమృత:తె5.20 లగాయితు
వరియాన్‌యోగం:రా8.39
భద్రకరణం:మ11.13
బవకరణం:రా12.29
రా.కా:ఉ7.50-9.19
అభిజిత్:మ11.53-12.41

శు బు			
ర	**13** మంగళ		రా
కే చం	6.20- 6.13		
శ కు		గు	

బ.ఏకాదశి:మ1.41
ఉత్తరాషాఢ:మ12.31
వర్జ్యం:సా4.57-6.43
దుర్ము:ఉ8.43-9.30
రా11.04-11.52
అమృత:శేషం ఉ7.08వరకు
రా3.35-5.22
పరిఘయోగం:రా9.25
బాలవకరణం:మ1.41
కౌలవకరణం:రా2.46
రా.కా:మ3.15-4.44
అభిజిత్:మ11.53-12.40
పాపమోచనఏకాదశి

శు బు			
ర	**14** బుధ		రా
కే చం	6.19- 6.13		
శ కు		గు	

బ.ద్వాదశి:మ3.45
శ్రవణం:మ3.07
వర్జ్యం:రా7.28-9.12
దుర్ము:మ11.53-12.40
అమృత:తె5.54 లగాయితు
శివయోగం:రా9.51
తైతులకరణం:మ3.45
గరజికరణం:తె4.36
రా.కా:మ12.16-1.46
అభిజిత్ సమయం లేదు
మీనసంక్రాంతి

ర శు బు			
	15 గురు		రా
కే చం	6.19- 6.13		
కు శ		గు	

బ.త్రయోదశి:సా5.19
ధనిష్ఠ:సా5.13
వర్జ్యం:రా12.52-2.34
దుర్ము:ఉ10.17-11.05
మ3.03-3.50
అమృత:శేషంఉ7.38వరకు
సిద్ధయోగం:రా9.53
వణిజకరణం:సా5.19
భద్రకరణం:తె5.53
రా.కా:మ1.45-3.15
అభిజిత్:మ11.52-12.40
మాసశివరాత్రి

శు ర బు			
చం	**16** శుక్ర		రా
కే	6.18- 6.14		
కు శ		గు	

బ.చతుర్దశి:సా6.18
శతభిషం:సా6.45
వర్జ్యం:రా1.25-3.04
దుర్ము:ఉ8.41-9.29
మ12.40-1.27
అమృత:మ11.05-12.47
సాధ్యయోగం:రా9.29
శకునికరణం:సా6.18
రా.కా:ఉ10.46-12.16
అభిజిత్:మ11.52-12.40

మార్చి శ్రీ విలంబ-చైత్రం-వసంతఋతువు 2018

శుర బు			
చం	**17 శని** 6.17- 6.14		రా
కే			
శ కు		గు	

ఫాల్గుణఅమావాస్య:సా6.41
పూర్వాభాద్ర:రా7.43
వర్జ్యం:తె5.30లగాయితు
దుర్ము:ఉ6.17-7.53
అమృత:మ11.24-1.04
శుభయోగం:రా8.37
చతుష్పాత్కరణం:ఉ6.34
నాగవకరణం:సా6.41
రా.కా:ఉ9.16-10.46
అభిజిత్:మ11.52-12.39

శుబు రచం			
	18 ఆది 6.16- 6.14		రా
కే			
కు శ		గు	

విలంబ చైత్రమాసారంభం
శు.పాడ్యమి:సా6.31
ఉత్తరాభాద్ర:రా8.10
వర్జ్యం:శేషం ఉ7.08వరకు
దుర్ము:సా4.38-5.26
అమృత:మ3.17-4.54
శుక్లయోగం:రా7.20
కింస్తుఘ్నకరణం:ఉ6.40
బవకరణం:సా6.31
బాలవకరణం:తె6.15
రా.కా:సా4.44-6.14
అభిజిత్:మ11.51-12.39
శ్రీవిలంబ ఉగాది

శుబు రచం			
	19 సోమ 6.16- 6.14		రా
కే			
శ కు		గు	

శు.విదియ:సా5.53
రేవతి:రా8.09
వర్జ్యం:ఉ8.09-9.45
దుర్ము:మ12.39-1.27
మ3.03-3.50
అమృత:సా5.45-7.21
బ్రహ్మయోగం:సా5.40
కౌలవకరణం:సా5.53
తైతులకరణం:తె5.24
రా.కా:ఉ7.45-9.15
అభిజిత్:మ11.51-12.39

శుబు ర	చం		
	20 మంగళ 6.15- 6.14		రా
కే			
శ కు		గు	

శు.తదియ:సా4.50
అశ్వని:రా7.45
వర్జ్యం:మ3.49-5.23
తె5.03 లగాయితు
దుర్ము:ఉ8.39-9.27
రా11.02-11.50
అమృత:మ12.40-2.14
ఇంద్రయోగం:మ3.42
గరజికరణం:సా4.50
వణిజకరణం:తె4.11
రా.కా:మ3.14-4.44
అభిజిత్:మ11.51-12.39

శుబు ర	చం		
	21 బుధ 6.14- 6.15		రా
కే			
కు శ		గు	

శు.చవితి:మ3.28
భరణి:రా7.02
వర్జ్యం:శేషం ఉ6.37వరకు
దుర్ము:మ11.50-12.38
అమృత:మ2.22-3.56
వైధృతియోగం:మ1.28
భద్రకరణం:మ3.28
బవకరణం:రా2.41
రా.కా:మ12.14-1.44
అభిజిత్ సమయం లేదు

శుబు ర		చం	
	22 గురు 6.13- 6.15		రా
కే			
శ కు		గు	

శు.పంచమి:మ1.51
కృత్తిక:సా6.05
వర్జ్యం:ఉ6.33-8.06
దుర్ము:ఉ10.14-11.02
మ3.02-3.50
అమృత:మ3.47-5.19
విష్కంభయోగం:మ11.02
బాలవకరణం:మ1.51
కౌలవకరణం:రా12.58
రా.కా:మ1.44-3.14
అభిజిత్:మ11.50-12.38

విజయవాడ నుండి దేశాంతర సంస్కార పట్టిక

ప్రాంతము	మే వృ మి	క సిం క	తు వృ ధ	మ కు మీ
శ్రీకాకుళం	-14-15-17	-16-14-14	-12-10-10	-11-12-12
విజయనగరం	-12-13-14	-13-12-12	-10-10-08	-09-10-10
విశాఖపట్టణం	-11-11-12	-12-11-11	-09-08-08	-09-09-09
కాకినాడ	-06-06-07	-07-06-06	-06-05-05	-06-06-06
రాజమండ్రి	-04-04-05	-05-04-04	-04-03-03	-04-04-04
ఏలూరు	-02-02-02	-02-02-02	-02-02-02	-02-02-02
మచిలీపట్నం	-01-01-01	-01-01-02	-03-03-03	-03-03-02
ఖమ్మం	+02+02+01	+01+01+02	+02+02+01	00 00 +01
గుంటూరు	+02+02+01	+01+02+01	00 +01+01	00 00 +01
ఒంగోలు	+02+02+02	+02+02+02	00 00 00	00 00 +01
నరసరావుపేట	+04+04+04	+04+04+08	+02+01+02	+02+02+03
జగ్గయ్యపేట	+02+02+01	+01+01+02	+02+03+03	+02+02+03
నెల్లూరు	+05+07+05	+07+07+03	+01 00 00	+01 00 +03
తిరుపతి	+10+11+11	+11+10+06	+04+02+01	+01+02+06
చిత్తూరు	+09+12+12	+12+11+06	+03+09+00	00+02+06
కడప	+10+12+12	+12+12+08	+06+05+05	+04+05+08
కర్నూల్	+12+12+12	+12+12+11	+10+10+10	+10+10+11
అనంతపురం	+14+15+15	+16+15+12	+11+10+09	+08+09+12
నల్గొండ	+06+02+05	+05+06+06	+06+07+07	+06+06+06
శ్రీశైలం	+08+08+08	+08+08+07	+06+06+06	+06+06+07
కరీంనగర్	+05+04+02	+03+05+05	+07+09+10	+08+07+07
మెదక్	+09+08+07	+08+09+09	+11+12+13	+12+11+11
ఆదిలాబాద్	+07+05+03	+04+06+08	+11+14+15	+13+12+08
నిజామాబాద్	+10+08+07	+08+09+10	+12+14+15	+14+13+12
మ.బూబ్‌నగర్	+11+11+11	+11+11+11	+11+11+11	+11+11+11
గుంతకల్	+15+16+16	+16+16+13	+12+11+11	+10+11+13
వరంగల్	+04+03+02	+03+04+04	+06+07+08	+07+06+06
చెన్నై	+06+08+06	+08+07+02	-01-03-04	-04-03-02
బెంగళూరు	+16+18+18	+18+18+13	+10+11-08	-07-08+13
మైసూరు	+20+23+23	+23+12+17	+12+10+09	+09+10+15
హైద్రాబాద్	+09+08+07	+08+09+09	+09+10+11	+10+09+09

పండితులకు ముఖ్య గమనికలు

శ్రీ హేమలంబలో శాస్త్రీయ ముహూర్తములు అతితక్కువ. ఇందలి ముహూర్తములన్నియు సూచితములే. 'స్వల్పాన్ దోషగుణాన్ గుణాంశ్చ గణితాన్ విశ్చిత్య శాస్త్రాత్ఫుటం' అన్నట్లుగా దోషాలు స్వల్పమైనా గుణాధిక్యము కలవని భావము. విజయవాడ మినహా మిగిలిన ప్రాంతీయులు ప్రక్క పేజీలోని దేశాంతర సంస్కార పట్టిక ప్రకారం ముహూర్త సమయంలో హెచ్చు తగ్గులను సరిజేసుకొనేది.

ముహూర్తచింతామణి ముహూర్త మార్తాండం కాలామృతం ధర్మసింధు వశిష్ఠ నారద భృగు గర్గసంహితాది గ్రంథాలలో, ఏకవింశతి మహాదోషాలలో రాహుకాల ప్రస్తావన లేదు. అంచేత రాహుకాలంలో ఇచ్చిన ముహూర్తం దోషం కాదు.

పంచకరహితాలలో మార్తాండము, పలు ధృవకాలతో అనేక పాఠాంతరాలతో ప్రాంతీయ భేదాలు గలవు. ప్రాంతీయానుసారంగా పంచకరహితాలను, వృషభ చక్ర శుద్ధులను గణించి, సరియైన ముహూర్తములను పండితులు నిర్ణయించుకొనేది.

సప్తమ స్థానంలో శుద్ధి ఉన్నటువంటి లగ్నాలకే వివాహ ముహూర్తములు ఇవ్వటమైనది. అలాగే తులా, కుంభ, కన్య, సింహలగ్నాలు తప్ప మిగిలిన లగ్నాలకు అష్టమచంద్ర సంచారము దోషము. అయినప్పటికీ ముహూర్తములను ఇవ్వలేదు.

పూర్వగణిత పంచాంగ తిథి నక్షత్రాలకు, దృగ్గణిత తిథి నక్షత్రాలకు సమయ వ్యత్యాసములున్నవి. పూర్వగణిత పంచాంగంలో కృత్తికా 4వపాద సమయానికి దృగ్గణితంలో రోహిణి నక్షత్రం జరుగుతున్నదనుకుందాం. అప్పుడు దృగ్గణిత ప్రకారంగా రోహిణికి ముహూర్తము ఇవ్వటము జరుగుతుంది. కానీ పండితులు తమ దగ్గరున్న పూర్వగణిత పంచాంగాలను దృష్టిలో ఉంచుకొని, దృగ్గణిత పంచాంగ ముహూర్తాన్ని దూషించటం పలు ప్రాంతాలలో జరుగుతున్నది.

శాస్త్రీయం లేని ప్రామాణికం కాని ఋజువునకు నిలబడని పూర్వగణిత పంచాంగ కర్తలకు ఆస్థాన పదవులు ఇవ్వటంతో, ఇలాంటి సమస్య ఏర్పడుతున్నది. కనుక పండితులు గమనించి ఖచ్చితమైన, ఋజువునకు నిలబడే దృగ్గణిత పంచాంగాన్ని అనుసరించేది. కేవలం అధిక ముహూర్తాలు ఇవ్వాలనే తపన కోసంగా కొన్ని శాస్త్ర శ్లోకాలను ఆధారంగా చేసుకొని ముహూర్తాలు ఇవ్వటం సరికాదని నా భావన.

దైవ, దైవజ్ఞుల సన్నిధులయందు, భూసుర, వాక్శుద్ధిగల ఉత్తమ పురుషుల సమక్షంలో సుముహూర్తాలను నిర్ణయించుకొనిన వేలాది దోషములు హరించును. విజ్ఞులైన పండితులు, వివిధ గ్రంథాధారములు చూపించి తర్క వితర్కములు చేయక, వారి వారి ప్రాంతీయ ఆచారాలననుసరించి, దేశాచార కులాచార మతాచార జాత్యాచార వ్యవహారములకు తగినట్లుగా సరియైన ముహూర్తములను నిర్ణయించుకొని సకల శుభకార్యములను ఆచరించుట సర్వదా శ్రేయస్కరము.....

పొన్నలూరి శ్రీనివాసగార్గేయ, కుమారి నందినీ గార్గేయ

భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్తలు

గురుమౌఢ్యమి 2017 అక్టోబరు 12 నుంచి నవంబరు 9 వరకు	శుక్రమౌఢ్యమి 2017 నవంబరు 28 నుంచి 20.2.2018 వరకు

చైత్రం

సుముహూర్తములు
2017 మార్చి 28 - ఏప్రిల్ 26

01 శని	శు.పంచమి రోహిణి మిధునలగ్నం ఉ**10.33-12.45** శుభాంశ ఉ10.40;పుష్కర మ12.19;వర్గోత్తమ మ12.37 గృహారంభ,అక్షరస్వీకార,అన్నప్రాసన,కేశఖంధన,ప్రతిష్ఠాదులు	
01 శని	శు.షష్ఠి రోహిణి వృశ్చికలగ్నం రా**9.18-11.32** పుష్కరాంశ రా9.49;వర్గోత్తమ రా10.25;శుభాంశ రా10.40 గృహప్రవేశ, అనురాగసంస్కారాలు	ఏప్రిల్
01 శని	శు.షష్ఠి రోహిణి మకరలగ్నం రా**1.41-3.33** వర్గోత్తమ రా1.47;శుభాంశ రా2.12;పుష్కరాంశ రా2.37 వివాహ, గృహప్రవేశాలు	ఏప్రిల్
02 ఆది	శు.షష్ఠి మృగశిర మిధునలగ్నం ఉ**10.29-12.41** శుభాంశ ఉ10.36;పుష్కరాంశ మ12.15;వర్గోత్తమ మ12.33 అక్షరస్వీకార, అన్నప్రాసన, కేశఖండన, ప్రతిష్ఠాదులు	

	07 శుక్ర	శు.ద్వాదశి మఘ వృషభలగ్నం ఉ**8.08-10.09** శుభాంశ మాత్రమే ఉ9.59 వివాహ, ఉపనయన, కేశఖండన, అన్నప్రాసనాదులు
ఏప్రిల్	07 శుక్ర	శు.ద్వాదశి మఘ మిధునలగ్నం ఉ**10.09-12.21** శుభాంశ మాత్రమే ఉ10.16 కేశఖండన, అన్నప్రాసనాదులు
ఏప్రిల్	07 శుక్ర	శు.ద్వాదశి మఘ వృశ్చికలగ్నం రా**8.54-11.08** పుష్కరాంశ రా9.25;వర్గోత్తమ రా10.01;శుభాంశ రా10.16 వివాహ, అనురాగసంస్కారాలు
	09 ఆది	శు.చతుర్దశి ఉత్తర మిధునలగ్నం ఉ**10.01-12.13** శుభాంశ ఉ10.08;పుష్కర మ11.47;వర్గోత్తమ మ12.05 ఉపనయన, గృహారంభ, అక్షరస్వీకార, అన్నప్రాసనాదులు
ఏప్రిల్	09 ఆది	శు.చతుర్దశి ఉత్తర వృశ్చికలగ్నం రా**8.46-11.00** పుష్కరాంశ రా9.17;వర్గోత్తమ రా9.53;శుభాంశ రా10.08 వివాహ, గృహప్రవేశాలు
	09 ఆది	శు.చతుర్దశి ఉత్తర మకరలగ్నం రా**1.09-3.01** వర్గోత్తమాంశ రా1.15;శుభాంశ రా1.40; హస్తకు పుష్కరాంశ రా2.01; వివాహ, గృహప్రవేశాలు
ఏప్రిల్	10 సోమ	శు.చతుర్దశి హస్త వృషభలగ్నం ఉ**7.56-9.57** పుష్కరాంశ ఉ8.52;వర్గోత్తమాంశ ఉ8.56;శుభాంశ ఉ9.47 వివాహ, ఉపనయన, అన్నప్రాసనాదులు

జూలై	10 సోమ	శు.చతుర్దశి హస్త మిధునలగ్నం **ఉ9.57-12.09** శుభాంశ మాత్రమే ఉ10.04 ఉపనయన, అన్నప్రాసన, కేశఖండన, ప్రతిష్ఠాదులు
జూలై	10 సోమ	పూర్ణిమ హస్త వృశ్చికలగ్నం **రా8.42-10.56** పుష్కరాంశ రా9.13;వర్గోత్తమాంశ రా9.49;శుభాంశ రా10.04 వివాహ, శుభకరచర్చలు
జూలై	10 సోమ	పూర్ణిమ హస్త మకరలగ్నం **రా1.05-2.57** వర్గోత్తమాంశ రా1.11; శుభాంశ రా1.36;పుష్కరాంశ రా1.57 వివాహం మాత్రమే
జూలై	12 బుధ	బ.పాడ్యమి స్వాతి వృషభలగ్నం **ఉ7.49-9.50** పుష్కరాంశ ఉ8.45; వర్గోత్తమాంశ ఉ8.49;శుభాంశ ఉ9.40 వివాహ, ఉపనయన, అక్షరస్వీకార, అన్నప్రాసనాదులు
జూలై	12 బుధ	బ.పాడ్యమి స్వాతి మిధునలగ్నం **ఉ9.50-12.02** శుభాంశ ఉ9.57; పుష్కరాంశ మ11.36 ఉపనయన, అక్షరస్వీకార, అన్నప్రాసన, ప్రతిష్ఠాదులు
జూలై	12 బుధ	బ.విదియ స్వాతి వృశ్చికలగ్నం **రా8.35-10.49** పుష్కరాంశ రా9.06; వర్గోత్తమాంశ రా9.42;శుభాంశ రా9.57 వివాహ, నూతన వ్యాపార ప్రారంభాదులు
జూలై	14 శుక్ర	బ.తదియ అనూరాధ మిధునలగ్నం **ఉ9.43-11.55** పుష్కరాంశ మ11.29; వర్గోత్తమాంశ మ11.47 వివాహ, అన్నప్రాసన, ప్రతిష్ఠాదులు
జూలై	14 శుక్ర	బ.చవితి అనూరాధ మకరలగ్నం **రా12.51-2.43** వర్గోత్తమ రా12.57;శుభాంశ రా1.22;పుష్కరాంశ రా1.43 వివాహ, గృహప్రవేశాలు
జూలై	15 శని	బ.చవితి అనూరాధ మిధునలగ్నం **ఉ9.39-11.59** శుభాంశ ఉ9.46;పుష్కరాంశ మ11.25;వర్గోత్తమ మ11.43 వివాహ,ఉపనయన,అన్నప్రాసన,అక్షరస్వీకార,కేశఖండనలు
జూలై	16 ఆది	బ.షష్ఠి మూల మకరలగ్నం **రా12.43-2.35** వర్గోత్తమ రా12.49;శుభాంశ రా1.14;పుష్కరాంశ రా1.35 వివాహం మాత్రమే
జూలై	17 సోమ	బ.షష్ఠి మూల మిధునలగ్నం **ఉ9.31-11.43** శుభాంశ ఉ9.38;పుష్కరాంశ మ11.17;వర్గోత్తమాంశ మ11.35 శుభారంభ, శుభచర్చ, అక్షరస్వీకార, అన్నప్రాసనాదులు
జూలై	19 బుధ	బ.అష్టమి ఉత్తరాషాఢ వృశ్చికం **రా8.08-10.22** పుష్కరాంశ రా8.39;వర్గోత్తమాంశ రా9.25;శుభాంశ రా9.30 వివాహం లేదు - గృహప్రవేశం మాత్రమే
జూలై	20 గురు	బ.నవమి శ్రవణం వృశ్చికలగ్నం **రా8.04-10.18** పుష్కరాంశ రా8.35;వర్గోత్తమాంశ రా9.11;శుభాంశ రా9.26 వివాహ, గృహప్రవేశాలు
జూలై	21 శుక్ర	బ.దశమి ధనిష్ఠ వృశ్చికలగ్నం **రా8.00-10.14** పుష్కరాంశ రా8.31;వర్గోత్తమాంశ రా9.07;శుభాంశ రా9.22 గృహప్రవేశం మాత్రమే, వివాహం లేదు

21 శుక్ర	**బ.దశమి ధనిష్ఠ మకరలగ్నం రా12.23-2.15** వర్గోత్తమాంశ రా12.29;శుభాంశ రా12.54;పుష్కరాంశ రా1.15 వివాహ, గృహప్రవేశాలు		
22 శని	**బ.ఏకాదశి శతభిషం మిధునలగ్నం ఉ9.11-11.23** శుభాంశ మాత్రమే ఉ9.18 వివాహ,ఉపనయన,గృహారంభ,అన్న,అక్షర,కేశఖండనాదులు		
22 శని	**బ.ఏకాదశి శతభిషం వృశ్చికలగ్నం రా7.56-10.10** పుష్కరాంశ రా8.27;వర్గోత్తమాంశ రా9.03;శుభాంశ రా9.18 వివాహం లేదు, గృహప్రవేశం మాత్రమే		
22 శని	**బ.ఏకాదశి శతభిషం మకరలగ్నం రా12.19-2.11** వర్గోత్తమ రా12.25;శుభాంశ రా12.50;పుష్కరాంశ రా1.11 వివాహ, గృహప్రవేశం మాత్రమే		

చైత్రం - సాధారణ శుభ సమయాలు

01	శని	శు.పంచమి	రోహిణి	ఉ08.32 నుంచి 12.45 వరకు
01	శని	శు.షష్ఠి	రోహిణి	రా09.18 నుంచి 11.32 వరకు
02	ఆది	శు.షష్ఠి	మృగశిర	ఉ09.37 నుంచి 12.41 వరకు
02	ఆది	శు.సప్తమి	మృగశిర	రా11.28 నుంచి 01.14 వరకు
05	బుధ	శు.దశమి	పుష్యమి	ఉ10.17 నుంచి 11.44 వరకు
05	బుధ	శు.దశమి	పుష్యమి	రా09.02 నుంచి 10.52 వరకు
07	శుక్ర	శు.ఏకాదశి	మఘ	ఉ08.08 నుంచి 08.27 వరకు
07	శుక్ర	శు.ద్వాదశి	మఘ	ఉ09.18 నుంచి 11.16 వరకు
07	శుక్ర	శు.ద్వాదశి	మఘ	రా08.54 నుంచి 11.08 వరకు
09	ఆది	శు.చతుర్దశి	ఉత్తర	రా09.52 నుంచి 02.25 వరకు
09	ఆది	శు.చతుర్దశి	ఉత్తర	రా08.46 నుంచి 11.00 వరకు
10	సోమ	శు.చతుర్దశి	హస్త	ఉ07.56 నుంచి 10.22 వరకు
10	సోమ	పూర్ణిమ	హస్త	ఉ10.23 నుంచి 10.53 వరకు
10	సోమ	పూర్ణిమ	హస్త	సా06.32 నుంచి 10.56 వరకు
12	బుధ	బ.పాడ్యమి	స్వాతి	ఉ07.50 నుంచి 11.42 వరకు
12	బుధ	బ.విదియ	స్వాతి	రా08.35 నుంచి 10.49 వరకు
14	శుక్ర	బ.తదియ	అనూరాధ	ఉ10.48 నుంచి 12.31 వరకు
15	శని	బ.చవితి	అనూరాధ	ఉ09.39 నుంచి మ1.40 వరకు
16	ఆది	బ.పంచమి	మూల	రా08.20 నుంచి 10.34 వరకు
17	సోమ	బ.షష్ఠి	మూల	ఉ09.32 నుంచి మ12.31 వరకు
19	బుధ	బ.అష్టమి	ఉత్తరాషాఢ	మ11.35 నుంచి 01.47 వరకు
19	బుధ	బ.అష్టమి	ఉత్తరాషాఢ	రా08.08 నుంచి 10.22 వరకు
20	గురు	బ.నవమి	శ్రవణం	మ11.31 నుంచి 01.43 వరకు
20	గురు	బ.నవమి	శ్రవణం	రా08.04 నుంచి 10.18 వరకు
21	శుక్ర	బ.దశమి	ధనిష్ఠ	మ11.27 నుంచి 12.30 వరకు
21	శుక్ర	బ.దశమి	ధనిష్ఠ	రా08.00 నుంచి 10.14 వరకు
22	శని	బ.ఏకాదశి	శతభిషం	ఉ09.11 నుంచి 09.46 వరకు
22	శని	బ.ఏకాదశి	శతభిషం	రా07.56 నుంచి 10.10 వరకు

గ్రహభూమి స్వదేశీ విదేశీ పంచాంగము
(ఇండియా, లాస్‌ఏంజిల్స్, న్యూయార్క్, లండన్)

వైశాఖం

2017 ఏప్రిల్ 27 - మే 25

నెల	తేదీ	వివరాలు
ఏప్రిల్	**28 శుక్ర**	శు.తదియ రోహిణి మకరలగ్నం **రా10.55-1.47** శుభాంశ రా12.26;పుష్కరాంశ రా12.47; వివాహ, గృహప్రవేశాలు
ఏప్రిల్	**29 శని**	శు.చవితి మృగశిర కర్కాటకలగ్నం **ఉ10.55-1.07** వర్గోత్తమ మ11.02;పుష్కరాంశ మ11.26;శుభాంశ మ12.16 వివాహ,ఉపనయన, గృహారంభ, అక్షరస్వీకార, కేశఖండనలు
ఏప్రిల్	**29 శని**	శు.చవితి మృగశిర మకరలగ్నం **రా11.51-1.43** వర్గోత్తమ రా11.57;శుభాంశ రా12.22;పుష్కరాంశ రా12.43 వివాహ, గృహప్రవేశాలు
ఏప్రిల్	**29 శని**	శు.పంచమి మృగశిర మీనలగ్నం **తె3.22-4.56** పుష్కరాంశ రా3.44; శుభాంశ తె4.21 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే ఆదివారమనగా)
మే	**01 సోమ**	శు.షష్ఠి పునర్వసు కర్కాటకలగ్నం **ఉ10.47-12.59** వర్గోత్తమ ఉ10.54;పుష్కరాంశ మ11.18;శుభాంశ మ12.08 వివాహ, అన్నప్రాసన,కేశఖండన, ప్రతిష్ఠాదులు
మే	**01 సోమ**	శు.సప్తమి పునర్వసు మీనలగ్నం **రా3.14-4.48** పుష్కరాంశ రా3.36; శుభాంశ తె4.13 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే మంగళవారమనగా)
మే	**04 గురు**	శు.నవమి మఘ మిథునలగ్నం **ఉ8.23-10.35** శుభాంశ మాత్రమే ఉ8.30; వ్యాపార ప్రారంభ, కేశఖండన, అన్నప్రాసనాదులు
మే	**04 గురు**	శు.నవమి మఘ కర్కాటకలగ్నం **ఉ10.35-12.47** పుష్కరాంశ మ11.06; శుభాంశ మ11.56 వివాహ, అక్షరస్వీకార, అన్నప్రాసన, కేశఖండన, ప్రతిష్ఠాదులు
మే	**05 గురు**	శు.దశమి మఘ మీనలగ్నం **రా3.02-4.36** పుష్కరాంశ రా3.24; శుభాంశ తె4.01 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే శుక్రవారమనగా)
మే	**06 శని**	శు.ఏకాదశి ఉత్తర మిథునలగ్నం **ఉ8.15-10.27** శుభాంశ ఉ8.22; పుష్కరాంశ ఉ10.01;వర్గోత్తమ ఉ10.19 ఉపనయన, అక్షరస్వీకార, అన్నప్రాసన, కేశఖండనాదులు
మే	**06 శని**	శు.ఏకాదశి ఉత్తర కర్కాటకలగ్నం **ఉ10.27-12.39** వర్గోత్తమ ఉ10.34;పుష్కరాంశ ఉ10.58;శుభాంశ రా11.48 వివాహ, ఉపనయన, అన్నప్రాసన, అక్షర, ప్రతిష్ఠాదులు
మే	**06 శని**	శు.ద్వాదశి ఉత్తర మకరలగ్నం **రా11.23-12.15** వర్గోత్తమ రా11.29;శుభాంశ రా11.54;పుష్కర రా12.15 వివాహ, గృహప్రవేశాలు (పుష్కర, శుభాంశలకు నిశీధి)
మే	**06 శని**	శు.ద్వాదశి ఉత్తర మీనలగ్నం **రా2.54-4.28** పుష్కరాంశ రా3.16; శుభాంశ రా3.53 (ఇది వివాహానికి తగదు), గృహప్రవేశం మాత్రమే

07 ఆది	**శు.ద్వాదశి హస్త మిధునలగ్నం ఉ8.12-10.23** శుభాంశ ఉ8.18; పుష్కరాంశ ఉ9.57; వర్గోత్తమ ఉ10.15 ఉపనయన, అక్షరస్వీకార, అన్నప్రాసన, కేశఖండనలు
07 ఆది	**శు.ద్వాదశి హస్త కర్కాటకం ఉ10.23-12.35** వర్గోత్తమ ఉ10.30; పుష్కర ఉ10.54;శుభాంశ మ11.44 వివాహ, ఉపనయన, అక్షరస్వీకార, అన్నప్రాసనాదులు
07 ఆది	**శు.త్రయోదశి హస్త మకరలగ్నం రా11.19-1.11** వర్గోత్తమ రా10.25; శుభాంశ రా11.50; పుష్కర రా12.11 వివాహం మాత్రమే (హస్తకు గృహప్రవేశం తగదు)
08 సోమ	**శు.త్రయోదశి హస్త/చిత్ర మిధునలగ్నం ఉ8.07-10.19** హస్తకు శుభాంశ ఉ8.14; చిత్రకు పుష్కరాంశ ఉ9.53 ఉపనయన, కేశఖండన, అక్షరస్వీకారాదులు
08 సోమ	**శు.త్రయోదశి చిత్ర కర్కాటకలగ్నం ఉ10.19-12.31** వర్గోత్తమ ఉ10.26;పుష్కర ఉ10.50;శుభాంశ మ11.40 వివాహ, ఉపనయన,అక్షరస్వీకార,అన్నప్రాసన,ప్రతిష్ఠాదులు
08 సోమ	**శు.చతుర్దశి చిత్ర మకరలగ్నం రా11.15-1.07** వర్గోత్తమ రా11.21;శుభాంశ రా11.46;పుష్కరాంశ రా12.07 వివాహ, గృహప్రవేశాలు (పుష్కరాంశకు నిశీధి)
10 బుధ	**పూర్ణిమ స్వాతి మిధునలగ్నం ఉ7.59-10.11** శుభాంశ ఉ8.06; పుష్కరాంశ ఉ9.45;వర్గోత్తమ ఉ10.03 ఉపనయన, అన్నప్రాసన, కేశఖండన, వ్యాపార ప్రారంభాలు
10 బుధ	**పూర్ణిమ స్వాతి కర్కాటకం ఉ10.11-12.23** వర్గోత్తమాంశ ఉ10.18; పుష్కరాంశ ఉ10.42 వివాహ, ఉపనయన, అన్నప్రాసన, అక్షరస్వీకారాదులు
11 గురు	**బ.పాడ్యమి అనూరాధ మకరలగ్నం రా11.03-12.55** పుష్కరాంశ రా11.55 (నిశీధి) వివాహ, గృహప్రవేశాలు
11 గురు	**బ.పాడ్యమి అనూరాధ మీనలగ్నం రా2.34-4.08** పుష్కర రా2.56;శుభాంశ రా3.33వివాహ, గృహప్రవేశాలు
12 శుక్ర	**బ.విదియ అనూరాధ మిధునలగ్నం ఉ7.51-10.03** పుష్కరాంశ ఉ9.37; వర్గోత్తమాంశ ఉ9.55 ఉపనయన, అక్షర, అన్నప్రాసన, వ్యాపారప్రారంభాదులు
12 శుక్ర	**బ.విదియ అనూరాధ కర్కాటకం ఉ10.03-12.15** వర్గోత్తమ ఉ10.10; పుష్కర ఉ10.34;శుభాంశ మ11.24 వివాహ, ఉపనయన, అన్నప్రాసన,కేశఖండన,అక్షరాదులు
13 శని	**బ.తదియ మూల మకరలగ్నం రా10.55-12.47** వర్గో రా11.01;శుభ రా11.26;పుష్కర రా11.47;వివాహం
13 శని	**బ.తదియ మూల మీనలగ్నం రా2.26-4.00** పుష్కరాంశ రా2.48;శుభాంశ రా3.25; వివాహం మాత్రమే (తెల్లవారితే ఆదివారమనగా)
14 ఆది	**బ.తదియ మూల మిధునలగ్నం ఉ7.43-9.55** శుభాంశ మాత్రమే ఉ7.50; పుష్కరాంశకు వర్జ్యముంది వివాహ, ఉపనయన, అక్షరస్వీకారాదులు

14 **ఆది**	**బ.చవితి మూల కర్కాటకలగ్నం ఉ9.55-12.07** పుష్కరాంశ ఉ10.26; శుభాంశ మ11.16 వివాహ, ఉపనయన, అక్షర, అన్నప్రాసన, ప్రతిష్ఠాదులు
14 **ఆది**	**బ.చవితి మూల మకరలగ్నం రా10.51-12.43** వర్గోత్తమ రా10.57; శుభాంశ రా11.22;పుష్కర రా11.43 వివాహ, గృహప్రవేశాలు
17 **బుధ**	**బ.షష్ఠి శ్రవణం కర్కాటకలగ్నం ఉ9.43-11.55** వర్గోత్తమ ఉ9.50;పుష్కరాంశ ఉ9.14;శుభాంశ మ11.04 వివాహం చేయరాదు, ఉపనయన, కేశఖండన, అక్షరాదులు
17 **బుధ**	**బ.సప్తమి శ్రవణం మకరలగ్నం రా10.39-12.31** వర్గోత్తమ రా10.45;శుభాంశ రా11.10;పుష్కరాంశ రా11.31 వివాహ, గృహప్రవేశాలు (లగ్నచంద్రుడు, గురుదృష్టి)
17 **బుధ**	**బ.సప్తమి శ్రవణం మీనలగ్నం రా2.10-3.44** పుష్కరాంశ రా2.32; శుభాంశ రా3.09 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే గురువారమనగా)
17 **బుధ**	**బ.సప్తమి శ్రవణం మేషలగ్నం తె3.44-5.30** పుష్కరాంశ తె4.57; శుభాంశ తె5.24 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే గురువారమనగా)
18 **గురు**	**బ.అష్టమి ధనిష్ఠ మకరలగ్నం రా10.35-12.27** వర్గోత్తమాంశ రా10.41;శుభాంశ రా11.06;పుష్కర రా11.27 వివాహ, గృహప్రవేశాలు (లగ్నచంద్రుడు కాదు)
18 **గురు**	**బ.అష్టమి ధనిష్ఠ మీనలగ్నం రా2.06-3.40** పుష్కరాంశ రా2.28;శుభాంశ రా3.05;వివాహ,గృహప్రవేశాలు
18 **గురు**	**బ.అష్టమి ధనిష్ఠ మేషలగ్నం రా3.40-5.26** పుష్కరాంశ తె4.53;శుభాంశ తె5.20; వివాహ, గృహప్రవేశాలు
19 **శుక్ర**	**బ.అష్టమి ధనిష్ఠ మిధునలగ్నం ఉ7.23-9.35** శుభాంశ ఉ7.30; పుష్కరాంశ ఉ9.09;వర్గోత్తమ ఉ9.27 ఉపనయన, కేశఖండన, అక్షరాభ్యాస, వ్యాపారప్రారంభాలు
19 **శుక్ర**	**బ.నవమి శతభిషం మకరలగ్నం రా10.31-12.23** వర్గోత్తమ రా10.37;శుభాంశ రా11.02;పుష్కరాంశ రా11.23 వివాహ, గృహప్రవేశాలు
19 **శుక్ర**	**బ.నవమి శతభిషం మీనలగ్నం రా2.02-3.36** పుష్కర రా2.24;శుభాంశ రా3.01; వివాహ,గృహప్రవేశాలు
19 **శుక్ర**	**బ.నవమి శతభిషం మేషలగ్నం తె3.36-5.22** పుష్కరాంశ తె4.49; శుభాంశ తె5.16;వివాహ,గృహప్రవేశాలు (తెల్లవారితే శనివారమనగా)
20 **శని**	**బ.నవమి శతభిషం మిధునలగ్నం ఉ7.19-9.31** శుభాంశ ఉ7.26; పుష్కరాంశ ఉ9.05; వర్గోత్తమ ఉ9.23 ఉపనయన, అన్నప్రాసన, కేశఖండన, వ్యాపారాదులు
21 **ఆది**	**బ.ఏకాదశి ఉత్తరాభాద్ర మకరలగ్నం రా10.23-12.15** వర్గోత్తమరా10.29;శుభాంశ రా10.54;పుష్కరాంశ రా11.15 వివాహ, గృహప్రవేశాలు

మే 2017	**21 ఆది**	**బ.ఏకాదశి ఉత్తరాభాద్ర మేషలగ్నం తె3.28-5.14** పుష్కరాంశ తె4.41; శుభాంశ తె5.08; వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే సోమవారమనగా)
మే 2017	**22 సోమ**	**బ.ఏకాదశి ఉత్తరాభాద్ర మిథునలగ్నం ఉ7.11-9.23** శుభాంశ ఉ7.18; పుష్కరాంశ ఉ8.57;వర్గోత్తమ ఉ9.15 ఉపనయన, అన్నప్రాసన, అక్షరస్వీకార, కేశఖండనాదులు
మే 2017	**22 సోమ**	**బ.ఏకాదశి ఉత్తరాభాద్ర కర్కాటకలగ్నం ఉ9.23-11.35** వర్గోత్తమాంశ ఉ9.30; పుష్కరాంశ ఉ9.54 ఉపనయన, అన్నప్రాసన, అక్షరస్వీకార, కేశఖండనాదులు

వైశాఖం - సాధారణ శుభ సమయాలు

ఏప్రిల్ 2017	28 శుక్ర	శు.తదియ	రోహిణి	రా07.32 నుంచి 09.46 వరకు
	29 శని	శు.చవితి	రోహిణి	ఉ08.43 నుంచి 10.55 వరకు
	29 శని	శు.చవితి	మృగశిర	ఉ10.58 నుంచి మ1.07 వరకు
	29 శని	శు.చవితి	మృగశిర	రా07.28 నుంచి 09.42 వరకు
మే 2017	01 సోమ	శు.షష్ఠి	పునర్వసు	ఉ08.35 నుంచి మ12.28 వరకు
	04 గురు	శు.నవమి	మఘ	ఉ08.23 నుంచి 09.56 వరకు
	04 గురు	శు.నవమి	మఘ	ఉ10.50 నుంచి 12.47 వరకు
	04 గురు	శు.దశమి	మఘ	రా07.30 నుంచి 09.22 వరకు
	06 శని	శు.ఏకాదశి	ఉత్తర	ఉ08.15 నుంచి 12.39 వరకు
	06 శని	శు.ఏకాదశి	ఉత్తర	రా07.00 నుంచి 08.30 వరకు
మే 2017	07 ఆది	శు.ద్వాదశి	హస్త	ఉ08.11 నుంచి 12.35 వరకు
	07 ఆది	శు.ద్వాదశి	హస్త	సా06.56 నుంచి 09.10 వరకు
	08 సోమ	శు.త్రయోదశి	హస్త	ఉ08.07 నుంచి 09.44 వరకు
	08 సోమ	శు.త్రయోదశి	చిత్ర	ఉ09.45 నుంచి 12.28 వరకు
	08 సోమ	శు.త్రయోదశి	చిత్ర	రా08.16 నుంచి 09.06 వరకు
మే 2017	10 బుధ	పూర్ణిమ	స్వాతి	ఉ07.59 నుంచి 11.37 వరకు
	11 గురు	బ.పాడ్యమి	అనూరాధ	సా06.40 నుంచి 08.54 వరకు
	12 శుక్ర	బ.విదియ	అనూరాధ	ఉ09.06 నుంచి 12.15 వరకు
	12 శుక్ర	బ.విదియ	అనూరాధ	సా06.36 నుంచి 08.13 వరకు
మే 2017	14 ఆది	బ.తదియ	మూల	ఉ07.43 నుంచి 08.09 వరకు
	14 ఆది	బ.చవితి	మూల	ఉ10.18 నుంచి 12.07 వరకు
	14 ఆది	బ.చవితి	మూల	సా06.28 నుంచి 08.42 వరకు
	17 బుధ	బ.షష్ఠి	శ్రవణం	ఉ09.43 నుంచి 11.37 వరకు
	17 బుధ	బ.సప్తమి	శ్రవణం	సా06.16 నుంచి 08.30 వరకు
మే 2017	18 గురు	బ.సప్తమి	ధనిష్ఠ	ఉ10.48 నుంచి 11.51 వరకు
	18 గురు	బ.అష్టమి	ధనిష్ఠ	సా06.12 నుంచి 08.26 వరకు
	19 శుక్ర	బ.అష్టమి	ధనిష్ఠ	ఉ07.23 నుంచి 08.12 వరకు
	19 శుక్ర	బ.అష్టమి	ధనిష్ఠ	ఉ09.05 నుంచి 09.35 వరకు
	19 శుక్ర	బ.నవమి	శతభిషం	రా07.50 నుంచి 08.22 వరకు
మే 2017	20 శని	బ.నవమి	శతభిషం	ఉ07.22 నుంచి 09.31 వరకు
	21 ఆది	బ.ఏకాదశి	ఉత్తరాభాద్ర	సా06.00 నుంచి 08.14 వరకు
	22 సోమ	బ.ఏకాదశి	ఉత్తరాభాద్ర	ఉ07.11 నుంచి 10.10 వరకు
	22 సోమ	బ.ఏకాదశి	రేవతి	ఉ10.11 నుంచి 11.35 వరకు

జ్యేష్ఠం

2017 మే 26 - జూన్ 24

27 శని
శు.విదియ మృగశిర కర్కాటకలగ్నం ఉ9.03-11.15
వర్గోత్తమాంశ ఉ9.10;పుష్కర ఉ9.34;శుభాంశ ఉ10.24
వివాహ, ఉపనయన, అక్షరస్వీకార, అన్నప్రాసనాదులు

28 ఆది
శు.చవితి పునర్వసు మకరలగ్నం రా9.55-11.47
వర్గోత్తమాంశ రా10.21;శుభాంశ రా10.26;పుష్కర రా10.47
వివాహ, గృహప్రవేశాలు

28 ఆది
శు.చవితి పునర్వసు మీనలగ్నం రా1.26-3.00
పుష్కరాంశ రా1.48;శుభాంశ రా2.25;వివాహ,గృహప్రవేశాలు

28 ఆది
శు.చవితి పునర్వసు మేషలగ్నం రా3.00-4.46
పుష్కరాంశ తె4.13;శుభాంశ తె4.40;వివాహ,గృహప్రవేశాలు
(తెల్లవారితే సోమవారమనగా)

31 బుధ
శు.సప్తమి మఘ మీనలగ్నం రా1.14-2.48
పుష్కరాంశ రా1.36;శుభాంశ రా2.13;వివాహ,గృహప్రవేశాలు

31 బుధ
శు.సప్తమి మఘ మేషలగ్నం రా2.48-4.34
పుష్కరాంశ తె4.01;శుభాంశ తె4.28;వివాహ,గృహప్రవేశాలు
(తెల్లవారితే గురువారమనగా)

01 గురు
శు.అష్టమి మఘ కర్కాటకలగ్నం ఉ8.43-10.55
వర్గోత్తమాంశ ఉ8.50; పుష్కరాంశ ఉ9.14;
వివాహ,గృహారంభ,ఉపనయన,కేశఖండన, అన్నప్రాసనాదులు

02 శుక్ర
శు.నవమి ఉత్తర మకరలగ్నం రా9.35-11.27
వర్గోత్తమాంశ రా9.41;శుభాంశ రా10.06;పుష్కరాంశ రా10.27
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు

02 శుక్ర
శు.నవమి ఉత్తర మేషలగ్నం రా2.40-4.26
పుష్కరాంశ రా3.53;శుభాంశ తె4.20;వివాహ,గృహప్రవేశాలు

03 శని
శు.దశమి ఉత్తర కర్కాటకలగ్నం ఉ8.35-10.47
వర్గోత్తమాంశ ఉ8.42;పుష్కరాంశ ఉ9.06;శుభాంశ ఉ9.56
వివాహ,ఉపనయన,గృహారంభ,కేశఖండన,అక్షర,అన్నప్రాసనలు

03 శని
శు.దశమి హస్త మకరలగ్నం రా9.31-11.23
వర్గో రా9.37;శుభ రా10.02;పుష్కర రా10.23;వివాహం

03 శని
శు.దశమి హస్త మేషలగ్నం రా2.36-4.22
పుష్కరాంశ రా3.49;శుభాంశ తె4.16;వివాహం మాత్రమే

04 ఆది
శు.ఏకాదశి హస్త కర్కాటకలగ్నం ఉ8.31-10.43
వర్గోత్తమాంశ ఉ8.38;పుష్కరాంశ ఉ9.02;శుభాంశ ఉ9.52
వివాహ,ఉపనయన,కేశఖండన,అక్షరస్వీకార,అన్నప్రాసనలు

04 ఆది
శు.ఏకాదశి చిత్ర మకరలగ్నం రా9.27-11.19
వర్గోత్తమాంశ రా9.33;శుభాంశ రా9.58;పుష్కర రా10.19
వివాహ, గృహప్రవేశ, అనురాగ సంస్కారాలు

04 ఆది
శు.ఏకాదశి చిత్ర మేషలగ్నం రా2.32-4.18
పుష్కరాంశ రా3.45; శుభాంశ తె4.16
వివాహ, గృహప్రవేశాలు

05 సోమ	**శు.ఏకాదశి చిత్ర కర్కాటకలగ్నం ఉ8.27-10.39** వర్గోత్తమాంశ ఉ8.34; పుష్కరాంశ ఉ8.58 వివాహ,గృహారంభ,ఉపనయన, అక్షర,అన్నప్రాసన,కేశఖండనలు
05 సోమ	**శు.ద్వాదశి స్వాతి మకరలగ్నం రా9.23-11.15** వర్గోత్తమాంశ రా9.29;శుభాంశ రా9.54;పుష్కర రా10.11 వివాహం మాత్రమే (గృహప్రవేశం తగదు)
07 బుధ	**శు.చతుర్దశి అనూరాధ మీనలగ్నం రా12.46-2.20** పుష్కర రా1.08;శుభాంశ రా1.45;వివాహ,గృహప్రవేశాలు
08 గురు	**శు.చతుర్దశి అనూరాధ కర్కాటకలగ్నం ఉ8.15-10.27** వర్గోత్తమ ఉ8.22;పుష్కర ఉ8.46; శుభాంశ ఉ9.36 వివాహ, ఉపనయన, గృహారంభ, అన్నప్రాసన,అక్షరాదులు
08 గురు	**పూర్ణిమ అనూరాధ మకరలగ్నం రా9.11-11.03** వర్గోత్తమాంశ రా9.17;శుభాంశ రా9.42;పుష్కర రా10.03 వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు
08 గురు	**పూర్ణిమ అనూరాధ మీనలగ్నం రా12.42-2.16** పుష్కర రా1.04;శుభాంశ రా1.41;వివాహ,గృహప్రవేశాలు
10 శని	**బ.పాడ్యమి మూల కర్కాటకలగ్నం ఉ8.07-10.19** వర్గోత్తమ ఉ8.14; పుష్కర ఉ8.38; శుభాంశ ఉ9.28 వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షర, కేశఖండనాదులు
10 శని	**బ.విదియ మూల మకరలగ్నం రా9.03-10.55** వర్గోత్తమ రా9.09;శుభాంశ రా9.34;పుష్కరాంశ రా9.55 వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు
10 శని	**బ.విదియ మూల మీనలగ్నం రా12.34-2.08** పుష్కర రా12.56;శుభాంశ రా1.33;వివాహ,గృహప్రవేశాలు
10 శని	**బ.విదియ మూల మేషలగ్నం రా2.08-3.54** పుష్కర రా3.21; శుభాంశ రా3.48;వివాహ,గృహప్రవేశాలు
12 సోమ	**బ.తదియ ఉత్తరాషాఢ మకరలగ్నం రా8.55-10.47** పుష్కరాంశ రా9.47;వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు
12 సోమ	**బ.3/4 ఉత్తరాషాఢ మీనలగ్నం రా12.26-2.00** పుష్కరాంశ రా12.48;చవితికి శుభాంశ రా1.25; వివాహ, గృహప్రవేశాలు
12 సోమ	**బ.చవితి ఉత్తరాషాఢ మేషలగ్నం రా2.00-3.46** పుష్కర రా3.13;శుభాంశ రా3.40;వివాహ,గృహప్రవేశాలు
14 బుధ	**బ.పంచమి శ్రవణం కర్కాటకలగ్నం ఉ7.51-10.03** వర్గోత్తమ ఉ7.58; పుష్కర ఉ8.22;శుభాంశ ఉ9.12 (వివాహం లేదు),ఉపనయన,గృహారంభ,అక్షర,వ్యాపారాలు
14 బుధ	**బ.పంచమి ధనిష్ఠ మీనలగ్నం రా12.18-1.52** పుష్కర రా12.40;శుభాంశ రా1.17;వివాహ,గృహప్రవేశాలు
14 బుధ	**బ.పంచమి ధనిష్ఠ మేషలగ్నం రా1.52-3.38** పుష్కర రా3.05;శుభాంశ రా3.32;వివాహ,గృహప్రవేశాలు
15 గురు	**బ.షష్ఠి శతభిషం మకరలగ్నం రా8.44-10.36** వర్గోత్తమ రా8.50;శుభాంశ రా9.15;పుష్కర రా9.36; వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు

15 గురు — **బ.షష్ఠి శతభిషం మేషలగ్నం రా1.49-3.35**
పుష్కర రా3.02;శుభాంశ రా3.29;వివాహ,గృహప్రవేశాలు

17 శని — **బ.అష్టమి ఉత్తరాభాద్ర మకరలగ్నం రా8.36-10.28**
వర్గోత్తమాంశ రా8.42;శుభాంశ రా9.07;పుష్కర రా9.28
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు

17 శని — **బ.అష్టమి ఉత్తరాభాద్ర మేషలగ్నం రా1.41-3.25**
పుష్కరాంశ రా2.54; శుభాంశ రా3.21;వివాహ,గృహప్రవేశాలు

18 ఆది — **బ.నవమి ఉత్తరాభాద్ర కర్కాటకలగ్నం ఉ7.36-9.48**
వర్గోత్తమ ఉ7.43;పుష్కర ఉ8.07;శుభాంశ ఉ8.57
వివాహ, ఉపనయన, గృహారంభ, అన్నప్రాసన,అక్షరాదులు

18 ఆది — **బ.నవమి రేవతి మకరలగ్నం రా8.32-10.24**
వర్గోత్తమ రా8.38;శుభాంశ రా9.03;పుష్కర రా9.24
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు

18 ఆది — **బ.నవమి రేవతి మేషలగ్నం రా1.37-3.23**
పుష్కర రా2.50;శుభాంశ రా3.17;వివాహ,గృహప్రవేశాలు

19 సోమ — **బ.దశమి రేవతి కర్కాటకలగ్నం ఉ7.32-9.44**
వర్గోత్తమాంశ ఉ7.39;పుష్కరాంశ ఉ8.03;శుభాంశ ఉ8.53
వివాహ,ఉపనయన,గృహారంభ, అక్షర,అన్నప్రాసన,కేశఖండనలు

19 సోమ — **బ.దశమి అశ్వని మకరలగ్నం రా8.28-10.20**
వర్గోత్తమాంశ రా8.34;శుభాంశ రా8.59;పుష్కర రా9.20
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు

జూన్ 2017

19 సోమ — **బ.దశమి అశ్వని మీనలగ్నం రా11.59-1.33**
పుష్కరాంశ రా12.21;శుభాంశ రా12.58
వివాహ, గృహప్రవేశాలు

జ్యేష్ఠం - సాధారణ శుభ సమయాలు

మే 2017

26	శుక్ర	శు.పాడ్యమి	రోహిణి	ఉ06.55	నుంచి	08.11	వరకు
26	శుక్ర	శు.పాడ్యమి	రోహిణి	ఉ09.07	నుంచి	11.19	వరకు
26	శుక్ర	శు.పాడ్యమి	రోహిణి	సా05.40	నుంచి	07.54	వరకు
27	శని	శు.విదియ	మృగశిర	ఉ09.03	నుంచి	11.15	వరకు
28	ఆది	శు.చవితి	పునర్వసు	మ03.32	నుంచి	04.47	వరకు
28	ఆది	శు.చవితి	పునర్వసు	రా09.55	నుంచి	11.47	వరకు
29	సోమ	శు.చవితి	పునర్వసు	ఉ08.55	నుంచి	11.07	వరకు
29	సోమ	శు.పంచమి	పుష్యమి	మ03.58	నుంచి	05.28	వరకు
29	సోమ	శు.పంచమి	పుష్యమి	రా10.27	నుంచి	11.43	వరకు
31	బుధ	శు.సప్తమి	మఘ	మ03.11	నుంచి	05.20	వరకు
01	గురు	శు.అష్టమి	మఘ	ఉ08.43	నుంచి	09.55	వరకు
02	శుక్ర	శు.నవమి	ఉత్తర	మ03.03	నుంచి	05.12	వరకు
02	శుక్ర	శు.నవమి	ఉత్తర	రా09.35	నుంచి	11.27	వరకు
03	శని	శు.దశమి	ఉత్తర	ఉ08.35	నుంచి	10.47	వరకు
03	శని	శు.దశమి	హస్త	మ02.58	నుంచి	05.08	వరకు
03	శని	శు.దశమి	హస్త	రా09.31	నుంచి	10.31	వరకు
04	ఆది	శు.ఏకాదశి	హస్త	ఉ08.31	నుంచి	10.43	వరకు
04	ఆది	శు.ఏకాదశి	చిత్ర	మ03.26	నుంచి	04.49	వరకు

జూన్ 2017

ఆషాఢం - సాధారణ శుభ సమయాలు

జూన్ 2017	25	ఆది	శు.విదియ	పునర్వసు	ఉ07.08	నుంచి	09.20	వరకు
	25	ఆది	శు.విదియ	పునర్వసు	రా08.04	నుంచి	09.56	వరకు
	26	సోమ	శు.తదియ	పుష్యమి	ఉ08.13	నుంచి	09.16	వరకు
	26	సోమ	శు.తదియ	పుష్యమి	మ11.22	నుంచి	12.35	వరకు
	26	సోమ	శు.తదియ	పుష్యమి	రా08.00	నుంచి	09.52	వరకు
జూన్ 2017	28	బుధ	శు.పంచమి	మఘ	ఉ06.56	నుంచి	07.37	వరకు
	28	బుధ	శు.పంచమి	మఘ	మ11.14	నుంచి	11.43	వరకు
	28	బుధ	శు.పంచమి	మఘ	సా05.43	నుంచి	06.33	వరకు
	30	శుక్ర	శు.సప్తమి	ఉత్తర	ఉ06.48	నుంచి	08.16	వరకు
	30	శుక్ర	శు.సప్తమి	ఉత్తర	మ11.06	నుంచి	12.36	వరకు
	30	శుక్ర	శు.అష్టమి	ఉత్తర	సా06.01	నుంచి	08.16	వరకు
	30	శుక్ర	శు.అష్టమి	హస్త	రా08.17	నుంచి	09.36	వరకు
జూలై 2017	01	శని	శు.అష్టమి	హస్త	ఉ07.27	నుంచి	08.56	వరకు
	01	శని	శు.అష్టమి	హస్త	మ11.02	నుంచి	01.07	వరకు
	01	శని	శు.నవమి	హస్త	సా06.52	నుంచి	09.32	వరకు
	02	ఆది	శు.నవమి	చిత్ర	ఉ10.58	నుంచి	01.03	వరకు
	02	ఆది	శు.నవమి	చిత్ర	సా05.49	నుంచి	08.19	వరకు
	02	ఆది	శు.దశమి	చిత్ర	రా08.20	నుంచి	09.28	వరకు
జూలై 2017	03	సోమ	శు.దశమి	స్వాతి	ఉ08.00	నుంచి	08.48	వరకు
	03	సోమ	శు.దశమి	స్వాతి	ఉ10.54	నుంచి	12.36	వరకు
	03	సోమ	శు.దశమి	స్వాతి	సా05.23	నుంచి	09.24	వరకు
జూలై 2017	04	ఆది	శు.ఏకాదశి	చిత్ర	రా09.27	నుంచి	11.19	వరకు
	05	సోమ	శు.ఏకాదశి	చిత్ర	ఉ08.27	నుంచి	09.42	వరకు
	05	సోమ	శు.ద్వాదశి	చిత్ర	ఉ09.43	నుంచి	10.39	వరకు
	05	సోమ	శు.ద్వాదశి	స్వాతి	రా09.23	నుంచి	11.15	వరకు
జూలై 2017	08	గురు	శు.చతుర్దశి	అనూరాధ	ఉ08.15	నుంచి	09.56	వరకు
	08	గురు	పూర్ణిమ	అనూరాధ	సా04.17	నుంచి	04.48	వరకు
	08	గురు	పూర్ణిమ	అనూరాధ	రా09.11	నుంచి	11.03	వరకు
	10	శని	బ.పాడ్యమి	మూల	ఉ08.07	నుంచి	10.19	వరకు
	10	శని	బ.విదియ	మూల	రా09.03	నుంచి	10.55	వరకు
జూలై 2017	12	సోమ	బ.తదియ	ఉత్తరాషాఢ	రా09.28	నుంచి	10.47	వరకు
	14	బుధ	బ.పంచమి	శ్రవణం	ఉ07.51	నుంచి	10.03	వరకు
	14	బుధ	బ.పంచమి	శ్రవణం	మ02.15	నుంచి	03.33	వరకు
	14	బుధ	బ.పంచమి	ధనిష్ఠ	రా09.34	నుంచి	10.39	వరకు
జూలై 2017	15	గురు	బ.షష్ఠి	ధనిష్ఠ	మ02.11	నుంచి	03.08	వరకు
	15	గురు	బ.షష్ఠి	శతభిషం	రా08.44	నుంచి	10.36	వరకు
	16	శుక్ర	బ.సప్తమి	శతభిషం	మ02.07	నుంచి	04.17	వరకు
	17	శని	బ.నవమి	ఉత్తరాభాద్ర	రా08.36	నుంచి	10.28	వరకు
	18	ఆది	బ.నవమి	ఉత్తరాభాద్ర	ఉ07.36	నుంచి	09.48	వరకు
జూలై 2017	18	ఆది	బ.నవమి	ఉత్తరాభాద్ర	మ02.00	నుంచి	04.09	వరకు
	18	ఆది	బ.నవమి	రేవతి	రా08.32	నుంచి	10.24	వరకు
	19	సోమ	బ.దశమి	రేవతి	ఉ07.32	నుంచి	09.44	వరకు
	19	సోమ	బ.దశమి	అశ్వని	రా08.28	నుంచి	10.20	వరకు

05	బుధ	శు.ద్వాదశి	అనూరాధ	ఉ06.28	నుంచి	08.40	వరకు
05	బుధ	శు.ద్వాదశి	అనూరాధ	సా05.15	నుంచి	09.16	వరకు
06	గురు	శు.త్రయోదశి	అనూరాధ	ఉ06.24	నుంచి	08.25	వరకు
07	శుక్ర	శు.చతుర్దశి	మూల	మ11.22	నుంచి	12.37	వరకు
07	శుక్ర	శు.చతుర్దశి	మూల	సా05.07	నుంచి	08.17	వరకు
08	శని	శు.చతుర్దశి	మూల	ఉ06.16	నుంచి	07.31	వరకు
08	శని	పూర్ణిమ	మూల	ఉ07.32	నుంచి	10.34	వరకు
09	ఆది	బ.పాడ్యమి	ఉత్తరాషాఢ	సా05.50	నుంచి	09.00	వరకు
10	సోమ	బ.పాడ్యమి	ఉత్తరాషాఢ	ఉ06.08	నుంచి	08.20	వరకు
10	సోమ	బ.పాడ్యమి	ఉత్తరాషాఢ	ఉ10.26	నుంచి	11.25	వరకు
10	సోమ	బ.విదియ	ఉత్తరాషాఢ	మ11.26	నుంచి	12.31	వరకు
10	సోమ	బ.విదియ	ఉత్తరాషాఢ	సా04.55	నుంచి	07.09	వరకు
10	సోమ	బ.విదియ	శ్రవణం	రా07.10	నుంచి	08.56	వరకు
12	బుధ	బ.తదియ	ధనిష్ఠ	ఉ10.18	నుంచి	11.46	వరకు
12	బుధ	బ.చవితి	ధనిష్ఠ	సా06.56	నుంచి	08.48	వరకు
13	గురు	బ.చవితి	శతభిషం	ఉ10.56	నుంచి	12.19	వరకు
13	గురు	బ.పంచమి	శతభిషం	సా06.52	నుంచి	08.44	వరకు
15	శని	బ.షష్ఠి	ఉత్తరాభాద్ర	ఉ10.07	నుంచి	10.19	వరకు
15	శని	బ.సప్తమి	ఉత్తరాభాద్ర	సా06.44	నుంచి	08.36	వరకు
16	ఆది	బ.సప్తమి	రేవతి	ఉ10.02	నుంచి	12.07	వరకు
16	ఆది	బ.అష్టమి	రేవతి	సా06.40	నుంచి	08.32	వరకు
17	సోమ	బ.నవమి	అశ్వని	సా06.36	నుంచి	07.28	వరకు
19	బుధ	బ.ఏకాదశి	రోహిణి	రా07.46	నుంచి	08.20	వరకు
19	బుధ	బ.ఏకాదశి	రోహిణి	రా09.59	నుంచి	11.33	వరకు

శ్రావణం

2017 జూలై 24 - ఆగస్టు 21

26 బుధ	**శు.చవితి ఉత్తర మిధునలగ్నం రా2.52-5.04** వర్గోత్తమ మాత్రమే తె4.56;వివాహం, (తెల్లవారితే గురువారం)
27 గురు	**శు.పంచమి ఉత్తర కన్యాలగ్నం ఉ9.18-11.23** వర్గోత్తమాంశ ఉ9.25; పుష్కరాంశ ఉ9.49 వివాహ,ఉపనయన,గృహారంభ,అక్షర,అన్నప్రాసన,కేశఖండనలు
27 గురు	**శు.పంచమి ఉత్తర తులాలగ్నం మ11.23-1.33** వర్గోత్తమ మాత్రమే మ11.30;మిగిలిన అంశలకు వర్జ్య స్పర్శ వివాహ,అక్షర,అన్నప్రాసన,ప్రతిష్ఠ,కేశఖండనలు
27 గురు	**శు.పంచమి ఉత్తర మీనలగ్నం రా9.27-11.01** పుష్కరాంశ రా9.49; శుభాంశ రా10.26 వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు
27 గురు	**శు.పంచమి ఉత్తర మేషలగ్నం రా11.01-12.47** పుష్కర రా12.14;శుభాంశ రా12.41;వివాహ,గృహప్రవేశాలు
27 గురు	**శు.పంచమి ఉత్తర మిధునలగ్నం రా2.48-5.00** శుభాంశ రా2.55;పుష్కరాంశ తె4.34; వివాహ,గృహప్రవేశాలు (తెల్లవారితే శుక్రవారమనగా)
28 శుక్ర	**శు.షష్ఠి హస్త తులాలగ్నం మ11.19-1.29** వర్గోత్తమ మాత్రమే మ11.26;వివాహ,అక్షర,అన్నప్రాసనలు

జూలై 2017

28 శుక్ర **శు.షష్ఠి హస్త మేషలగ్నం రా10.57-12.43**
పుష్కరాంశ రా12.10;శుభాంశ రా12.37;వివాహం మాత్రమే

28 శుక్ర **శు.షష్ఠి హస్త మిథునలగ్నం రా2.44-4.56**
శుభాంశ రా2.51; పుష్కర తె4.30;వర్గోత్తమ తె4.48
వివాహం మాత్రమే (తెల్లవారితే శనివారమనగా)

29 శని **శు.సప్తమి చిత్ర తులాలగ్నం మ11.15-1.25**
వర్గోత్తమాంశ మాత్రమే మ11.22
వివాహ,అక్షర, అన్నప్రాసన, కేశఖండన, ప్రతిష్ఠాదులు

29 శని **శు.సప్తమి చిత్ర మిథునలగ్నం రా2.40-4.52**
శుభాంశ రా2.47;పుష్కర తె4.26;వర్గోత్తమ తె4.44
వివాహ,గృహప్రవేశాలు (తెల్లవారితే ఆదివారమనగా)

30 ఆది **శు.అష్టమి స్వాతి కన్యాలగ్నం ఉ9.06-11.11**
వర్గోత్తమ ఉ9.13; పుష్కరాంశ ఉ9.37; శుభాంశ ఉ10.27
వివాహ, ఉపనయన, అక్షరాభ్యాస, అన్నప్రాసన,కేశఖండనలు

30 ఆది **శు.అష్టమి స్వాతి మిథునలగ్నం రా2.36-4.48**
శుభాంశ రా2.43;పుష్కరాంశ తె4.22;వర్గోత్తమ తె4.40
వివాహం మాత్రమే, గృహప్రవేశం తగదు (తెల్లవారితే సోమవారం)

31 సోమ **శు.అష్టమి స్వాతి కన్యాలగ్నం ఉ9.02-11.07**
వర్గోత్తమ ఉ9.09; పుష్కరాంశ ఉ9.33
వివాహ, ఉపనయన,అన్నప్రాసన, కేశఖండన,అక్షరాదులు

స్వదేశీ విదేశీ పంచాంగము 'గ్రహభూమి'

ఆగస్టు 2017

02 బుధ **శు.దశమి అనూరాధ కన్యాలగ్నం ఉ8.54-10.59**
వర్గోత్తమ ఉ9.01;పుష్కరాంశ ఉ9.25;శుభాంశ ఉ10.15
వివాహ,గృ.ఆ.ఉపనయన, కేశఖండన,అక్షర,అన్నప్రాసనలు

02 బుధ **శు.దశమి అనూరాధ తులాలగ్నం ఉ10.59-1.09**
వర్గో మాత్రమే మ11.06;వివాహ,ఉపనయన,అక్షరాదులు

03 గురు **శు.ద్వాదశి మూల మీనలగ్నం రా8.59-10.33**
పుష్కర రా9.21;శుభాంశ రా9.58;వివాహ,గృహప్రవేశాలు
శు.ద్వాదశి మూల మేషలగ్నం రా10.33-12.19
పుష్కర రా11.46;శుభాంశ రా12.13;వివాహ,గృహప్రవేశాలు

03 గురు **శు.ద్వాదశి మూల మిథునలగ్నం రా2.20-4.32**
శుభాంశ రా2.27 మాత్రమే (వివాహం లేదు), గృహప్రవేశం

04 శుక్ర **శు.ద్వాదశి మూల కన్యాలగ్నం ఉ8.46-10.51**
శుభాంశ ఉ10.07 మాత్రమే, పుష్కరాంశకు దుర్ముహూర్తం
వివాహ, ఉపనయన, గృహారంభ, కేశఖండన, అక్షరాదులు

04 శుక్ర **శు.ద్వాదశి మూల తులాలగ్నం ఉ10.51-1.01**
వర్గోత్తమ మాత్రమే ఉ10.58;వివాహ,అక్షర,ఉపనయనాలు

05 శని **శు.చతుర్దశి ఉత్తరాషాఢ మిథునలగ్నం రా2.12-4.24**
శుభాంశ రా2.19;పుష్కర రా3.58; వర్గోత్తమ తె4.16
వివాహం లేదు, గృహప్రవేశం మాత్రమే (తెల్లవారితే ఆదివారం)

06 ఆది **శు.చతుర్దశి ఉత్తరాషాఢ తులాలగ్నం ఉ10.43-12.53**
వర్గో ఉ10.50; వివాహ,ఉప,గృ.ఆ,అక్షర,అన్నప్రాసనాదులు

ఆగస్టు 2017	06 ఆది	శు.చతుర్దశి ఉత్తరాషాఢ మీనలగ్నం రా8.47-10.21 పుష్కరాంశ రా9.09;శుభాంశ రా9.46;వివాహ,గృహప్రవేశాలు
ఆగస్టు 2017	09 బుధ	బ.విదియ శతభిషం కన్యాలగ్నం ఉ8.26-10.31 వర్గోత్తమాంశ ఉ8.33;పుష్కరాంశ ఉ8.57;శుభాంశ ఉ9.47 వివాహ,ఉపనయన,గృహారంభ,కేశఖండన,అన్నప్రాసనాదులు
ఆగస్టు 2017	09 బుధ	బ.విదియ శతభిషం తులాలగ్నం ఉ10.31-12.41 వర్గోత్తమ మాత్రమే ఉ10.38; పుష్కరాంశకు దుర్ముహూర్తం వివాహ, ఉపనయన, గృహారంభ, కేశఖండన, అన్నప్రాసనలు
ఆగస్టు 2017	09 బుధ	బ.విదియ శతభిషం మీనలగ్నం రా8.35-10.03 పుష్కరాంశ రా8.57; శుభాంశ రా9.34 బ.విదియ శతభిషం మేషలగ్నం రా10.09-11.55 పుష్కరాంశ రా11.22; శుభాంశ రా11.49 వివాహ,గృహప్రవేశాలు
ఆగస్టు 2017	09 బుధ	బ.తదియ శతభిషం మిధునలగ్నం రా1.56-4.08 శుభాంశ రా2.03; పుష్కర రా3.42; వర్గోత్తమ తె4.02 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే గురువారమనగా)
ఆగస్టు 2017	11 శుక్ర	బ.చవితి ఉత్తరాభాద్ర కన్యాలగ్నం ఉ8.18-10.23 శుభాంశ ఉ9.39; ఉప,గృ.ఆ,అక్షర,అన్నప్రాసనలు,వివాహం లేదు
ఆగస్టు 2017	11 శుక్ర	బ.చవితి ఉత్తరాభాద్ర తులాలగ్నం ఉ10.23-12.33 వర్గోత్తమ ఉ10.30; పుష్కరాంశ మ12.08 వివాహ, గృహారంభ, అక్షరస్వీకార, అన్నప్రాసన, ప్రతిష్ఠాదులు
ఆగస్టు 2017	11 శుక్ర	బ.చవితి ఉత్తరాభాద్ర మేషం రా10.01-11.47 పుష్కర రా11.14; శుభాంశ రా11.41;వివాహ,గృహప్రవేశాలు
ఆగస్టు 2017	11 శుక్ర	బ.పంచమి ఉత్తరాభాద్ర మిధునం రా1.48-4.00 శుభాంశ రా1.55;పుష్కర రా3.34;వర్గోత్తమాంశ రా3.52 వివాహ,గృహప్రవేశాలు (తెల్లవారితే శనివారమనగా)
ఆగస్టు 2017	12 శని	బ.పంచమి రేవతి కన్యాలగ్నం ఉ8.14-10.19 వర్గోత్తమ ఉ8.21;పుష్కరాంశ ఉ8.45;శుభాంశ ఉ9.35 ఉపనయన,గృహారంభ,అక్షర,అన్నప్రాసన (వివాహం లేదు) బ.పంచమి రేవతి తులాలగ్నం ఉ10.19-12.29 వర్గోత్తమ ఉ10.26;పుష్కరాంశ మ12.04; వివాహ, గృహారంభ,అక్షర,అన్నప్రాసన, ప్రతిష్ఠాదులు
ఆగస్టు 2017	12 శని	బ.షష్ఠి రేవతి మేషలగ్నం రా9.57-11.43 పుష్కర రా11.10; శుభాంశ రా11.37;వివాహ,గృహప్రవేశాలు బ.షష్ఠి రేవతి మిధునలగ్నం రా1.44-3.56 శుభాంశ రా1.51; పుష్కరాంశ రా3.30;వర్గోత్తము రా3.48 వివాహ,గృహప్రవేశాలు (తెల్లవారితే ఆదివారమనగా)
ఆగస్టు 2017	13 ఆది	బ.షష్ఠి అశ్వని తులాలగ్నం ఉ10.15-12.25 వర్గోత్తమాంశ ఉ10.22; పుష్కరాంశ మ12.02 (వివాహంలేదు)ఉపనయన, గృహారంభ,అక్షర,అన్నప్రాసన బ.షష్ఠి అశ్వని మీనలగ్నం రా8.19-9.53 పుష్కర రా8.41;శుభాంశ రా8.18;వివాహ,గృహప్రవేశాలు

ఆగస్టు 2017	**13 ఆది**	**బ.సప్తమి అశ్వని మిధునలగ్నం రా1.40-3.52** పుష్కరాంశ తె3.26; వర్గోత్తమాంశ రా3.44; వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే సోమవారం)
ఆగస్టు 2017	**16 బుధ**	**బ.నవమి రోహిణి కన్యాలగ్నం ఉ7.58-10.03** వర్గోత్తమాంశ ఉ8.05; పుష్కర ఉ8.29; శుభాంశ ఉ9.19 వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షర, కేశఖండనాదులు
ఆగస్టు 2017	**16 బుధ**	**బ.దశమి రోహిణి మీనలగ్నం రా8.07-9.41** పుష్కరాంశ రా8.29; శుభాంశ రా9.06 వివాహ, గృహప్రవేశ, వ్యాపార, శుభప్రారంభాదులు
	16 బుధ	**బ.దశమి రోహిణి మేషలగ్నం రా9.41-11.27** పుష్కర రా10.54; శుభాంశ రా11.21;వివాహ,గృహప్రవేశాలు
ఆగస్టు 2017	**16 బుధ**	**బ.దశమి మృగశిర మిధునలగ్నం రా1.28-3.40** శుభాంశ రా1.35;పుష్కరాంశ తె3.14;వర్గోత్తమ తె3.32 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే గురువారమనగా)
	17 గురు	**బ.దశమి మృగశిర కన్యాలగ్నం ఉ7.54-9.59** వర్గోత్తమ ఉ8.01; పుష్కర ఉ8.25; శుభాంశ ఉ9.15 వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షర, కేశఖండనాదులు
ఆగస్టు 2017	**17 గురు**	**బ.ఏకాదశి మృగశిర మీనలగ్నం రా8.03-9.37** పుష్కరాంశ రా8.25; శుభాంశ రా9.02 వివాహ,గృహప్రవేశాలు **బ.ఏకాదశి మృగశిర మేషలగ్నం రా9.37-11.23** పుష్కర మాత్రమే రా10.50; వివాహ,గృహప్రవేశాలు

శ్రావణం - సాధారణ శుభ సమయాలు

జూలై 2017	27	గురు	శు.పంచమి	ఉత్తర	ఉ09.18 నుంచి 10.05 వరకు
	27	గురు	శు.పంచమి	ఉత్తర	ఉ10.58 నుంచి 11.40 వరకు
	27	గురు	శు.పంచమి	ఉత్తర	సా05.56 నుంచి 07.48 వరకు
	27	గురు	శు.పంచమి	ఉత్తర	రా09.27 నుంచి 11.01 వరకు
జూలై 2017	28	శుక్ర	శు.షష్ఠి	హస్త	ఉ09.16 నుంచి 12.38 వరకు
	28	శుక్ర	శు.షష్ఠి	హస్త	సా05.52 నుంచి 07.44 వరకు
	28	శుక్ర	శు.షష్ఠి	హస్త	రా09.23 నుంచి 10.57 వరకు
	29	శని	శు.సప్తమి	చిత్ర	ఉ09.10 నుంచి మ1.25 వరకు
	29	శని	శు.సప్తమి	చిత్ర	సా05.48 నుంచి 07.40 వరకు
జూలై 2017	30	ఆది	శు.అష్టమి	స్వాతి	ఉ09.06 నుంచి మ1.21 వరకు
	30	ఆది	శు.అష్టమి	స్వాతి	సా05.48 నుంచి 07.36 వరకు
	31	సోమ	శు.అష్టమి	స్వాతి	ఉ09.02 నుంచి 09.39 వరకు
ఆగస్టు 2017	02	బుధ	శు.దశమి	అనూరాధ	ఉ08.54 నుంచి 11.47 వరకు
	03	గురు	శు.ద్వాదశి	మూల	సా06.14 నుంచి 07.20 వరకు
	03	గురు	శు.ద్వాదశి	మూల	రా08.59 నుంచి 10.33 వరకు
ఆగస్టు 2017	04	శుక్ర	శు.ద్వాదశి	మూల	ఉ09.16 నుంచి మ1.01 వరకు
	04	శుక్ర	శు.ద్వాదశి	మూల	సా05.24 నుంచి 06.52 వరకు
	06	ఆది	శు.చతుర్దశి	ఉత్తరాషాఢ	ఉ10.05 నుంచి 12.53 వరకు
	06	ఆది	శు.చతుర్దశి	ఉత్తరాషాఢ	సా05.45 నుంచి 07.08 వరకు

భాద్రపదం - సాధారణ శుభ సమయాలు

ఆగస్టు 2017	23	బుధ	శు.విదియ	ఉత్తర	సా06.00	నుంచి	09.02	వరకు
	24	గురు	శు.తదియ	ఉత్తర	ఉ07.26	నుంచి	10.01	వరకు
	24	గురు	శు.తదియ	ఉత్తర	ఉ10.56	నుంచి	11.41	వరకు
	24	గురు	శు.తదియ	హస్త	రా07.35	నుంచి	08.27	వరకు
	25	శుక్ర	శు.చవితి	హస్త	ఉ07.22	నుంచి	08.24	వరకు
	25	శుక్ర	శు.చవితి	హస్త	ఉ09.16	నుంచి	11.37	వరకు
ఆగస్టు 2017	25	శుక్ర	శు.పంచమి	చిత్ర	రా08.32	నుంచి	10.51	వరకు
	26	శని	శు.పంచమి	చిత్ర	రా07.37	నుంచి	11.33	వరకు
	26	శని	శు.పంచమి	స్వాతి	ఉ05.48	నుంచి	07.27	వరకు
	27	ఆది	శు.షష్ఠి	స్వాతి	ఉ07.14	నుంచి	11.29	వరకు
ఆగస్టు 2017	28	సోమ	శు.సప్తమి	అనూరాధ	రా08.11	నుంచి	08.53	వరకు
	31	గురు	శు.దశమి	మూల	ఉ06.58	నుంచి	10.03	వరకు
	31	గురు	శు.దశమి	మూల	సా05.28	నుంచి	10.27	వరకు
	02	శని	శు.ఏకాదశి	ఉత్తరాషాఢ	ఉ07.36	నుంచి	09.38	వరకు
సెప్టెంబరు 2017	02	శని	శు.ద్వాదశి	ఉత్తరాషాఢ	ఉ09.40	నుంచి	11.05	వరకు
	03	ఆది	శు.ద్వాదశి	ఉత్తరాషాఢ	ఉ06.46	నుంచి	09.37	వరకు
	03	ఆది	శు.ద్వాదశి	ఉత్తరాషాఢ	ఉ09.40	నుంచి	11.01	వరకు
	03	ఆది	శు.త్రయోదశి	శ్రవణం	సా05.30	నుంచి	10.15	వరకు
	04	సోమ	శు.త్రయోదశి	శ్రవణం	ఉ06.42	నుంచి	10.57	వరకు
	06	బుధ	పూర్ణిమ	శతభిషం	ఉ06.34	నుంచి	10.49	వరకు

ఆగస్టు 2017	06	ఆది	శు.చతుర్దశి	ఉత్తరాషాఢ	రా08.47	నుంచి	10.21	వరకు
	07	సోమ	పూర్ణిమ	శ్రవణం	ఉ8.34	నుంచి	మ12.37	వరకు
	07	సోమ	పూర్ణిమ	శ్రవణం	సా05.12	నుంచి	07.04	వరకు
	07	సోమ	పూర్ణిమ	శ్రవణం	రా08.43	నుంచి	10.17	వరకు
ఆగస్టు 2017	09	బుధ	బ.విదియ	శతభిషం	ఉ08.26	నుంచి	11.45	వరకు
	09	బుధ	బ.విదియ	శతభిషం	సా05.04	నుంచి	06.56	వరకు
	09	బుధ	బ.విదియ	శతభిషం	రా08.35	నుంచి	10.09	వరకు
	11	శుక్ర	బ.చవితి	ఉత్తరాభాద్ర	ఉ9.20	నుంచి	మ12.33	వరకు
	11	శుక్ర	బ.చవితి	ఉత్తరాభాద్ర	సా05.26	నుంచి	06.48	వరకు
	11	శుక్ర	బ.చవితి	ఉత్తరాభాద్ర	రా08.27	నుంచి	10.01	వరకు
ఆగస్టు 2017	12	శని	బ.పంచమి	రేవతి	ఉ08.14	నుంచి	12.29	వరకు
	12	శని	బ.పంచమి	రేవతి	సా04.52	నుంచి	06.01	వరకు
	12	శని	బ.పంచమి	రేవతి	రా08.23	నుంచి	09.57	వరకు
	13	ఆది	బ.షష్ఠి	అశ్వని	ఉ10.15	నుంచి	12.25	వరకు
	13	ఆది	బ.షష్ఠి	అశ్వని	సా05.40	నుంచి	06.36	వరకు
	13	ఆది	బ.షష్ఠి	అశ్వని	రా08.19	నుంచి	09.53	వరకు
ఆగస్టు 2017	16	బుధ	బ.నవమి	రోహిణి	ఉ07.58	నుంచి	10.03	వరకు
	16	బుధ	బ.దశమి	రోహిణి	సా04.36	నుంచి	05.23	వరకు
	16	బుధ	బ.దశమి	రోహిణి	రా08.07	నుంచి	11.27	వరకు
	17	గురు	బ.దశమి	మృగశిర	ఉ07.54	నుంచి	09.59	వరకు
	17	గురు	బ.ఏకాదశి	మృగశిర	రా08.03	నుంచి	09.37	వరకు

సెప్టెంబరు 2017	07	గురు	బ.విదియ	ఉత్తరాభాద్ర	సా05.01	నుంచి	09.59	వరకు
	08	శుక్ర	బ.విదియ	ఉత్తరాభాద్ర	ఉ06.26	నుంచి	08.24	వరకు
	08	శుక్ర	బ.విదియ	ఉత్తరాభాద్ర	ఉ09.14	నుంచి	10.41	వరకు
	08	శుక్ర	బ.తదియ	రేవతి	సా04.56	నుంచి	09.55	వరకు
	09	శని	బ.తదియ	రేవతి	ఉ07.37	నుంచి	09.12	వరకు
	09	శని	బ.చవితి	రేవతి	ఉ09.13	నుంచి	10.37	వరకు
సెప్టెంబరు 2017	10	ఆది	బ.పంచమి	అశ్వని	ఉ08.23	నుంచి	10.33	వరకు
	15	శుక్ర	బ.దశమి	పునర్వసు	ఉ05.58	నుంచి	08.20	వరకు
	15	శుక్ర	బ.దశమి	పునర్వసు	ఉ08.25	నుంచి	10.13	వరకు
	15	శుక్ర	బ.ఏకాదశి	పునర్వసు	సా06.30	నుంచి	09.27	వరకు
	16	శని	బ.ఏకాదశి	పుష్యమి	ఉ07.37	నుంచి	09.52	వరకు

ఆశ్వీజం సెప్టెంబరు 21 - అక్టోబరు 19

సెప్టెంబరు 2017

22 శుక్ర

శు.విదియ చిత్ర తులాలగ్నం ఉ7.35-9.45
వర్గోత్తమాంశ ఉ7.52;శుభాంశ ఉ9.40
వివాహ,ఉపనయన,గృహారంభ, అక్షర,అన్నప్రాసనాదులు
శు.తదియ చిత్ర మేషలగ్నం రా7.13-8.59
పుష్కర రా8.26; శుభాంశ రా8.53;వ్యాపార,గృహప్రవేశాలు
శు.తదియ స్వాతి మిధునలగ్నం రా11.00-1.12
పుష్కరాంశ రా12.46;వర్గోత్తమ రా1.04;వివాహం మాత్రమే

23 శని

శు.చవితి స్వాతి మిధునలగ్నం రా10.56-1.08
శుభాంశ రా11.03; పుష్కర రా12.42; వర్గోత్తమ రా1.00
వివాహం మాత్రమే, (గృహప్రవేశం లేదు)

సెప్టెంబరు 2017

25 సోమ

శు.పంచమి అనూరాధ తులాలగ్నం ఉ7.23-9.33
వర్గోత్తమాంశ ఉ7.30; వివాహ,ఉపనయన,గృహారంభాదులు
శు.షష్ఠి అనూరాధ మిధునలగ్నం రా10.48-1.00
శుభాంశ రా10.55;పుష్కర రా12.34;వర్గోత్తమ రా12.52
వివాహ, గృహప్రవేశాదులు

సెప్టెంబరు 2017

28 గురు

శు.అష్టమి మూల తులాలగ్నం ఉ7.11-9.21
వర్గోత్తమ ఉ7.18;పుష్కర ఉ8.56;శుభాంశ ఉ9.16
వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షర, అన్నప్రాసనలు

29 శుక్ర

శు.నవమి ఉత్తరాషాఢ మేషలగ్నం సా6.45-8.31
పుష్కర రా7.58;శుభాంశ రా8.25;వ్యాపార,గృహప్రవేశాలు

30 శని

శు.దశమి ఉత్తరాషాఢ తులాలగ్నం ఉ7.03-9.13
పుష్కరాంశ ఉ8.48;శుభాంశ ఉ9.08;
వివాహ,ఉపనయన,గృహారంభ,వ్యాపార,శుభప్రారంభాదులు
శు.దశమి శ్రవణం మేషలగ్నం సా6.41-8.27
పుష్కర రా7.54;శుభాంశ రా8.21;వివాహ,శుభప్రవేశాదులు

అక్టోబరు 2017

01 ఆది

శు.ఏకాదశి శ్రవణం తులాలగ్నం ఉ6.59-9.09
వర్గోత్తమ ఉ7.06;పుష్కర ఉ8.44;శుభాంశ ఉ9.04
వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షర,కేశఖండనలు
శు.ఏకాదశి శ్రవణ/ధనిష్ఠ మేషం సా6.37-8.23
పుష్కరాంశ రా7.50; ధనిష్ఠకు శుభాంశ రా8.17
వివాహ, గృహప్రవేశ, శుభప్రారంభాదులు

02 సోమ

శు.ద్వాదశి ధనిష్ఠ తులాలగ్నం ఉ6.55-9.05
వర్గోత్తమాంశ ఉ7.02;పుష్కరాంశ ఉ8.40;శుభాంశ ఉ9.00
వివాహ, ఉపనయన, గృహారంభ, కేశఖండన,అక్షరాదులు

శు.ద్వాదశి ధనిష్ఠ మేషలగ్నం సా6.33-8.19
పుష్కరాంశ రా7.46; శుభాంశ రా8.13;
వివాహ,గృహప్రవేశ, శుభప్రారంభాదులు

శు.ద్వాదశి శతభిషం మిధునలగ్నం రా10.20-12.32
శుభాంశ రా10.27; పుష్కర రా12.06;వర్గోత్తమ రా12.24
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు

04 బుధ

శు.చతుర్దశి ఉత్తరాభాద్ర మిధునలగ్నం రా10.12-12.24
శుభాంశ రా10.19;పుష్కర రా11.58;వర్గోత్తమ రా12.16
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు

05 గురు

పూర్ణిమ ఉత్తరాభాద్ర తులాలగ్నం ఉ6.43-8.53
వర్గోత్తమాంశ ఉ6.50; శుభాంశ ఉ8.48
వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షర, కేశఖండనాదులు

పూర్ణిమ ఉత్తరాభాద్ర ధనుర్లగ్నం మ11.07-1.16
శుభాంశ మాత్రమే మ11.57; అక్షర, వివాహ, ప్రతిష్ఠాదులు

పూర్ణిమ ఉత్తరాభాద్ర మేషలగ్నం సా6.21-8.07
పుష్కర రా7.34;శుభాంశ రా8.01;వివాహ,గృహప్రవేశాలు

పూర్ణిమ రేవతి మిధునలగ్నం రా10.08-12.20
శుభాంశ రా10.15;పుష్కర రా11.54;వివాహ,గృహప్రవేశాలు

06 శుక్ర

బ.పాడ్యమి రేవతి తులాలగ్నం ఉ6.39-8.49
వర్గోత్తమాంశ ఉ6.46; మిగిలిన అంశలకు వర్జ్య స్పర్శ
వివాహ, ఉపనయన, అక్షర, గృహారంభ, కేశఖండనలు

బ.పాడ్యమి రేవతి ధనుర్లగ్నం మ11.03-1.12
శుభాంశ మాత్రమే మ11.53;అక్షర,వివాహ,ప్రతిష్ఠాదులు

బ.పాడ్యమి రేవతి మేషలగ్నం సా6.17-8.03
పుష్కరాంశ రా7.30 (రా7.30 దాటితే అశ్వని,తగదు)
వివాహ, గృహప్రవేశ, శుభచర్చ, ప్రారంభాదులు

బ.విదియ అశ్వని మిధునం రా10.04-12.16
శుభాంశ రా10.11;పుష్కర రా11.50;వర్గోత్తమ రా12.08
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాలు

07 శని

బ.విదియ అశ్వని తులాలగ్నం ఉ6.35-8.45
పుష్కరాంశ ఉ8.20; శుభాంశ ఉ8.40
(వివాహం లేదు),ఉపనయన,గృహారంభ,అక్షర,అన్నప్రాసనలు

బ.విదియ అశ్వని ధనుర్లగ్నం ఉ10.59-1.08
శుభాంశ మాత్రమే మ11.49;వివాహ, ప్రతిష్ఠాదులు

09 సోమ

బ.పంచమి రోహిణి మేషలగ్నం సా6.05-7.51
పుష్కర రా7.18;శుభ రా7.45;నిశ్చితార్ధ,వివాహ,శుభచర్చలు

బ.పంచమి రోహిణి మిధునలగ్నం రా9.52-12.04
శుభాంశ రా9.59;పుష్కర రా11.38; వివాహ,గృహప్రవేశాలు

11 బుధ

బ.షష్ఠి మృగశిర తులాలగ్నం ఉ6.19-8.29
వర్గోత్తమ ఉ6.26; పుష్కరాంశ ఉ8.04; శుభాంశ ఉ8.24
వివాహ, ఉపనయన, గృహారంభ, కేశఖండన,అక్షరాదులు

ఆశ్వీజం - సాధారణ శుభ సమయాలు

సెప్టెంబరు 2017	21	గురు	శు.విదియ	హస్త	సా05.43	నుంచి	11.04	వరకు
సెప్టెంబరు 2017	22	శుక్ర	శు.తదియ	చిత్ర	మ11.59	నుంచి	12.23	వరకు
సెప్టెంబరు 2017	22	శుక్ర	శు.తదియ	చిత్ర	రా07.13	నుంచి	11.00	వరకు
సెప్టెంబరు 2017	23	శని	శు.తదియ	స్వాతి	ఉ08.20	నుంచి	09.41	వరకు
సెప్టెంబరు 2017	23	శని	శు.చవితి	స్వాతి	మ11.55	నుంచి	02.04	వరకు
సెప్టెంబరు 2017	23	శని	శు.చవితి	స్వాతి	రా07.09	నుంచి	10.56	వరకు
సెప్టెంబరు 2017	25	సోమ	శు.పంచమి	అనూరాధ	ఉ07.23	నుంచి	08.51	వరకు
సెప్టెంబరు 2017	25	సోమ	శు.పంచమి	అనూరాధ	మ11.47	నుంచి	12.21	వరకు
సెప్టెంబరు 2017	25	సోమ	శు.షష్ఠి	అనూరాధ	సా05.27	నుంచి	07.01	వరకు
సెప్టెంబరు 2017	25	సోమ	శు.షష్ఠి	అనూరాధ	రా08.47	నుంచి	10.48	వరకు
సెప్టెంబరు 2017	27	బుధ	శు.సప్తమి	మూల	సా05.19	నుంచి	06.57	వరకు
సెప్టెంబరు 2017	28	గురు	శు.అష్టమి	మూల	ఉ07.11	నుంచి	09.21	వరకు
సెప్టెంబరు 2017	29	శుక్ర	శు.నవమి	ఉత్తరాషాఢ	సా05.11	నుంచి	08.31	వరకు
సెప్టెంబరు 2017	30	శని	శు.దశమి	ఉత్తరాషాఢ	ఉ07.36	నుంచి	09.13	వరకు
సెప్టెంబరు 2017	30	శని	శు.దశమి	శ్రవణం	సా06.17	నుంచి	10.28	వరకు
అక్టోబరు 2017	01	ఆది	శు.ఏకాదశి	శ్రవణం	ఉ06.59	నుంచి	09.09	వరకు
అక్టోబరు 2017	01	ఆది	శు.ఏకాదశి	శ్రవణం	మ11.23	నుంచి	01.32	వరకు
అక్టోబరు 2017	01	ఆది	శు.ఏకాదశి	శ్రవణం	సా05.06	నుంచి	08.10	వరకు
అక్టోబరు 2017	01	ఆది	శు.ఏకాదశి	ధనిష్ఠ	రా08.23	నుంచి	10.24	వరకు
అక్టోబరు 2017	02	సోమ	శు.ద్వాదశి	ధనిష్ఠ	ఉ06.55	నుంచి	09.05	వరకు
అక్టోబరు 2017	02	సోమ	శు.ద్వాదశి	ధనిష్ఠ	మ11.19	నుంచి	12.19	వరకు
అక్టోబరు 2017	02	సోమ	శు.ద్వాదశి	ధనిష్ఠ	సా05.00	నుంచి	09.23	వరకు
అక్టోబరు 2017	05	గురు	పూర్ణిమ	ఉత్తరాభాద్ర	మ11.07	నుంచి	01.16	వరకు
అక్టోబరు 2017	05	గురు	పూర్ణిమ	ఉత్తరాభాద్ర	సా04.48	నుంచి	08.50	వరకు
అక్టోబరు 2017	06	శుక్ర	బ.పాడ్యమి	రేవతి	ఉ06.40	నుంచి	08.10	వరకు
అక్టోబరు 2017	06	శుక్ర	బ.పాడ్యమి	రేవతి	మ11.03	నుంచి	12.15	వరకు
అక్టోబరు 2017	06	శుక్ర	బ.పాడ్యమి	రేవతి	సా04.43	నుంచి	07.30	వరకు
అక్టోబరు 2017	06	శుక్ర	బ.పాడ్యమి	అశ్వని	రా08.03	నుంచి	10.04	వరకు
అక్టోబరు 2017	07	శని	బ.విదియ	అశ్వని	ఉ10.59	నుంచి	01.08	వరకు
అక్టోబరు 2017	07	శని	బ.విదియ	అశ్వని	సా04.40	నుంచి	05.50	వరకు
అక్టోబరు 2017	09	సోమ	బ.పంచమి	రోహిణి	సా04.31	నుంచి	09.52	వరకు
అక్టోబరు 2017	11	బుధ	బ.షష్ఠి	మృగశిర	ఉ06.19	నుంచి	08.29	వరకు
అక్టోబరు 2017	12	గురు	బ.అష్టమి	పునర్వసు	ఉ10.45	నుంచి	12.48	వరకు
అక్టోబరు 2017	12	గురు	బ.అష్టమి	పునర్వసు	సా05.53	నుంచి	08.20	వరకు
అక్టోబరు 2017	13	శుక్ర	బ.నవమి	పునర్వసు	ఉ06.11	నుంచి	07.46	వరకు
అక్టోబరు 2017	13	శుక్ర	బ.నవమి	పుష్యమి	సా05.49	నుంచి	09.36	వరకు
అక్టోబరు 2017	15	ఆది	బ.ఏకాదశి	మఘ	ఉ06.22	నుంచి	08.13	వరకు
అక్టోబరు 2017	15	ఆది	బ.ఏకాదశి	మఘ	ఉ10.27	నుంచి	12.36	వరకు
అక్టోబరు 2017	15	ఆది	బ.ఏకాదశి	మఘ	సా05.00	నుంచి	06.13	వరకు
అక్టోబరు 2017	15	ఆది	బ.ఏకాదశి	మఘ	రా07.50	నుంచి	09.28	వరకు

కార్తికం - సాధారణ శుభ సమయాలు

అక్టోబరు 2017	20	శుక్ర	శు.పాడ్యమి	స్వాతి	ఉ10.08	నుంచి	12.14	వరకు
అక్టోబరు 2017	20	శుక్ర	శు.పాడ్యమి	స్వాతి	సా05.22	నుంచి	09.09	వరకు

అక్టోబరు 2017

22	ఆది	శు.తదియ	అనూరాధ	రా07.02	నుంచి	11.15	వరకు
23	సోమ	శు.చవితి	అనూరాధ	ఉ09.58	నుంచి	12.07	వరకు
25	బుధ	శు.షష్ఠి	మూల	ఉ09.50	నుంచి	11.27	వరకు
25	బుధ	శు.షష్ఠి	మూల	సా05.04	నుంచి	06.50	వరకు
27	శుక్ర	శు.సప్తమి	ఉత్తరాషాఢ	ఉ07.28	నుంచి	08.23	వరకు
27	శుక్ర	శు.అష్టమి	ఉత్తరాషాఢ	సా04.56	నుంచి	08.43	వరకు
28	శని	శు.అష్టమి	శ్రవణం	ఉ08.52	నుంచి	09.38	వరకు
28	శని	శు.నవమి	శ్రవణం	సా04.52	నుంచి	08.39	వరకు
29	ఆది	శు.నవమి	ధనిష్ఠ	ఉ07.20	నుంచి	09.19	వరకు
29	ఆది	శు.నవమి	ధనిష్ఠ	సా04.49	నుంచి	06.20	వరకు
29	ఆది	శు.దశమి	ధనిష్ఠ	సా06.35	నుంచి	10.47	వరకు
30	సోమ	శు.దశమి	శతభిషం	ఉ07.16	నుంచి	09.30	వరకు
30	సోమ	శు.దశమి	శతభిషం	సా04.44	నుంచి	06.30	వరకు
30	సోమ	శు.ఏకాదశి	శతభిషం	రా07.04	నుంచి	10.43	వరకు

నవంబరు 2017

01	బుధ	శు.ద్వాదశి	ఉత్తరాభాద్ర	ఉ07.42	నుంచి	09.22	వరకు
01	బుధ	శు.త్రయోదశి	ఉత్తరాభాద్ర	సా6.35	నుంచి	10.35	వరకు
02	గురు	శు.త్రయోదశి	రేవతి	ఉ07.04	నుంచి	09.18	వరకు
02	గురు	శు.చతుర్దశి	రేవతి	రా07.44	నుంచి	10.31	వరకు
03	శుక్ర	శు.చతుర్దశి	అశ్వని	ఉ07.00	నుంచి	08.24	వరకు
03	శుక్ర	పూర్ణిమ	అశ్వని	సా06.14	నుంచి	10.27	వరకు
06	సోమ	బ.తదియ	రోహిణి	ఉ06.48	నుంచి	09.02	వరకు
06	సోమ	బ.తదియ	రోహిణి	సా04.16	నుంచి	07.56	వరకు
08	బుధ	బ.పంచమి	పునర్వసు	సా04.08	నుంచి	07.03	వరకు
08	బుధ	బ.షష్ఠి	పునర్వసు	రా07.55	నుంచి	10.07	వరకు
09	గురు	బ.షష్ఠి	పునర్వసు	ఉ08.05	నుంచి	08.51	వరకు
09	గురు	బ.సప్తమి	పుష్యమి	సా04.45	నుంచి	09.10	వరకు
10	శుక్ర	బ.సప్తమి	పుష్యమి	ఉ06.34	నుంచి	08.26	వరకు
11	శని	బ.నవమి	మఘ	సా05.45	నుంచి	09.58	వరకు
12	ఆది	బ.నవమి	మఘ	ఉ06.27	నుంచి	08.41	వరకు
13	సోమ	బ.ఏకాదశి	ఉత్తర	మ03.51	నుంచి	07.15	వరకు
13	సోమ	బ.ఏకాదశి	ఉత్తర	రా08.57	నుంచి	09.50	వరకు

కార్తికం అక్టోబరు 20 - నవంబరు 18

నవంబరు 2017

12 ఆది — బ.నవమి మఘ వృశ్చికలగ్నం **ఉ6.27-8.41**
పుష్కరాంశ ఉ6.58;వర్గోత్తమ ఉ7.34;శుభాంశ ఉ7.49
వివాహ, ఉపనయన,గృహారంభ,అన్నప్రాసన,కేశఖండనలు

13 సోమ — బ.ఏకాదశి ఉత్తర వృషభలగ్నం **సా5.37-7.38**
పుష్కరాంశ సా6.33; వర్గోత్తమాంశ సా6.37
వ్యాపార ప్రారంభాదులు, శుభకరచర్చలు

13 సోమ — బ.ఏకాదశి ఉత్తర సింహలగ్నం **రా12.02-2.08**
వర్గోత్తమాంశ రా1.15;పుష్కర రా1.31;శుభాంశ రా1.50
వివాహ, గృహప్రవేశాలు

10 శుక్ర — బ.సప్తమి పుష్యమి వృశ్చికలగ్నం **ఉ6.34-8.48**
పుష్కరాంశ ఉ7.05;వర్గోత్తమ ఉ7.42;శుభాంశ ఉ7.57
(వివాహం చేయరాదు),ఉప,కేశఖండన,వ్యాపారప్రారంభాలు

మార్గశిరం నవంబరు 19 - డిశంబరు 18

తేదీ	వివరాలు
నవంబరు 2017 **23 గురు**	**శు.పంచమి ఉత్తరాషాఢ మకరలగ్నం ఉ10.06-11.58** పుష్కరాంశ ఉ10.58;అన్నప్రాసన, కేశఖండన, శుభకరచర్చలు
నవంబరు 2017 **23 గురు**	**శు.పంచమి ఉత్తరాషాఢ సింహలగ్నం రా11.22-1.28** వర్గోత్తమ రా12.35;పుష్కరాంశ రా12.51;శుభాంశ రా1.10 వివాహ, గృహప్రవేశాలు
నవంబరు 2017 **23 గురు**	**శు.పంచమి ఉత్తరాషాఢ తులాలగ్నం రా3.33-5.43** వర్గోత్తమాంశ రా3.40; పుష్కరాంశ తె5.18 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే శుక్రవారమనగా)
నవంబరు 2017 **24 శుక్ర**	**శు.షష్ఠి శ్రవణం సింహలగ్నం రా11.18-1.24** వర్గోత్తమ రా12.31; పుష్కరాంశ రా12.47;శుభాంశ రా1.06 వివాహ, గృహప్రవేశాలు
నవంబరు 2017 **24 శుక్ర**	**శు.షష్ఠి శ్రవణం తులాలగ్నం రా3.29-5.39** వర్గోత్తమ రా3.36;పుష్కరాంశ తె5.14;శుభాంశ తె5.34 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే శనివారమనగా)
నవంబరు 2017 **25 శని**	**శు.సప్తమి ధనిష్ఠ సింహలగ్నం రా11.14-1.20** వర్గోత్తమ రా12.27; పుష్కరాంశ రా12.43; శుభాంశ రా1.02 వివాహ, గృహప్రవేశాలు
నవంబరు 2017 **25 శని**	**శు.సప్తమి ధనిష్ఠ తులాలగ్నం రా3.25-5.35** వర్గోత్తమాంశ రా3.32;పుష్కరాంశ తె5.10;శుభాంశ తె5.30 వివాహ,గృహప్రవేశాలు (తెల్లవారితే ఆదివారమనగా)
నవంబరు 2017 **26 ఆది**	**శు.అష్టమి ధనిష్ఠ మకరలగ్నం ఉ9.54-11.46** వర్గోత్తమ ఉ10.00;శుభాంశ ఉ10.25;పుష్కర ఉ10.46 కేశఖండన, అన్నప్రాసన, శుభకరచర్చలు
నవంబరు 2017 **26 ఆది**	**శు.అష్టమి శతభిషం తులాలగ్నం రా3.21-5.31** వర్గోత్తమ రా3.28;పుష్కర తె5.06; శుభాంశ తె5.26 వివాహ, గృహప్రవేశాలు (తెల్లవారితే సోమవారమనగా)
నవంబరు 2017 **27 సోమ**	**శు.అష్టమి శతభిషం మకరలగ్నం ఉ9.40-11.42** వర్గోత్తమ ఉ9.50;శుభాంశ ఉ10.21;పుష్కర ఉ10.43 అన్నప్రాసన, కేశఖండన, శుభకరచర్చలు

మార్గశిరం - సాధారణ శుభ సమయాలు

నవంబరు 2017

19	ఆది	శు.పాడ్యమి	అనూరాధ	సా05.13	నుంచి	07.14	వరకు
19	ఆది	శు.విదియ	అనూరాధ	రా07.14	నుంచి	09.26	వరకు
23	గురు	శు.పంచమి	ఉత్తరాషాఢ	మ01.37	నుంచి	02.29	వరకు
23	గురు	శు.పంచమి	ఉత్తరాషాఢ	సా05.50	నుంచి	06.58	వరకు
24	శుక్ర	శు.షష్ఠి	శ్రవణం	సా04.20	నుంచి	06.54	వరకు
25	శని	శు.సప్తమి	ధనిష్ఠ	మ01.20	నుంచి	05.10	వరకు
26	ఆది	శు.అష్టమి	ధనిష్ఠ	మ01.25	నుంచి	03.04	వరకు
26	ఆది	శు.అష్టమి	శతభిషం	సా04.45	నుంచి	08.58	వరకు
27	సోమ	శు.నవమి	శతభిషం	మ01.21	నుంచి	02.29	వరకు
27	సోమ	శు.నవమి	శతభిషం	మ03.16	నుంచి	04.38	వరకు
29	బుధ	శు.ఏకాదశి	ఉత్తరాభాద్ర	మ01.13	నుంచి	05.13	వరకు

నవంబరు 2017	29	బుధ	శు.ఏకాదశి	రేవతి	సా05.14	నుంచి	08.46	వరకు
	30	గురు	శు.ద్వాదశి	రేవతి	మ11.50	నుంచి	01.09	వరకు
	30	గురు	శు.ద్వాదశి	అశ్విని	సా04.29	నుంచి	08.42	వరకు
డిసెంబరు 2017	03	ఆది	పూర్ణిమ	రోహిణి	మ11.18	నుంచి	12.57	వరకు
	03	ఆది	పూర్ణిమ	రోహిణి	సా04.46	నుంచి	08.30	వరకు
	04	సోమ	బ.పాడ్యమి	మృగశిర	సా04.13	నుంచి	05.29	వరకు
	04	సోమ	బ.విదియ	మృగశిర	సా05.30	నుంచి	08.26	వరకు
	06	బుధ	బ.చవితి	పునర్వసు	సా04.05	నుంచి	08.18	వరకు
	07	గురు	బ.పంచమి	పుష్యమి	మ11.02	నుంచి	12.41	వరకు
	07	గురు	బ.పంచమి	పుష్యమి	సా04.01	నుంచి	07.54	వరకు
	08	శుక్ర	బ.షష్ఠి	మఘ	సా06.30	నుంచి	08.10	వరకు
	09	శని	బ.సప్తమి	మఘ	ఉ10.54	నుంచి	12.33	వరకు
డిసెంబరు 2017	09	శని	బ.సప్తమి	మఘ	మ03.53	నుంచి	05.41	వరకు
	10	ఆది	బ.అష్టమి	ఉత్తర	సా05.50	నుంచి	08.02	వరకు
	11	సోమ	బ.నవమి	ఉత్తర	మ03.45	నుంచి	06.09	వరకు
	11	సోమ	బ.నవమి	హస్త	సా06.10	నుంచి	07.58	వరకు
	13	బుధ	బ.ఏకాదశి	చిత్ర	ఉ10.38	నుంచి	11.38	వరకు
	13	బుధ	బ.ఏకాదశి	చిత్ర	మ03.38	నుంచి	రా7.50	వరకు

పుష్యం - సాధారణ శుభ సమయాలు

డిసెంబరు 2017	20	బుధ	శు.తదియ	ఉత్తరాషాఢ	సా05.21	నుంచి	07.22	వరకు
	20	బుధ	శు.తదియ	ఉత్తరాషాఢ	రా09.34	నుంచి	10.15	వరకు
	21	గురు	శు.తదియ	ఉత్తరాషాఢ	మ11.00	నుంచి	11.45	వరకు
	21	గురు	శు.తదియ	శ్రవణం	సా04.20	నుంచి	05.06	వరకు
డిసెంబరు 2017	22	శుక్ర	శు.చవితి	శ్రవణం	ఉ10.02	నుంచి	11.41	వరకు
	22	శుక్ర	శు.చవితి	శ్రవణం	మ03.01	నుంచి	05.02	వరకు
	22	శుక్ర	శు.చవితి	ధనిష్ఠ	రా09.26	నుంచి	11.32	వరకు
	23	శని	శు.పంచమి	ధనిష్ఠ	ఉ09.58	నుంచి	11.37	వరకు
	23	శని	శు.పంచమి	ధనిష్ఠ	మ2.57	నుంచి	రా7.10	వరకు
డిసెంబరు 2017	23	శని	శు.పంచమి	ధనిష్ఠ	రా09.22	నుంచి	09.44	వరకు
	24	ఆది	శు.షష్ఠి	శతభిషం	ఉ09.54	నుంచి	11.33	వరకు
	24	ఆది	శు.షష్ఠి	శతభిషం	సా04.54	నుంచి	07.06	వరకు
	24	ఆది	శు.షష్ఠి	శతభిషం	రా09.18	నుంచి	11.24	వరకు
	27	బుధ	శు.నవమి	రేవతి	రా09.42	నుంచి	11.21	వరకు
	27	బుధ	శు.నవమి	రేవతి	సా04.42	నుంచి	06.54	వరకు
	28	గురు	శు.దశమి	అశ్విని	ఉ09.38	నుంచి	10.17	వరకు
డిసెంబరు 2017	28	గురు	శు.దశమి	అశ్విని	సా04.39	నుంచి	06.50	వరకు
	30	శని	శు.త్రయోదశి	రోహిణి	రా08.54	నుంచి	11.00	వరకు
	31	ఆది	శు.త్రయోదశి	రోహిణి	ఉ09.26	నుంచి	10.48	వరకు
	31	ఆది	శు.చతుర్దశి	రోహిణి	సా04.58	నుంచి	05.54	వరకు
	31	ఆది	శు.చతుర్దశి	మృగశిర	రా08.50	నుంచి	10.47	వరకు
జనవరి 2018	01	సోమ	శు.చతుర్దశి	మృగశిర	ఉ09.22	నుంచి	11.01	వరకు
	03	బుధ	బ.విదియ	పుష్యమి	ఉ09.14	నుంచి	10.53	వరకు
	03	బుధ	బ.విదియ	పుష్యమి	మ12.35	నుంచి	02.13	వరకు
	03	బుధ	బ.విదియ	పుష్యమి	సా04.14	నుంచి	06.26	వరకు
	03	బుధ	బ.విదియ	పుష్యమి	రా08.38	నుంచి	10.44	వరకు
	05	శుక్ర	బ.చవితి	మఘ	ఉ09.40	నుంచి	10.45	వరకు

జనవరి 2018	05	శుక్ర	బ.చవితి	మఘ	సా04.35	నుంచి	06.18	వరకు
	05	శుక్ర	బ.పంచమి	మఘ	రా08.30	నుంచి	10.36	వరకు
	07	ఆది	బ.షష్ఠి	ఉత్తర	మ12.11	నుంచి	01.57	వరకు
	07	ఆది	బ.సప్తమి	ఉత్తర	సా05.02	నుంచి	06.10	వరకు
	07	ఆది	బ.సప్తమి	ఉత్తర	రా08.22	నుంచి	10.28	వరకు
	08	సోమ	బ.సప్తమి	హస్త	మ12.07	నుంచి	12.35	వరకు
	08	సోమ	బ.అష్టమి	హస్త	మ03.54	నుంచి	06.06	వరకు
జనవరి 2018	08	సోమ	బ.అష్టమి	హస్త	రా08.18	నుంచి	10.24	వరకు
	10	బుధ	బ.నవమి	స్వాతి	ఉ08.46	నుంచి	09.07	వరకు
	10	బుధ	బ.నవమి	స్వాతి	మ03.46	నుంచి	05.25	వరకు
	10	బుధ	బ.అష్టమి	స్వాతి	రా08.10	నుంచి	10.16	వరకు
	12	శుక్ర	బ.ఏకాదశి	అనూరాధ	ఉ09.41	నుంచి	10.17	వరకు
	12	శుక్ర	బ.ఏకాదశి	అనూరాధ	మ03.38	నుంచి	05.50	వరకు
	12	శుక్ర	బ.ఏకాదశి	అనూరాధ	రా08.02	నుంచి	09.22	వరకు

మాఘం - సాధారణ శుభ సమయాలు

జనవరి 2018	18	గురు	శు.విదియ	శ్రవణం	రా07.50	నుంచి	10.55	వరకు
	19	శుక్ర	శు.విదియ	ధనిష్ఠ	ఉ08.15	నుంచి	08.55	వరకు
	19	శుక్ర	శు.విదియ	ధనిష్ఠ	ఉ09.45	నుంచి	11.26	వరకు
	19	శుక్ర	శు.తదియ	ధనిష్ఠ	రా07.39	నుంచి	11.30	వరకు
	20	శని	శు.తదియ	శతభిషం	ఉ08.13	నుంచి	11.15	వరకు
	20	శని	శు.చవితి	శతభిషం	రా07.34	నుంచి	09.40	వరకు
	22	సోమ	శు.పంచమి	ఉత్తరాభాద్ర	ఉ08.02	నుంచి	11.15	వరకు
	22	సోమ	శు.పంచమి	ఉత్తరాభాద్ర	మ03.41	నుంచి	04.24	వరకు
జనవరి 2018	24	బుధ	శు.సప్తమి	రేవతి	ఉ07.54	నుంచి	08.34	వరకు
	24	బుధ	శు.సప్తమి	అశ్విని	ఉ08.35	నుంచి	11.07	వరకు
	25	గురు	శు.అష్టమి	అశ్విని	ఉ07.50	నుంచి	08.21	వరకు
	27	శని	శు.దశమి	రోహిణి	ఉ08.13	నుంచి	10.55	వరకు
	27	శని	శు.ఏకాదశి	రోహిణి	మ02.42	నుంచి	04.54	వరకు
	27	శని	శు.ఏకాదశి	రోహిణి	రా07.06	నుంచి	08.43	వరకు
జనవరి 2018	28	ఆది	శు.ఏకాదశి	మృగశిర	ఉ07.38	నుంచి	08.27	వరకు
	28	ఆది	శు.ద్వాదశి	మృగశిర	రా07.02	నుంచి	11.13	వరకు
	31	బుధ	పూర్ణిమ	పుష్యమి	ఉ07.26	నుంచి	10.39	వరకు
	31	బుధ	పూర్ణిమ	పుష్యమి	మ12.25	నుంచి	02.26	వరకు
ఫిబ్రవరి 2018	01	గురు	బ.విదియ	మఘ	సా06.46	నుంచి	09.40	వరకు
	02	శుక్ర	బ.విదియ	మఘ	ఉ07.18	నుంచి	08.56	వరకు
	02	శుక్ర	బ.విదియ	మఘ	ఉ09.43	నుంచి	10.31	వరకు
	03	శని	బ.చవితి	ఉత్తర	రా07.53	నుంచి	10.49	వరకు
	04	ఆది	బ.పంచమి	ఉత్తర	ఉ08.59	నుంచి	10.23	వరకు
	04	ఆది	బ.పంచమి	హస్త	మ12.09	నుంచి	02.10	వరకు
	04	ఆది	బ.పంచమి	హస్త	రా08.25	నుంచి	10.45	వరకు
ఫిబ్రవరి 2018	05	సోమ	బ.షష్ఠి	హస్త	ఉ08.45	నుంచి	10.17	వరకు
	07	బుధ	బ.సప్తమి	స్వాతి	ఉ06.59	నుంచి	08.37	వరకు
	08	గురు	బ.నవమి	అనూరాధ	రా08.35	నుంచి	10.29	వరకు
	09	శుక్ర	బ.నవమి	అనూరాధ	ఉ06.50	నుంచి	08.29	వరకు
	09	శుక్ర	బ.దశమి	అనూరాధ	మ11.49	నుంచి	12.16	వరకు
	10	శని	బ.ఏకాదశి	మూల	రా08.16	నుంచి	10.21	వరకు
	11	ఆది	బ.ఏకాదశి	మూల	ఉ06.45	నుంచి	09.55	వరకు

ఫాల్గుణం 16.2.2018 - 17.3.2018

21 బుధ (ఫిబ్రవరి 2018)
శు.షష్ఠి అశ్వని మీనలగ్నం ఉ7.41-9.15
పుష్కరాంశ ఉ8.03; శుభాంశ ఉ8.40;
వివాహ, ఉపనయన, గృహారంభ, అక్షర,కేశఖండనాదులు

23 శుక్ర (ఫిబ్రవరి 2018)
శు.అష్టమి రోహిణి సింహలగ్నం సా5.18-7.24
వర్గోత్తమాంశ సా6.31;పుష్కరాంశ సా6.47;శుభాంశ రా7.06
వ్యాపార ప్రారంభాదులు, శుభచర్చలు
శు.అష్టమి రోహిణి కన్యాలగ్నం రా7.24-9.29
వర్గోత్తమ రా7.31;పుష్కర రా7.55;శుభాంశ రా8.45
వివాహ, గృహప్రవేశ, శుభచర్చాదులు

24 శని (ఫిబ్రవరి 2018)
శు.నవమి రోహిణి మీనలగ్నం ఉ7.29-9.03
శుభాంశ ఉ8.28; వివాహ,ఉపనయన,గృహారంభ,అక్షరాదులు
శు.నవమి మృగశిర సింహలగ్నం సా5.14-7.20
వర్గోత్తమ సా6.27; పుష్కర సా6.43; శుభాంశ రా7.02
వ్యాపార ప్రారంభాదులు, శుభకర చర్చలు
శు.నవమి మృగశిర కన్యాలగ్నం రా7.20-9.25
వర్గోత్తమ రా7.27; పుష్కరాంశ రా7.51; శుభాంశ రా8.41
వివాహ, గృహప్రవేశ, శుభచర్చాదులు
శు.దశమి మృగశిర తులాలగ్నం రా9.25-11.35
పుష్కరాంశ రా11.10;శుభాంశ రా11.30
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాదులు

25 ఆది (ఫిబ్రవరి 2018)
శు.దశమి మృగశిర మీనలగ్నం ఉ7.25-8.59
పుష్కరాంశ ఉ7.47;శుభాంశ ఉ8.24;
వివాహ,ఉపనయన, గృహారంభ, కేశఖండన, అక్షరాదులు

26 సోమ (ఫిబ్రవరి 2018)
శు.ద్వాదశి పునర్వసు సింహలగ్నం సా5.06-7.12
వర్గోత్తమ సా6.19; పుష్కర సా6.35; శుభాంశ సా6.54
వ్యాపార ప్రారంభాదులు, శుభకరచర్చాదులు
శు.ద్వాదశి పునర్వసు కన్యాలగ్నం రా7.12-9.17
శుభాంశ మాత్రమే రా8.33;వివాహ, గృహప్రవేశాలు
శు.ద్వాదశి పునర్వసు తులాలగ్నం రా9.17-11.27
వర్గోత్తమ రా9.24;పుష్కర రా11.02;శుభాంశ రా11.22
వివాహ, గృహప్రవేశ, అనురాగ సంస్కారాదులు

01 గురు (మార్చి 2018)
శు.చతుర్దశి మఘ మీనలగ్నం ఉ7.09-8.43
పుష్కరాంశ ఉ7.31;శుభాంశ ఉ8.08;
వివాహ,ఉపనయన,గృహారంభ,అక్షర,అన్నప్రాసనాదులు
పూర్ణిమ మఘ కన్యాలగ్నం రా7.00-9.05
పుష్కర రా7.31;శుభాంశ రా8.21;వివాహ,గృహప్రవేశాలు
పూర్ణిమ మఘ తులాలగ్నం రా9.05-11.15
వర్గోత్తమ రా9.12;పుష్కర రా10.50;శుభాంశ రా11.10
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాదులు

02 శుక్ర (మార్చి 2018)
బ.పాడ్యమి ఉత్తర తులాలగ్నం రా9.01-11.11
పుష్కరాంశ రా10.46;శుభాంశ రా11.06;
వివాహ, గృహప్రవేశ, అనురాగసంస్కారాదులు

మార్చి 2018	**03 శని**	**బ.విదియ ఉత్తర సింహలగ్నం సా4.46-6.52** వర్గోత్తమ సా5.59;పుష్కర సా6.15;శుభాంశ సా6.34 వ్యాపార ప్రారంభాదులు, శుభకరచర్చలు **బ.విదియ హస్త తులాలగ్నం రా8.57-11.07** వర్గోత్తమ రా9.04;పుష్కరాంశ రా10.44;శుభాంశ రా11.02 గృహప్రవేశం లేదు, వివాహ, అనురాగ సంస్కారాదులు
మార్చి 2018	**04 ఆది**	**బ.తదియ హస్త మీనలగ్నం ఉ6.57-8.31** పుష్కరాంశ ఉ7.19; శుభాంశ ఉ7.56 వివాహం లేదు, ఉపనయన,అక్షర,కేశఖండన,అన్నప్రాసనలు **బ.తదియ చిత్ర తులాలగ్నం రా8.53-11.03** వర్గోత్తమ రా9.00;పుష్కర రా10.38;శుభాంశ రా10.58 వివాహ, గృహప్రవేశ, అనురాగ సంస్కారాదులు
మార్చి 2018	**05 సోమ**	**బ.చవితి చిత్ర మీనలగ్నం ఉ6.53-8.27** పుష్కరాంశ ఉ7.15; శుభాంశ ఉ7.52; వివాహం లేదు, ఉపనయన,గృహారంభ,అక్షర,కేశఖండనాదులు **బ.చవితి చిత్ర కన్యాలగ్నం సా6.44-8.49** వర్గోత్తమ సా6.51; పుష్కర రా7.15;శుభాంశ రా8.05 (లగ్నచంద్ర కాదు) నిశ్చితార్థ, వివాహ, గృహప్రవేశాలు
మార్చి 2018	**08 గురు**	**బ.సప్తమి అనురాధ మీనలగ్నం ఉ6.41-8.15** పుష్కర ఉ7.03;శుభ ఉ7.40;వివాహ,ఉపనయన,గృహారంభం **బ.సప్తమి అనురాధ కన్యాలగ్నం సా6.32-8.37** వర్గోత్తమ సా6.39;పుష్కర రా7.03;శుభ రా7.53 నిశ్చితార్థ, వివాహ, వ్యాపార, గృహప్రవేశాలు
మార్చి 2018	**08 గురు**	**బ.సప్తమి అనురాధ తులాలగ్నం రా8.37-10.47** వర్గోత్తమ రా8.44;పుష్కర రా10.22;శుభాంశ రా10.42 వివాహ, గృహప్రవేశ, అనురాగ సంస్కారాదులు
మార్చి 2018	**10 శని**	**బ.నవమి మూల మేషలగ్నం ఉ8.07-9.53** పుష్కర ఉ9.20;శుభాంశ ఉ9.47;వివాహ,ఉప,గృహారంభం **బ.నవమి మూల కన్యాలగ్నం సా6.24-8.29** వర్గోత్తమాంశ సా6.31;పుష్కర సా6.55;శుభాంశ రా7.45; నిశ్చితార్థ, వ్యాపారప్రారంభ, వివాహ,గృహప్రవేశాలు **బ.నవమి మూల తులాలగ్నం రా8.29-10.39** వర్గోత్తమ రా8.36;పుష్కర రా10.14;శుభాంశ రా10.34 వివాహ,గృహప్రవేశ,అనురాగసంస్కారాదులు **బ.నవమి మూల వృశ్చికలగ్నం రా10.39-12.53** పుష్కర రా11.10;వర్గోత్తమ రా11.46;వివాహ,గృ.ప్రవేశం
మార్చి 2018	**12 సోమ**	**బ.ఏకాదశి ఉత్తరాషాఢ తులాలగ్నం రా8.21-10.31** వర్గోత్తమ రా8.29;పుష్కర రా10.06;శుభాంశ రా10.26 వివాహ, గృహప్రవేశ, అనురాగ సంస్కారాదులు **బ.ఏకాదశి ఉత్తరాషాఢ వృశ్చికం రా10.31-12.45** పుష్కర రా11.02;వర్గోత్తమ రా11.38;శుభాంశ రా11.53 వివాహ, గృహప్రవేశ, అనురాగ సంస్కారాదులు

గమనిక - శ్రీ హేమలంబలో శాస్త్రీయమైన సుముహూర్తములు అత్యంత తక్కువ.కనుక పాఠకులు గమనించి ముహూర్తాలను ఎంపిక చేసుకొనేది.

ఫాల్గుణం - సాధారణ శుభ సమయాలు

ఫిబ్రవరి 2018	17	శని	శు.విదియ	శతభిషం	ఉ08.09	నుంచి	09.31	వరకు
	18	ఆది	శు.తదియ	ఉత్తరాభాద్ర	మ01.14	నుంచి	03.26	వరకు
	18	ఆది	శు.తదియ	ఉత్తరాభాద్ర	రా07.44	నుంచి	09.49	వరకు
	19	సోమ	శు.చవితి	ఉత్తరాభాద్ర	రా07.50	నుంచి	09.23	వరకు
	19	సోమ	శు.చవితి	రేవతి	రా07.40	నుంచి	09.45	వరకు
ఫిబ్రవరి 2018	21	బుధ	శు.షష్ఠి	అశ్వని	ఉ07.41	నుంచి	09.15	వరకు
	23	శుక్ర	శు.అష్టమి	రోహిణి	సా05.18	నుంచి	09.29	వరకు
	24	శని	శు.నవమి	రోహిణి	ఉ08.06	నుంచి	09.03	వరకు
	24	శని	శు.నవమి	రోహిణి	ఉ10.49	నుంచి	11.28	వరకు
	24	శని	శు.నవమి	మృగశిర	సా06.13	నుంచి	09.25	వరకు
ఫిబ్రవరి 2018	25	ఆది	శు.దశమి	మృగశిర	ఉ07.25	నుంచి	08.59	వరకు
	26	సోమ	శు.ఏకాదశి	పునర్వసు	ఉ08.04	నుంచి	08.55	వరకు
	26	సోమ	శు.ఏకాదశి	పునర్వసు	ఉ10.42	నుంచి	12.42	వరకు
	26	సోమ	శు.ద్వాదశి	పునర్వసు	సా05.30	నుంచి	07.00	వరకు
	26	సోమ	శు.ద్వాదశి	పునర్వసు	రా08.30	నుంచి	10.06	వరకు
మార్చి 2018	01	గురు	శు.చతుర్దశి	మఘ	ఉ07.09	నుంచి	08.43	వరకు
	01	గురు	పూర్ణిమ	మఘ	మ11.10	నుంచి	12.30	వరకు
	01	గురు	పూర్ణిమ	మఘ	సా04.54	నుంచి	09.45	వరకు
	03	శని	బ.విదియ	ఉత్తర	ఉ08.02	నుంచి	08.35	వరకు
	03	శని	బ.విదియ	ఉత్తర	ఉ10.21	నుంచి	12.22	వరకు
	03	శని	బ.విదియ	ఉత్తర	సా04.46	నుంచి	08.55	వరకు
	04	ఆది	బ.తదియ	హస్త	ఉ06.57	నుంచి	08.31	వరకు
మార్చి 2018	04	ఆది	బ.తదియ	హస్త	ఉ10.17	నుంచి	12.18	వరకు
	04	ఆది	బ.తదియ	హస్త	సా05.25	నుంచి	08.16	వరకు
	04	ఆది	బ.తదియ	చిత్ర	రా08.17	నుంచి	11.03	వరకు
	05	సోమ	బ.చవితి	చిత్ర	ఉ06.53	నుంచి	08.16	వరకు
	05	సోమ	బ.చవితి	చిత్ర	ఉ10.13	నుంచి	12.14	వరకు
	05	సోమ	బ.చవితి	చిత్ర	సా04.38	నుంచి	08.18	వరకు
	05	సోమ	బ.చవితి	స్వాతి	రా08.20	నుంచి	10.59	వరకు
మార్చి 2018	08	గురు	బ.సప్తమి	అనూరాధ	ఉ06.41	నుంచి	08.15	వరకు
	08	గురు	బ.సప్తమి	అనూరాధ	సా04.26	నుంచి	08.37	వరకు
	10	శని	బ.నవమి	మూల	ఉ07.58	నుంచి	09.53	వరకు
	10	శని	బ.నవమి	మూల	సా04.18	నుంచి	08.29	వరకు
	12	సోమ	బ.ఏకాదశి	ఉ.షాఢ	సా04.10	నుంచి	06.33	వరకు
	12	సోమ	బ.ఏకాదశి	ఉ.షాఢ	రా08.22	నుంచి	10.31	వరకు

రాశి ఫలితాలు చదివే వారికి గమనిక

గ్రహసంచార రీత్యా రాశిఫలితాలుండును. కొన్ని రాశులకు అనుకూలంగా, మరికొన్నింటికి ప్రతికూలంగానుండును. ఈ పంచాంగ రాశి ఫలితాలను చదివినవారు... సంతోషించనూ వద్దు, బాధపడనూవద్దు. మీ వ్యక్తిగత జాతకాలపై ఆధారపడే ఫలితాలుండును. వ్యక్తిగత జాతకంచే ఫలితాలు అనుకూలమై... పంచాంగ ఫలితాలు ప్రతికూలంగా లేదా వ్యక్తిగత జాతక ఫలితాలు ప్రతికూలమై, పంచాంగంలో అనుకూలంగా ఉండవచ్చు. ఈ ఫలితాలు మార్గదర్శకంగానే ఇవ్వటం జరిగింది. ఫలితాలు పూర్తిగా స్థిరం కావని తెలియజేస్తున్నాను. వ్యక్తిగత జాతకాల దశానాధులను ఇతర గ్రహ స్థితులతో అన్వయించుకుని సంపూర్ణ ఫలితాలు తెలుసుకొనేది. - పంచాంగకర్తలు

జన్మకాల దశా శేష గణన-1

జాతకులు జన్మించిన సమయానికి వుండే చంద్రస్ఫుటమును బట్టి వారి యొక్క జననకాల మహర్ధశా శేషమును చాలా తేలికగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చును. ఉదాహరణకు జాతకులు మఖ నక్షత్రములో జన్మించారనుకొనుము సింహరాశిలో చంద్రస్ఫుటము $8^0 43^1$ అనుకొందాము. గనుక పట్టికలో చంద్రస్ఫుటం గడిలో 8-40 చూచుకొనిన కేతుమాహర్ధశా శేషం 2 సంవత్సరాల 5 నెలల 12 రోజలు వుంటుంది. ఆపై 3నిమిషాలకు రెండవ పట్టికలో చూచిన 9 రోజులుగా వుండును. గనుక 9 రోజులను తీసివేసినచో 2 సంవత్సరాల 5 నెలల 3 రోజులుగా దశాశేషం గుర్తించవలసివుండును. అలాగాక $8^0 37^1$ చంద్రస్ఫుటం అయినచో ఈ 9 రోజులను కలుపవలయును. అప్పుడు దశాశేషం 2 సంవత్సరాల 5 నెలల 21 రోజులుగా వుండును.

చంద్ర స్ఫుటము	మేష సింహ ధనస్సులోచంద్ర దశాశేషం	వృషభ కన్య మకరంలోచంద్ర దశాశేషం	మిధున తుల కుంభంలోచంద్ర దశాశేషం	కర్కాటక వృశ్చిక మీనంలోచంద్ర దశాశేషం
	కేతు	రవి	కుజ	గురు
00 00	07 00 00	04 06 00	03 06 00	04 00 00
00 20	06 09 27	04 04 06	03 03 27	03 07 06
00 40	06 07 24	04 02 12	03 01 24	03 02 12
01 00	06 05 21	04 00 18	02 11 21	02 09 18
01 20	06 03 18	03 10 24	02 09 18	02 04 24
01 40	06 01 15	03 09 00	02 07 15	02 00 00
02 00	05 11 12	03 07 06	02 05 12	01 07 06
02 20	05 09 09	03 05 12	02 03 09	01 02 12
02 40	05 07 06	03 03 18	02 01 06	00 09 18
03 00	05 05 03	03 01 24	01 11 03	00 04 24
	కేతు	రవి	కుజ	శని
03 20	05 03 00	03 00 00	01 09 00	19 00 00
03 40	05 00 27	02 10 06	01 06 27	18 06 09
04 00	04 10 24	02 08 12	01 04 24	18 00 18
04 20	04 08 21	02 06 18	01 02 21	17 06 27
04 40	04 06 18	02 04 24	01 00 18	17 01 06
05 00	04 04 15	02 03 00	00 10 15	16 07 15
05 20	04 02 12	02 01 06	00 08 12	16 01 24
05 40	04 00 09	01 11 12	00 06 09	15 08 03
06 00	03 10 06	01 09 18	00 04 06	15 02 12
06 20	03 08 03	01 07 24	00 02 03	14 08 21
	కేతు	రవి	రాహు	శని
06 40	03 06 00	01 06 00	18 00 00	14 03 00
07 00	03 03 27	01 04 06	17 06 18	13 09 09
07 20	03 01 24	01 02 12	17 01 06	13 03 18
07 40	02 11 21	01 00 18	16 07 24	12 09 27
08 00	02 09 18	00 10 24	16 02 12	12 04 06
08 20	02 07 15	00 00 09	15 09 00	11 10 15
08 40	02 05 12	00 07 06	15 03 18	11 04 24
09 00	02 03 09	00 05 12	14 10 06	10 11 03
09 20	02 01 06	00 03 18	14 04 24	10 05 12
09 40	01 11 03	00 01 24	13 11 12	09 11 21

జన్మకాల దశా శేష గణన-2

చంద్ర స్ఫుటము	మేష సింహ ధనస్సులోచంద్ర దశాశేషం	వృషభ కన్య మకరంలోచంద్ర దశాశేషం	మిధున తుల కుంభంలోచంద్ర దశాశేషం	కర్కాటక వృశ్చిక మీనంలోచంద్ర దశాశేషం
	కేతు	చంద్ర	రాహు	శని
10 00	01 09 00	10 00 00	13 06 00	09 06 00
10 20	01 06 27	09 09 00	13 00 18	09 00 09
10 40	01 04 24	09 06 00	12 07 06	08 06 18
11 00	01 02 21	09 03 00	12 01 24	08 00 27
11 20	01 00 18	09 00 00	11 08 12	07 07 06
11 40	00 10 15	08 09 00	11 03 00	07 01 15
12 00	00 08 12	08 06 00	10 09 18	06 07 24
12 20	00 06 09	08 03 00	10 04 06	06 02 03
12 40	00 04 06	08 00 00	09 10 24	05 08 12
13 00	00 02 03	07 09 00	09 05 12	05 02 21
	శుక్ర	చంద్ర	రాహు	శని
13 20	20 00 00	07 06 00	09 00 00	04 09 00
13 40	19 06 00	07 03 00	08 06 18	04 03 09
14 00	19 00 00	07 00 00	08 01 06	03 09 18
14 20	18 06 00	06 09 00	07 07 24	03 03 27
14 40	18 00 00	06 06 00	07 02 12	02 10 06
15 00	17 06 00	06 03 00	06 09 00	02 04 15
15 20	17 00 00	06 00 00	06 03 18	01 10 24
15 40	16 06 00	05 09 00	05 10 06	01 05 03
16 00	16 00 00	05 06 00	05 04 24	00 11 12
16 20	15 06 00	05 03 00	04 11 12	00 05 21
	శుక్ర	చంద్ర	రాహు	బుధ
16 40	15 00 00	05 00 00	04 06 00	17 00 00
17 00	14 06 00	04 09 00	04 00 18	16 06 27
17 20	14 00 00	04 06 00	03 07 06	16 01 24
17 40	13 06 00	04 03 00	03 01 24	15 08 21
18 00	13 00 00	04 00 00	02 08 12	15 03 18
18 20	12 06 00	03 09 00	02 03 00	14 10 15
18 40	12 00 00	03 06 00	01 09 18	14 05 12
19 00	11 06 00	03 03 00	01 04 06	14 00 09
19 20	11 00 00	03 00 00	00 10 24	13 07 06
19 40	10 06 00	02 09 00	00 05 12	13 02 03
	శుక్ర	చంద్ర	గురు	బుధ
20 00	10 00 00	02 06 00	16 00 00	12 09 00
20 20	09 06 00	02 03 00	15 07 06	12 03 27
20 40	09 00 00	02 00 00	15 02 12	11 10 24
21 00	08 06 00	01 09 00	14 09 18	11 05 21
21 20	08 00 00	01 06 00	14 04 24	11 00 18
21 40	07 06 00	01 03 00	14 00 00	10 07 15
22 00	07 00 00	01 00 00	13 07 06	10 02 12
22 20	06 06 00	00 09 00	13 02 12	09 09 09
22 40	06 00 00	00 06 00	12 09 18	09 04 06
23 00	05 06 00	00 03 00	12 04 24	08 11 03

జన్మకాల దశా శేష గణన-3

చంద్ర స్ఫుటము	మేష సింహ ధనస్సులోచంద్ర	వృషభ కన్య మకరంలోచంద్ర	మిధున తుల కుంభంలోచంద్ర	కర్కాటక వృశ్చిక మీనంలోచంద్ర
	దశాశేషం	దశాశేషం	దశాశేషం	దశాశేషం
	శుక్ర	కుజ	గురు	బుధ
23 20	05 00 00	07 00 00	12 00 00	08 06 00
23 40	04 06 00	06 09 27	11 07 06	08 00 27
24 00	04 00 00	06 07 24	11 02 12	07 07 24
24 20	03 06 00	06 05 21	10 09 18	07 02 21
24 40	03 00 00	06 03 18	10 04 24	06 09 18
25 00	02 06 00	06 01 15	10 00 00	06 04 15
25 20	02 00 00	05 11 12	09 07 06	05 11 12
25 40	01 06 00	05 09 09	09 02 12	05 06 09
26 00	01 00 00	05 07 06	08 09 18	05 01 06
26 20	00 06 00	05 05 03	08 04 24	04 08 03
	రవి	కుజ	గురు	బుధ
26 40	06 00 00	05 03 00	08 00 00	04 03 00
27 00	05 10 06	05 00 27	07 07 06	03 09 27
27 20	05 08 12	04 10 24	07 02 12	03 04 24
27 40	05 06 18	04 08 21	06 09 18	02 11 21
28 00	05 04 24	04 06 18	06 04 24	02 06 18
28 20	05 03 00	04 04 15	06 00 00	02 01 15
28 40	05 01 06	04 02 12	05 07 06	01 08 12
29 00	04 11 12	04 00 09	05 02 12	01 03 09
29 20	04 09 18	03 10 06	04 09 18	00 10 06
29 40	04 07 24	03 08 03	04 04 24	00 05 03
30 00	04 06 00	03 06 00	04 00 00	00 00 00

నిముషములకు సరియగు గ్రహముల దశాశేష విశేష వివరణ

ని	కేతు		శుక్ర		రవి		చంద్ర		కుజ		రాహు		గురు		శని		బుధ		ని
	నె	ది	నె	ది	నె	ది	నె	ది	నె	ది	నె	ది	నె	ది	నె	ది	నె	ది	
1	0	3	0	9	0	3	0	5	0	3	0	8	0	7	0	9	0	8	1
2	0	6	0	18	0	5	0	9	0	6	0	16	0	14	0	17	0	15	2
3	0	9	0	27	0	8	0	14	0	9	0	24	0	22	0	26	0	23	3
4	0	13	1	6	0	11	0	18	0	13	1	2	0	29	1	4	1	1	4
5	0	16	0	15	0	14	0	23	0	16	1	11	1	6	1	13	1	8	5
6	0	19	1	24	0	16	0	27	0	19	1	19	1	13	1	21	1	16	6
7	0	22	2	3	0	19	1	2	0	22	1	27	1	20	2	0	1	24	7
8	0	25	2	12	0	22	1	6	0	25	2	5	1	28	2	8	2	1	8
9	0	28	2	21	0	24	1	11	0	28	2	13	2	5	2	17	2	9	9
10	1	1	3	0	0	27	1	15	1	1	2	21	2	12	2	26	2	17	10
15	1	17	4	15	1	11	2	8	1	17	4	2	3	18	4	8	3	25	15
20	2	3	6	0	1	24	3	0	2	3	5	12	4	24	5	21	5	3	20

మహాదశాంతర్ధశా పట్టిక

కృత్తి, ఉత్తర, ఉ.షాఢ వారలకు	రోహి, హస్త శ్రవణం వారలకు	మృగ, చిత్ర, ధనిష్ఠ వారలకు	ఆర్ద్ర, స్వాతి, శతభిషం వారలకు	పున, విశా, పూ.భాద్ర వారలకు	పుష్య, అనూ, ఉ.భాద్ర వారలకు	ఆశ్లే, జ్యేష్ఠ, రేవతి వారలకు	అశ్వి, మఘ, మూల వారలకు	భర, పుబ్బ, పూ.షాఢ వారలకు
రవి మహాదశ	చంద్ర మహాదశ	కుజ మహాదశ	రాహు మహాదశ	గురు మహాదశ	శని మహాదశ	బుధ మహాదశ	కేతు మహాదశ	శుక్ర మహాదశ
అం మా ది	అం మా ది	అం మా ది	అం మా ది	అం మా ది	అం మా ది	అం మా ది	అం మా ది	అం మా ది
ర 03 18	చం 10 00	కు 04 27	రా 32 12	గు 25 18	శ 36 03	బు 28 27	కే 04 27	శు 40 00
చం 06 00	కు 07 00	రా 12 18	గు 28 24	శ 30 12	బు 32 09	కే 11 27	శు 14 00	ర 12 00
కు 04 06	రా 18 00	గు 11 06	శ 34 06	బు 27 06	కే 13 09	శు 34 00	ర 04 06	చం 20 00
రా 10 24	గు 16 00	శ 13 09	బు 30 18	కే 11 06	శు 38 00	ర 10 06	చం 07 00	కు 14 00
గు 09 18	శ 19 00	బు 11 27	కే 12 18	శు 32 00	ర 11 12	చం 17 00	కు 04 27	రా 36 00
శ 11 12	బు 17 00	కే 04 27	శు 36 00	ర 09 18	చం 19 00	కు 11 27	రా 12 18	గు 32 00
బు 10 06	కే 07 00	శు 14 00	ర 10 24	చం 16 00	కు 13 09	రా 30 18	గు 11 06	శ 38 00
కే 04 06	శు 20 00	ర 04 06	చం 18 00	కు 11 06	రా 34 06	గు 27 06	శ 13 09	బు 34 00
శు 12 00	ర 06 00	చం 07 00	కు 12 18	రా 28 24	గు 30 12	శ 32 09	బు 11 27	కే 14 00
మొ 6 సం॥	మొ 10 సం॥	మొ 7 సం॥	మొ 18 సం॥	మొ 16 సం॥	మొ 19 సం॥	మొ 17 సం॥	మొ 7 సం॥	మొ 20 సం॥

బాలారిష్ట మహాదశలు : జన్మలగ్నం నుంచి లగ్నంలో శని, పంచమంలో లేక ద్వాదశంలో రవి, తృతీయంలో గురువు, చతుర్ధ లేక సమప్తంలో బుధుడు, షష్టమంలో శుక్రుడు, సప్తమంలో కుజుడు, అష్టమంలో చంద్రుడు, సమయంలో రాహువు, ద్వితీయంలో కేతువు ఉన్నచో అరిష్టప్రదులగుదురు. వారివారి మహాదశలు వచ్చినప్పుడు మరణము సంభవింప చేయుదురు. కావున తప్పనిసరిగా తగిన రీతిలో పరిహారశాంతి చేసుకొనవలెను.

రవి సంచార నక్షత్రము	గృహారంభ, గృహప్రవేశ ముహూర్త నక్షత్రములకు వృషభచక్ర శుద్ధి అయిన నక్షత్రములు
అశ్వని	పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవ
భరణి	మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవ,అశ్వని
కృత్తిక	మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవ,అశ్వ
రోహిణి	ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని
మృగశి	ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి
ఆరుద్ర	హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ
పునర్వ	చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహి,మృగ
పుష్య	స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వ,రోహి,మృగ,పునర్వసు
ఆశ్లేష	అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వ,రోహి,మృగ,పునర్వ,పుష్య
మఖ	అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వని,రోహి,మృగ,పునర్వ,పుష్య
పుబ్బ	మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ
ఉత్తర	మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ
హస్త	ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్తర
చిత్త	ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త
స్వాతి	శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వని,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త
విశాఖ	శ్రవ,ధని,శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి
అనూ	ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి
జ్యేష్ఠ	శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ
మూల	ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ
పూ.షా	ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల
ఉ.షా	రేవ,అశ్వ,రోహి,మృగ,పునర్వసు,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల
శ్రవ	రోహి,మృగ,పునర్వసు,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.
ధనిష్ఠ	రోహి,మృగ,పునర్వసు,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.,శ్రవ
శతభి	రోహి,మృగ,పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.,శ్రవ,ధని
పూ.భా.	మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.,శ్రవ,ధని,శత.
ఉ.భా.	పునర్వసు,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.,శ్రవ,ధని,శతభి.
రేవతి	పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.,శ్రవ,ధని,శత,ఉ.భా.

గృహారంభ, గృహప్రవేశములకు కలశచక్ర శుద్ధి

రవి సంచార నక్షత్రము	గృహారంభ, గృహప్రవేశ ముహూర్త నక్షత్రములకు కలశచక్ర శుద్ధి అయిన నక్షత్రములు
అశ్వని	పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవతి
భరణి	పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని
కృత్తిక	పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,శత,ఉ.భా,రేవతి,అశ్వని
రోహిణి	మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,ఉ.భా,రేవతి,అశ్వని
మృగశి	మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి
ఆరుద్ర	ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర
పునర్వ	ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,అశ్వని,రోహిణి,మృగశిర
పుష్య	హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,రోహిణి,మృగశిర,పునర్వసు
ఆశ్లేష	చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి
మఖ	స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి
పుబ్బ	అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ
ఉత్తర	అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శతభి,పునర్వసు,పుష్యమి,మఖ
హస్త	మూల,ఉ.షా,శ్రవ,ధని,శతభి,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర
చిత్త	మూల,ఉ.షా,శ్రవ,ధని,శతభి,ఉ.భా,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త
స్వాతి	ఉ.షా,శ్రవ,ధని,శతభి,ఉ.భా,రేవతి,మఖ,ఉత్తర,హస్త,చిత్త
విశాఖ	ఉ.షా,శ్రవ,ధని,శతభి,ఉ.భా,రేవతి,అశ్వని,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి
అనూ	శ్రవ,ధని,శతభి,ఉ.భా,రేవతి,అశ్వని,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి
జ్యేష్ఠ	ధని,శతభి,ఉ.భా,రేవతి,అశ్వని,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ
మూల	శతభి,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ
పూ.షా	ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,చిత్త,స్వాతి,అనూరాధ,మూల
ఉ.షా	ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,స్వాతి,అనూరాధ,మూల
శ్రవ	రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,అనూరాధ,మూల,ఉత్తరాషాఢ
ధనిష్ఠ	అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,అనూ,మూల,ఉత్తరాషాఢ,శ్రవణం
శతభి	రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మూల,ఉ.షాఢ,శ్రవణం,ధనిష్ఠ
పూ.భా	రోహిణి,మృగశిర,పునర్వ,పుష్యమి,మఖ,మూల,ఉ.షాఢ,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం
ఉ.భా	రోహిణి,మృగశిర,పునర్వ,పుష్యమి,మఖ,మూల,ఉ.షాఢ,శ్రవణం,ధనిష్ఠం,శతభిషం
రేవతి	మృగశిర,పునర్వ,పుష్యమి,మఖ,ఉత్తర,ఉ.షాఢ,శ్రవణం,ధనిష్ఠం,శతభిషం,ఉ.భా.

పితృతిథి నిర్ణయం

అపరాహ్ణకాలమునకు పితృతిథి ఉండవలెనని ధర్మసింధు మున్నగు ధర్మశాస్త్ర గ్రంథకర్తలు నిర్ణయించి ఉన్నారు. ఏ తిథి కావలయునో ఆ తిథి ఉన్న రోజున సూర్యోదయ సూర్యాస్తమయములను తెలుసుకొని దినప్రమాణమును తెలుసుకొనాలి. దిన ప్రమాణమును 5 భాగములుగా చేయవలెను. అందు 1. ప్రాతః కాలము 2. సంగవకాలము 3. మధ్యాహ్నకాలము 4. అపరాహ్ణకాలము 5. సాయాహ్నకాలము. ధర్మశాస్త్ర గ్రంథకర్త లందరూ పితృతిథి నిర్ణయ విషయములో కావలసిన అపరాహ్ణ కాలమును ఆరు విధములుగా నిర్ణయించితిరి.

1. ఈ రోజు అపరాహ్ణకాలముననే తిథి ఉండి, రేపు అపరాహ్ణకాలమున తిథిలేని యెడల, అపరాహ్ణకాలము వున్న ఈ రోజే ఆబ్దికమును పెట్టవలెను.

2. ఈ రోజు అపరాహ్ణకాలమున తిథిలేక, రేపు అపరాహ్ణకాలమున తిథి వున్న యెడల, అపరాహ్ణ కాలము వున్న రేపటి దినమే ఆబ్దికము.

3. ఈ రోజు అపరాహ్ణములోనూ, రేపు అపరాహ్ణములోను తిథి పూర్తిగా ఉన్నచో రేపటి రోజునే ఆబ్దికము.

4. ఈ రోజు అపరాహ్ణములోను, రేపు అపర్ణాములోనూ తిథి సమానముగా ఉన్నచో రేపటిరోజునే ఆబ్దికము.

5. ఈ రోజు అపరాహ్ణములోనూ, రేపు అపరాహ్ణములోనూ తిథి ఎక్కువ తక్కువలుగా ఉన్నచో, ఎక్కువ తిథి అపరాహ్ణ వ్యాప్తి ఉన్నరోజునే ఆబ్దికము.

6. ఈ రోజు, రేపు 2 రోజులలో అపరాహ్న కాలమున తిథి అసలు లేనపుడు, ఈ రోజు సాయహ్నామునందలి తొలి 2 ఘడియలలో తిథి ఉన్న యెడల ఈ రోజు ఆబ్దికమును పెట్టవలయును. అనగా సాయహ్నాం ప్రారంభమయిన 48 నిమిషములలో తిథి ఉండినచో ఈ రోజే ఆబ్దికము. అలాగాక ఈ 48 నిమిషములు (2 ఘడియలు) దాటిన తరువాత తిథి వచ్చినచో రేపటి రోజున ఆబ్దికము. ఇది శాస్త్ర నిర్ణయము.

ఉదాహరణకు సూర్యోదయము గం॥5.52ని॥, సూర్యాస్తమయం గం॥5.56 ని॥లు ఉన్నదనుకొనుము. అప్పుడు దిన ప్రమాణము 12 గంటల 4 నిమిషములు అయినది. అనగా మొత్తం 724 నిమిషాలన్నమాట. ఈ 724 నిమిషాలను 5 భాగములు చేయగా ఒక్కొక్క భాగమునకు 144 నిమిషాల 48 సెకన్లు వచ్చినవి. అనగా 2 గంటల 24 నిమిషాల 48 సెకన్లు ఒక్కొక్క భాగమునకు వచ్చినవి.

సూర్యోదయము :	5-52-00	మధ్యాహ్న అంత్యం	13.05.24
ప్రాతఃకాలము	+2.24.48	అపరాహ్ణం	+2.24.48
	-------		-------
ప్రాతఃకాలఅంత్యం	8.16.48	అపరాహ్ణ అంత్యం	15.30.12
సంగవం	+2.24.48	సాయహ్నాం	+2.24.48
	-------		-------
సంగవకాలఅంత్యం	10.41.36	సాయహ్న అంత్యం	5.55.00
మధ్యాహ్నం	+2.24.48		-------

పైన తెల్పిన ఉదాహరణ ద్వారా అపరాహ్ణ సమయాన్ని తెలుసుకొన్నాం. అదేవిధంగా ప్రతిరోజు సూర్యోదయాస్తమయముల ద్వారా ఖచ్చిత అపరాహ్ణ సమయాన్ని తెలుసుకోవచ్చు.

మృతాశౌచ నిర్ణయ పట్టిక

మృతి చెందినవారు	మగవారికి సూతకము	ఆడవారికి సూతకము	మృతి చెందినవారు	మగవారికి సూతకము	ఆడవారికి సూతకము
		తండ్రివైపు బంధువులు			
తండ్రి	10 రాత్రులు	3 రాత్రులు (వివాహితకు)	తల్లి	10రాత్రులు	3రాత్రులు
తండ్రితండ్రి(తాత)	10 రాత్రులు	ఒకటిన్నర్రోజు	తండ్రితల్లి (నానమ్మ)	10రాత్రులు	1 1/2రోజు
చిన్నాన్న పెదనాన్న	10 రాత్రులు	స్నానం	వారి భార్యలు	10రాత్రులు	స్నానం
తండ్రి మేనత్త	ఒకటిన్నర్రోజు		తండ్రిమేనత్త కోడలు	ఒకటిన్నర్రోజు	స్నానం
నానమ్మ తోబుట్టువు	ఒకటిన్నర్రోజు		నానమ్మ తోబుట్టువు కొడుకులు	ఒకటిన్నర్రోజు	
తండ్రికి మేనమామ	ఒకటిన్నర్రోజు		తండ్రికి మేనమామ కొడుకులు	ఒకటిన్నర్రోజు	
		తల్లి వైపు బంధువులు			
తల్లితండ్రికి చెల్లెల్లు	3రోజులు		తల్లికి మేనత్త కొడుకులు	ఒకటిన్నర్రోజు	
తల్లి తల్లి(అమ్మమ్మ) ఆడ తోబుట్టువులు	3రోజులు		వారి కొడుకులు	ఒకటిన్నర్రోజు	
తల్లికి మేనమామ	ఒకటిన్నర్రోజు		తల్లిమేనమామ కొడుకులు	ఒకటిన్నర్రోజు	
		ఆత్మ బంధువులు			
తన తల్లి ఆడ తోబుట్టువులు	ఒకటిన్నర్రోజు	ఒకటిన్నర్రోజు	వారి కొడుకులు	ఒకటిన్నర్రోజు	స్నానం
తన తండ్రికి ఆడ తోబుట్టువులు	ఒకటిన్నర్రోజు	ఒకటిన్నర్రోజు	మేనత్త కొడుకులు	ఒకటిన్నర్రోజు	
తనతండ్రికి సవతి అక్కచెల్లెల్లు	ఒకటిన్నర్రోజు		వారి కొడుకులు	ఒకటిన్నర్రోజు	
తన మేనమామ	3రోజులు	ఒకటిన్నర్రోజు			
మేనమామ కొడుకు	ఒకటిన్నర్రోజు	ఒకటిన్నర్రోజు	సవతి మేనమామ	ఒకటిన్నర్రోజు	ఒక రోజు
అనుపనీతమేనమామ	ఒకటిన్నర్రోజు	ఒకటిన్నర్రోజు	స్వంతమేనమామభార్య	3రోజులు	1 1/2రోజు
ఉపనీత మేనల్లుడు	3రోజులు		సాపత్నీ మేనల్లుడు	3రోజులు	
అనుపనీత మేనల్లుడు	ఒకటిన్నర్రోజు		మేనకోడలు	స్నానం	

మృతాశౌచ నిర్ణయ పట్టిక

మృతి చెందినవారు	మగవారికి సూతకము	ఆడవారికి సూతకము	మృతి చెందినవారు	మగవారికి సూతకము	ఆడవారికి సూతకము
మాతామహుడు	3రోజులు	3రోజులు	మాతామహి	3రోజులు	3రోజులు
(తల్లి తండ్రి)			(అమ్మమ్మ)		
అనుపనీతదౌహిత్రుడు	ఒకటిన్నర్రోజు	ఒకటిన్నర్రోజు	ఉపనీత దౌహిత్రుడు	3రోజులు	3రోజులు
దౌహిత్రి	స్నానం	స్నానం	పిల్లనిచ్చిన అత్త	3రోజులు	3రోజులు
			మామలు(శ్వశురులు)		
స్వంత అల్లుడు	3రోజులు	3రోజులు	ఉపనీత (భార్య)	1రోజు	
			సోదరుడు		
భార్యమృతిఅనంతర	స్నానం		అనుపనీత	స్నానం	
స్యాలక మృతి			భార్య సోదరుడు		
భార్యసోదరి మృతి	స్నానం		తమ్ముని బిడ్డ	స్నానం	
మగశిశువు మృతి	తండ్రికి-3	తల్లికి-3	ఆడశిశువు మృతి	తండ్రికి-1	తల్లికి-1
నామకరణాత్పూర్వం	స్వపిండులకు		నామకరణాత్పూర్వం	స్వపిండులకు	
	స్నానం			స్నానం	
అనుపనీతసోదరుడు 3	పెళ్లైన అక్క		3సం.నుండి యుక్త	తల్లితండ్రి-3	
		చెల్లెల్లకు	వయస్కురాలైన	స్వపిండుల-1	
		స్నానం	అవివాహిత మృతి		
వాగ్దానానంతర	తల్లితండ్రి-3		వివాహిత కన్యతండ్రి	తల్లితండ్రి-3	
అవివాహిత మృతి	కాబోయే		గృహమందు మృతి	సోదరులు-3	
	పతికి-3			స్వ.పిం.స్నాన	
వివాహిత కన్యపతి	తండ్రి11/2రో	తల్లికి 11/2రో	దత్తపుత్రుడు మృతి	జనకపిత-3	జనకమాత3
గృహమందు మృతి	సోదరు11/2	ఆడ.తోబు-1			
జనకపిత మృతి	3	3	జనకమాత	3	3
పెండ్లికాని చిన్నమ్మ	ఒకటిన్నర్రోజు	ఒకటిన్నర్రోజు	పెళ్లైన స్వంత	ఒకటిన్నర్రోజు	11/2రోజు
పెద్దమ్మల మృతి			అక్కాచెల్లెల్లు		
ఉపనీత సోదరుడు		ఒకటిన్నర్రోజు	సహాధ్యాయి	1రోజు	స్నానం
మిత్రుడు	1రోజు	స్నానం	ఇంటిపురోహితుడు	1రోజు	స్నానం
శిష్యుడు	1రోజు	స్నానం	గురువు	11/2రోజు	స్నానం
పెంపుడుజంతువు	దానిదేహము		సోదరి మొగుడు	3రోజులు	
	గృహమందు		బావ		
	ఉన్నంతవరకు				

ప-పగలు	**నిత్యగ్రహ కాలహెూరా**	రా-రాత్రి

వరుస గంటలు	ఆది ప-రా	సోమ ప-రా	మంగళ ప-రా	బుధ ప-రా	గురు ప-రా	శుక్ర ప-రా	శని ప-రా
1.	ర-గు	చం-శు	కు-శ	బు-ర	గు-చం	శు-కు	శ-బు
2.	శు-కు	శ-బు	ర-గు	చం-శు	కు-శ	బు-ర	గు-చం
3.	గు-ర	గు-చం	శు-కు	శ-బు	ర-గు	చం-శు	కు-శ
4.	చం-శు	కు-శ	బు-ర	గు-చం	శ-కు	శ-బు	ర-గు
5.	శ-బు	ర-గు	చం-శు	కు-శ	బు-ర	గు-చం	శు-కు
6.	గు-చం	శు-కు	శ-బు	ర-గు	చం-శు	కు-శ	బు-ర
7.	కు-శ	బు-ర	గు-చం	శు-కు	శ-బు	ర-గు	చం-శు
8.	ర-గు	చం-శు	కు-శ	బు-ర	గు-చం	శు-కు	శ-బు
9.	శు-కు	శ-బు	ర-గు	చం-శు	కు-శ	బు-ర	గు-చం
10.	బు-ర	గు-చం	శు-కు	శ-బు	ర-గు	చం-శు	కు-శ
11.	చం-శు	కు-శ	బు-ర	గు-చం	శు-కు	శ-బు	ర-గు
12.	శ-బు	ర-గు	చం-శు	కు-శ	బు-ర	గు-చం	శు-కు

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సమయాన్ని లెక్కించి 12 చే భాగిస్తే హెూరా వచ్చును. ఉదాహరణకు ఆదివారం సూర్యోదయం ఉదయం 6.42, సూర్యాస్తమయం సాయంత్రం 6.30 అనుకుందాం. దినప్రమాణం 648 నిముషాలు. 12చే భాగించగా 54ని॥లు వచ్చును. పై పట్టిక ప్రకారం సూర్యోదయానికి 54 ని॥లు కలిపితే రవి హెూరాగా భావించాలి. దానికి మరల 54 ని॥లు కలిపితే శుక్రహెూరా వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ వెళితే సాయంత్రం సూర్యాస్తమయం 5.30 ని॥లు శనిహెూరాతో ముగియును. ఇదే విధంగా రాత్రి హెూరాకూడా లెక్కించవచ్చును. గురు శుక్ర బుధ హెూరాలు శుభప్రదమైనవిగా భావించాలి. శుక్లపంచమి నుంచి బహుళ దశమి తిథి వరకు ఉన్న రోజులలో మాత్రమే చంద్రహెూరా కూడా శుభప్రదమైనదిగా భావించాలి. కేవలం ప్రయాణాదుల యందు మాత్రమే ఈ హెూరాను చూసుకొనుట ఉత్తమం. శుభగ్రహ హెూరా సమయంలో వర్జ్య, దుర్ముహూర్తాలు ఉన్నప్పటికీ కార్యానుకూలతకు ఆటంకములు కావని శాస్త్ర వచనం.

తారాబల గణనలో శుభాశుభ సమయాలు

1. జన్మతార లెక్కించే సమయంలో నక్షత్ర 3వపాదమునందు తొలి 2గంటల 48ని॥లు మాత్రమే దోషము. మిగిలిన సమయమంతయూ శుభకరము. 2. సంపత్తార శుభకరమైనది. 3. విపత్తార లెక్కించే సమయంలో నక్షత్ర 1వపాదంలో తొలి 1గంట 12నిముషాలు మాత్రమే దోషము. మిగిలిన సమయమంతయూ శుభకరము. 4. క్షేమతార శుభకరమైనది. 5. ప్రత్యక్తార లెక్కించే సమయంలో నక్షత్ర 4వపాదమునందు తొలి 3గంటల 12నిముషాలు మాత్రమే దోషము. మిగిలిన సమయమంతయూ శుభకరము. 6. సాధనతార శుభకరమైనది. 7. నైధనతార లెక్కించే సమయంలో నక్షత్ర 2పాదమునందు తొలి 3గంటల 12నిముషాలు మాత్రమే దోషము. మిగిలిన సమయమంతయూ శుభకరము. 8. మిత్రతార శుభకరమైనది. 9. పరమ మిత్రతార కూడా శుభకరమైనది.

నక్షత్రవారీగా వివాహమునకు అనుకూల నక్షత్రాలు

అశ్వని	భరణి	★ కృత్తిక 1వపాదం
భరణి పుబ్బ పూర్వాషాఢ కృత్తిక ఉత్తర1(సింహం) ఉత్తరాషాఢ మృగశిర అశ్వని చిత్ర3,4 (తుల) ధనిష్ఠ ఆర్ద్ర స్వాతి శతభిషం పుష్యమి ఉత్తరాభాద్ర ఆశ్లేష రేవతి	కృత్తిక ఉత్తర1(సింహం) ఉత్తరాషాఢ రోహిణి శ్రవణం ఆర్ద్ర స్వాతి శతభిషం పునర్వసు విశాఖ 1,2,3 (తుల) పూర్వాభాద్ర ఆశ్లేష రేవతి అశ్వని మఖ మూల	రోహిణి శ్రవణం మృగశిర చిత్ర3,4 (తుల) ధనిష్ఠ పునర్వసు విశాఖ 1,2,3 (తుల) పూర్వాభాద్ర పుష్యమి ఉత్తరాభాద్ర అశ్వని మఖ మూల భరణి పుబ్బ పూర్వాషాఢ
★ కృత్తిక 2,3,4 పాదాలు	**రోహిణి**	**★ మృగశిర 1,2 పాదాలు**
రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్ర1,2 (కన్య) ధనిష్ఠ పునర్వసు విశాఖ4 (వృశ్చికం) పూర్వాభాద్ర పుబ్బ పుష్యమి అనూరాధ భరణి ఉత్తరాభాద్ర అశ్వని మఖ	మృగశిర చిత్ర1,2(తుల) ధనిష్ఠ ఆర్ద్ర శతభిషం కృత్తిక పుష్యమి అనూరాధ రోహిణి ఉ.భాద్ర రేవతి ఆశ్లేష జ్యేష్ఠ భరణి పుబ్బ ఉత్తర ఉత్తరాషాఢ 2,3,4 (మకరం)	ఆర్ద్ర శతభిషం పునర్వసు విశాఖ4 (వృశ్చికం) శ్రవణం పూర్వాభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అశ్వని మఖ ఉత్తర కృత్తిక ఉత్తరాషాఢ2,3,4 (మకరం) రోహిణి హస్త
★ మృగశిర 3,4 పాదాలు	**ఆర్ద్ర**	**★ పునర్వసు 1,2,3 పాదాలు**
ఆర్ద్ర స్వాతి శతభిషం పునర్వసు విశాఖ1,2,3(తుల) పూర్వాభాద్ర ఆశ్లేష రేవతి అశ్వని మఖ మూల ఉత్తర కృత్తిక ఉత్తరాషాఢ1 (ధనస్సు) రోహిణి హస్త	పునర్వసు విశాఖ1,2,3(తుల) ఆర్ద్ర పూర్వాభాద్ర పుష్యమి ఉత్తరాభాద్ర అశ్వని మృగశిర మఖ మూల భరణి పుబ్బ హస్త పూర్వాషాఢ రోహిణి చిత్ర ధనిష్ఠ3,4 (కుంభం)	పుష్యమి ఉత్తరాభాద్ర ఆశ్లేష రేవతి భరణి పుబ్బ పూర్వాషాఢ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ1 (ధనస్సు) చిత్ర మృగశిర ధనిష్ఠ3,4(కుంభం) ఆర్ద్ర స్వాతి శతభిషం
★ పునర్వసు 4వ పాదం	**పుష్యమి**	**ఆశ్లేష**
పుష్యమి అనూరాధ స్వాతి ఉత్తరాభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి భరణి పుబ్బ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ2,3,4 (మకరం) మృగశిర చిత్ర ధనిష్ఠ1,2 (మకరం) ఆర్ద్ర	ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అశ్వని మఘ కృత్తిక ఉత్తర పుష్యమి ఉత్తరాషాఢ 2,3,4 (మకరం) రోహిణి హస్త శ్రవణం ఆర్ద్ర స్వాతి పునర్వసు విశాఖ పూర్వాభాద్ర4 (మీనం)	మఘ అశ్వని భరణి పుబ్బ రోహిణి హస్త శ్రవణం చిత్ర పునర్వసు విశాఖ పుష్యమి పూర్వాభాద్ర4 (మీనం) మృగశిర ధనిష్ఠ1,2(మకరం) అనూరాధ ఉత్తరాభాద్ర
మఘ	**పుబ్బ**	**★ ఉత్తర 1వపాదం**
భరణి పుబ్బ పూర్వాషాఢ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ1 (ధనస్సు) ఆర్ద్ర మృగశిర చిత్ర స్వాతి ధనిష్ఠ3,4 (కుంభం) శతభిషం పుష్యమి అనూరాధ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి	ఉత్తర కృత్తిక రోహిణి హస్త ఉత్తరాషాఢ1(ధనస్సు) శతభిషం ఆర్ద్ర స్వాతి అశ్వని పునర్వసు విశాఖ జ్యేష్ఠ పూర్వాభాద్ర1,2,3(కుంభం) మూల ఆశ్లేష మఘ పుబ్బ	హస్త రోహిణి మృగశిర చిత్ర ధనిష్ఠ3,4 (కుంభం) మూల పునర్వసు విశాఖ అశ్వని పుష్యమి పూర్వాభాద్ర1,2,3 (కుంభం) అనూరాధ మఖ భరణి పుబ్బ పూర్వాషాఢ

నక్షత్రవారీగా వివాహమునకు అనుకూల నక్షత్రాలు

★ ఉత్తర 2,3,4 పాదాలు	హస్త	★ చిత్ర 1,2 పాదాలు
హస్త రోహిణి శ్రవణం మృగశిర చిత్ర పునర్వసు ధనిష్ఠ1,2 (మకరం) విశాఖ పూర్వాభాద్ర4 (మీనం) పుబ్బ పుష్యమి అనూరాధ ఉత్తరాభాద్ర మఖ మూల పూర్వాషాఢ	మృగశిర చిత్ర ధనిష్ఠ1,2 (మకరం) ఆర్ద్ర స్వాతి హస్త పుష్యమి అనూరాధ రేవతి ఉ త్తరభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ పుబ్బ పూర్వాషాఢ ఉత్తర ఉ.షాఢ కృత్తిక2,3,4 (వృషభం)	స్వాతి ఆర్ద్ర విశాఖ పునర్వసు పూర్వాభాద్ర4 (మీనం) రేవతి ఆశ్లేష జ్యేష్ఠ మూల మఖ ఉత్తర ఉత్తరాషాఢ కృత్తిక2,3,4 (వృషభం) రోహిణి హస్త శ్రవణం చిత్ర
★ చిత్ర 3,4 పాదాలు	స్వాతి	★ విశాఖ 1,2,3 పాదాలు
స్వాతి ఆర్ద్ర శతభిషం పునర్వసు ఆశ్లేష విశాఖ పూర్వాభాద్ర1,2,3 (కుంభం) జ్యేష్ఠ అశ్వని మఖ మూల ఉత్తర ఉత్తరాషాఢ కృత్తిక1 (మేషం) హస్త శ్రవణం చిత్ర	విశాఖ పునర్వసు హస్త ధనిష్ఠ మృగశిర3,4 (మిధునం) పూర్వాభాద్ర1,2,3 (కుంభం) పుబ్బ అశ్వని పుష్యమి మఖ అనూరాధ శ్రవణం మూల పూర్వాషాఢ భరణి చిత్ర	పుష్యమి అనూరాధ ఆశ్లేష జ్యేష్ఠ భరణి పుబ్బ స్వాతి పూర్వాషాఢ కృత్తిక1 (మేషం) ఉత్తర ఉత్తరాషాఢ ధనిష్ఠ చిత్ర మృగశిర3,4 (మిధునం) శతభిషం ఆర్ద్ర
★ విశాఖ 4వ పాదం	అనూరాధ	జ్యేష్ఠ
అనూరాధ పుష్యమి రేవతి ఉత్తరాభాద్ర పుబ్బ ఆశ్లేష చిత్ర జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తర స్వాతి విశాఖ ఉత్తరాషాఢ శతభిషం ధనిష్ఠ కృత్తిక2,3,4 (వృషభం) మృగశిర1,2 (వృషభం)	ఆశ్లేష జ్యేష్ఠ రేవతి మఖ మూల కృత్తిక2,3,4(వృషభం) స్వాతి ఉత్తర ఉత్తరాషాఢ రోహిణి హస్త విశాఖ శ్రవణం శతభిషం పూర్వాభాద్ర పునర్వసు (కర్కా) అనూరాధ	మూల మఖ పుబ్బ అనూరాధ పూర్వాషాఢ రోహిణి హస్త చిత్ర శ్రవణం మృగశిర1,2 (వృషభం) ధనిష్ఠ విశాఖ పుష్యమి పునర్వసు4 (కర్కాటకం) పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర
మూల	పూర్వాషాఢ	★ ఉత్తరాషాఢ 1వపాదం
భరణి పుబ్బ పూర్వాషాఢ కృత్తిక1(మేషం) ఉత్తర చిత్ర ఉత్తరాషాఢ ధనిష్ఠ రేవతి మృగశిర3,4 (మిధునం) స్వాతి ఆర్ద్ర శతభిషం జ్యేష్ఠ ఉత్తరాభాద్ర అనూరాధ	ఉత్తరాషాఢ ఉత్తర అశ్వని కృత్తిక1 (వృషభం) శ్రవణం హస్త ఆర్ద్ర స్వాతి జ్యేష్ఠ మఖ శతభిషం పునర్వసు 1,2,3 (మిధునం) విశాఖ రేవతి మూల పూర్వాషాఢ పూర్వాభాద్ర	శ్రవణం హస్త చిత్ర భరణి మృగశిర3,4 (మిధునం)ధనిష్ఠ పునర్వసు1,2,3(మిధునం) మఖ పుబ్బ విశాఖ పూర్వాభాద్ర మూల పూర్వాషాఢ అనూరాధ ఉ.భాద్ర అశ్వని ఉత్తరాషాఢ
★ ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు	శ్రవణం	★ ధనిష్ఠ 1,2 పాదాలు
రోహిణి హస్త శ్రవణం చిత్ర ఉత్తరాషాఢ మృగశిర1,2 (వృష) ధనిష్ఠ పునర్వసు4 (కర్కా) విశాఖ మూల పూర్వాభాద్ర పుష్యమి అనూరాధ పూర్వాషాఢ ఉత్తరాభాద్ర అశ్వని భరణి	ధనిష్ఠ చిత్ర మృగశిర1,2 (వృషభం) కృత్తిక స్వాతి జ్యేష్ఠ శతభిషం పుష్యమి అనూరాధ ఉత్తరాభాద్ర రేవతి ఆశ్లేష భరణి పూర్వాషాఢ శ్రవణం ఉత్తర2,3,4 (కన్య) ఉత్తరాషాఢ	శతభిషం స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాభాద్ర పునర్వసు4 (కర్కాటకం) ఆశ్లేష రేవతి అశ్వని మూల కృత్తిక ఉత్తర 2,3,4 (కన్య) ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం

నక్షత్రవారీగా వివాహమునకు అనుకూల నక్షత్రాలు

★ ధనిష్ఠ 3,4 పాదాలు	శతభిషం	★ పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్ద్ర శతభిషం స్వాతి కృత్తిక పునర్వసు1,2,3 (మిధునం) విశాఖ పూర్వాభాద్ర జ్యేష్ఠ రేవతి అశ్వని మఖ మూల రోహిణి ఉత్తర1 (సింహం) ఉత్తరాషాఢ శ్రవణం	మూల పూర్వాభాద్ర విశాఖ పునర్వసు1,2,3(మిధునం) భరణి మృగశిర అనూరాధ పుబ్బ ఉత్తరాభాద్ర అశ్వని మఖ పూర్వాషాఢ ధనిష్ఠ శ్రవణం రోహిణి చిత్ర3,4 (తుల)	ఉత్తరాభాద్ర అనూరాధ రేవతి జ్యేష్ఠ పుబ్బ పూర్వాషాఢ భరణి కృత్తిక ఉత్తర1 స్వాతి (సింహం) ఉత్తరాషాఢ చిత్ర3,4 (తుల) ధనిష్ఠ మృగశిర ఆర్ద్ర శతభిషం
★ పూర్వాభాద్ర 4వ పాదం	**ఉత్తరాభాద్ర**	**రేవతి**
ఉత్తరాభాద్ర పుష్యమి అనూరాధ ఆశ్లేష ఆర్ద్ర జ్యేష్ఠ రేవతి భరణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తర2,3,4 చిత్ర 1,2 (కన్య) ఉత్తరాషాఢ మృగశిర శతభిషం ధనిష్ఠ	రేవతి ఆశ్లేష జ్యేష్ఠ మూల హస్త అశ్వని కృత్తిక ఆర్ద్ర ఉత్తర 2,3,4 (కన్య) ఉత్తరాషాఢ రోహిణి శ్రవణం శతభిషం పునర్వసు ఉత్తరాభాద్ర విశాఖ4(వృశ్చి) పూర్వాభాద్ర	అశ్వని మూల భరణి హస్త పూర్వాషాఢ రోహిణి శ్రవణం మృగశిర చిత్ర1,2 (కన్య) ధనిష్ఠ పునర్వసు విశాఖ4 (వృశ్చి) పూర్వాభాద్ర రేవతి పుష్యమి అనూరాధ ఉ.భాద్ర

కుజదోషముందని భయపడవద్దు

వ్యక్తిగత జాతకాలలో కుజగ్రహం జన్మ లగ్నం నుంచి 2,4,7,8,12 స్థానాలలో ఉంటే కుజదోషం ఉందని భావం. ఈ స్థానాలలో కుజగ్రహ సంచారములు ఉంటే సమస్యలు వస్తాయని, అవి కూడా కుజమహాదశ జరిగే సమయంలోనే వచ్చును. ఇతర దశలలో రానే రావు. ఇతర గ్రహస్థితులచే కూడా వ్యతిరేకతలు సంభవిస్తుంటాయి. ఈ సందర్భాన్ని గుర్తుంచుకోక... కుజదోషముందని, కుజదోష ప్రభావంతోనే.. సమస్యలు వచ్చాయని, కుజదోషం, కుజదోషమనుకుంటూ.... చాలామంది భయపడుతూ, మానసికవేదనతో జాతకులు మరియు వారి తల్లితండ్రులుండటం ఈ మధ్యకాలంలో పరిపాటయినది.

కుజదోషం పలుసందర్భాలలో భంగమవుతుంటుంది. ఇట్టి భంగమయ్యే సందర్భాన్ని గమనించకుండా.... ఇతర గ్రహస్థితులచే ఏర్పడిన సమస్యలను... కుజదోష ప్రభావంచే ఏర్పడ్డాయని తలుస్తుంటారు.... ప్రస్తుతం వస్తున్నాయని, భవిష్యత్‌కాలంలో వస్తాయని వాపోయేవారు ఎంతోమంది. అట్టి వారందరూ ధైర్యంగా ముందుకెళ్లుటకు, వారి మనసులలో ఏర్పడ్డ అపోహాలు తొలగించుటకై చేసే చిన్ని ప్రయత్నమే ఈ శీర్షిక.

కుజుడు కర్కాటక సింహరాశులలో లేక కర్కాటక సింహ లగ్నాలలో సంచారముంటే కుజదోషం భంగమగును. మేష వృశ్చిక మకర సింహ ధనూ మీన లగ్నాలయందు మరియు రాశులయందు జన్మించిన జాతకులకు కూడా కుజదోషం భంగమగును.

మిధున కన్య రాశులలో మరియు లగ్నాలలో జన్మించి, జన్మలగ్నానికి ద్వితీయ స్థానంలో కుజుడు ఉంటే 2వస్థాన కుజదోషం భంగమగును. మకర కర్కాటక లగ్నాలలో లేక రాశులలో జన్మించి, సప్తమ స్థానంలో కుజుడుంటే 7వస్థాన కుజదోషం భంగమగును. ధనూ మీన లగ్నాలు మరియు రాశులలో జన్మించి అష్టమస్థానంలో కుజగ్రహ సంచారముంటే,

8వస్థాన కుజదోషముండదు. మిధున కన్య లగ్నాలు మరియు రాశులలో జన్మించి 12వస్థానంలో కుజదోషముంటే భంగమగును. పై విధంగా విశ్లేషిస్తే 95శాతం జాతకులకు కుజదోషమున్నప్పటికీ, అది సంపూర్ణంగా భంగమవుతుందనే సత్యం గమనించాలి.

కుజదోషముంటే కుజమహాదశ లోనే ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కుజ మహాదశ ఏయే నక్షత్రాల వారికి ఏయే వయసులలో వస్తుందో తెలుసుకుంటే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకున్న వారవుతారు. చిత్ర ధనిష్ఠ మృగశిర నక్షత్ర జాతకులకు జన్మించినతోడనే కుజమహాదశ ప్రారంభమగును. ఏపాదంలో జన్మించినప్పటికీ, 7 సంవత్సరాల వయసు లోపలే కుజమహాదశ వెళ్లును. ఈ సమయంలో వివాహాలు చేయరు. కనుక చిత్ర ధనిష్ట మృగశిర జాతకులకు కుజదోషముందనే భయాన్ని, బెంగను విడనాడండి.

రోహిణి హస్త శ్రవణా నక్షత్ర జాతకులకు జన్మతోనే చంద్రమహాదశ ప్రారంభమై, ఆపై కుజమహాదశ ప్రవేశించును. మొత్తం మీద 17 సంవత్సరాల వయసు నాటికి కుజమహాదశ వెళ్లును. వివాహం 17 సంవత్సరాల తదుపరే చేస్తారు కనుక రోహిణి హస్త శ్రవణం జాతకులు కూడా కుజదోషం ఉందనే భయాన్ని విడనాడండి.

ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్ర జాతకులకు ఒకవేళ నిజంగానే కుజదోషముండి భంగం కాకుండా ఉంటే దాని ప్రభావం కుజమహాదశలోనే వస్తుంది. 113 సంవత్సరాలు జీవించిన తదుపరే కుజమహాదశ వస్తుంది. ఈ జాతకులకు కుజదోషముంటే ఇప్పుడెందుకు భయం. భయం చెందాల్సింది 113 సంవత్సరాల తర్వాత. అది జరిగేపని కాదు.

పునర్వసు విశాఖ పూర్వాభాద్ర జాతకులు 90సంవత్సరాలు వయసు దాటితే కుజమహాదశ వస్తుంది. నిజంగా వారికి దోషముంటే 90 సంవత్సరాల తర్వాత ఆలోచించాలి. ఇప్పుడు సమయం వృధా చేసుకుని కుజదోషముందని ఆలోచించవద్దు.

పుష్యమి అనూరాధ ఉత్తరాభాద్ర జాతకులు వృద్ధాప్యంలోనే కుజదోషం వర్తిస్తుంది. అది సహజమే. ప్రస్తుత కలికాలంలో, కల్తీ ఆహారం తింటూ... కుజదోషముందని ఆలోచించవద్దు. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించండి.

ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు కుజదోష భంగ నక్షత్రాలు. అనగా ఆశ్లేష కర్కాటకరాశి, జ్యేష్ఠ వృశ్చికరాశి, రేవతి మీనరాశి. ఈ మూడు రాశులలో జన్మించే జాతకులకు కుజదోషముున్ననూ భంగమగునని శాస్త్రవచనం. కనుక భయపడాల్సిన అవసరం లేనే లేదు.

అశ్వని భరణి కృత్తిక1వపాద జాతకులు కుజుని స్వస్థానమైన మేషరాశిలోను, మఖ పుబ్బ ఉత్తర 1వపాద జాతకులు కుజుని మిత్రస్థానమైన సింహరాశిలోను, మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వపాద జాతకులు మరో మిత్ర స్థానమైన ధనూరాశిలోను జన్మించారు. ఈ జాతకులకు కుజదోషమున్నప్పటికీ, కుజ స్వస్థాన మిత్రస్థానాలలో జన్మించినందున, వారికి కుజదోషం భంగమగునని శాస్త్ర వచనం. ఇలాంటప్పుడు ఈ నక్షత్ర జాతకులకు భయమెందుకు?

చివరగా వృషభరాశి కృత్తిక 2,3,4 పాద జాతకులు, కన్యారాశి ఉత్తర 2,3,4పాద జాతకులు, మకరరాశి ఉత్తరాషాఢ 2,3,4 పాదాలలో జన్మించిన జాతకులు మాత్రమే కుజదోష ఆలోచన చేయాలి. అయినా వీరందరికీ 21 సంవత్సారాల వయసు రాగానే కుజమహాదశ వెళ్లిపోతుంది. కనుక 22 సంవత్సరాల వయసు రాగానే వివాహం చేసుకోండి.

మొత్తం మీద కుజదోషం గురించి తదేకంగా ఆలోచిస్తూ బెంగపడవద్దు. పరోక్షంగా చెప్పాలంటే కుజదోషం వలన లాభమే కానీ నష్టాలుండవు. ఇతర గ్రహసంచారాలచే వచ్చే సమస్యలను కుజదోషమని ఆపాదించి తెలిసీ తెలియక మాట్లాడేవారు చాలామంది ఉంటారు. కనుక పాఠకులు ధైర్యంగా ఉంటారని ఆశిస్తాను. – శ్రీనివాసగార్గేయ

నక్షత్ర ప్రకారం నామ నిర్ణయములు-1

శిశువులు జన్మించగానే, సమయాన్ని బట్టి నక్షత్ర నిర్ణయం ద్వారా... ఏ పేరుతో శిశువులను పిలుచుకోవాలనేది ప్రతివారు ముఖ్యంగా గమనించే అంశం. అయితే పంచాంగాలలో ప్రతి నక్షత్రానికి కొన్ని అక్షరాలను ఇవ్వటం జరుగును. ఈ అక్షరాలతోనే పేర్లను నిర్ణయించుకోవటం జరుగుతుంటుంది. కానీ కొన్ని నక్షత్రాలకు ఇవ్వబడిన అక్షరాలతో పేర్లు నిర్ణయించటం అసంభవము. ఈ పరిస్థితులలో వేరే అక్షరంతో పేరును నిర్ణయించినప్పటికీ, భవిష్యకాలంలో శుభాలు జరగవని మానసికంగా బాధపడుతూ ఉంటారు.

ఇలా మానసికంగా బాధపడటం పొరపాటు. అసలు ఈ అక్షరాన్ని ఎందుకు తీసుకోవాలి అనేది... పాఠకులు ముందుగా గమనించాలి. పూర్వపు రోజులలో అత్యధికులు విద్యాధికులు కాదు గనుక, ఆరోజులలో జన్మించిన వారి నక్షత్రాలను... వారి తల్లితండ్రులు గుర్తు ఉంచుకొనటం కష్టమనే భావనతోనే... కొన్ని అక్షరాలతో పేర్లను నిర్ణయించుకొనమని పంచాంగాలలో ఇవ్వటం జరిగింది. ప్రస్తుత రోజులు వేరు, విద్యావిధానాలు వేరు. ప్రతివారు విద్యాబుద్ధులతో విజ్ఞానవంతులవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో నక్షత్రాలు గుర్తు పెట్టుకొనటం పెద్ద పనేమి కాదు. కనుక శిశువులు జన్మించినప్పుడు.. తమకు నచ్చిన మంచి పేరును నిర్ణయించుకొని, జన్మ నక్షత్రాన్ని గుర్తు పెట్టుకోవటం ఎంతో శ్రేయోదాయకం.

పంచాంగాలలో ఇచ్చిన అక్షరంతోనే పేరు పెట్టుకోవటం అనేది ప్రామాణిక మేమి కాదు. మరొక ముఖ్య అంశం ఏమంటే... పూర్వపు రోజులలో నక్షత్ర ప్రకారం అక్షరాన్ని పండితులు తెలియజేసినప్పుడు... ఆ అక్షరంతో పేరును నిర్ణయించుకోవాలని అనుకున్నప్పటికీ, వారి వారి గృహాలలో చనిపోయిన పెద్దల పేర్లు ముందుగా రావాలనే నమ్మకాలు ఉండి, మానసికంగా ఆపేర్లకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే పేరును పెట్టుకుంటారు కానీ నక్షత్రాన్ని గుర్తుంచుకోలేక పోతారు. ఇట్టి వారికి నక్షత్రం గుర్తుండటానికై... గుర్రము, ఏనుగు, మేక, పాము, కుక్క, పిల్లి వంటి జంతువుల పేర్లు నక్షత్రాలలో చోటుచేసుకున్నాయి.

కనుక పాఠకులు పై వివరాలను గుర్తుంచుకోవటమే కాకుండా వివాహ సమయాలలో విరోధ జంతువులు ఉంటే వివాహం తగదని అనుకుంటుంటారు. అనుభవంలో గమనిస్తే విరోధ జంతువులు గల నక్షత్రాలతో వివాహమైన కుటుంబాలు సుఖశాంతులతో కూడా ఉన్నాయి. కేవలం జాతకపొంతనలకే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప, విరోధజంతువులకు ప్రాధాన్యత ఇవ్వ తగదు. అంతేకాక ప్రస్తుత రోజులలో తమ పేరును ఇంగ్లీషు అక్షరాలలో వ్రాసినప్పుడు, సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆ అక్షరాలలో మార్పులు చేసి, సరిక్రొత్త అక్షరాలతోను, అర్థం పర్థం లేని ఇంగ్లీషు అక్షరాలతోను పేర్లను పెట్టుకుంటున్నారు. ఇది పూర్తిగా అశాస్త్రీయమే.

వ్యక్తులు తమ పేరును ఇంగ్లీషు అక్షరాలలో లిఖించినప్పుడు, ఆ అక్షర విలువలను బట్టి సంఖ్యలను ఏర్పరిచి, వాటి మొత్తాలను కలుపుతూ.... జాతక ఫలితాలను విశ్లేషించే వారు ప్రస్తుత రోజులలో వీధికొకరు తయారయ్యారు. పేరు మార్చుకున్నంత మాత్రాన, జాతక స్థితి మారుతుందనుకోవటం పెద్ద పొరపాటు. అంతా శుభకరంగా జరగాలని, సమస్యలు లేని జీవితం పొందాలనుకునే వారు...వీటికి ప్రాధాన్యత ఇవ్వటం కాదు. మనః కారకుడు చంద్రుడు, బుద్ధి కారకుడు బుధుడు, ఆత్మకారకుడు రవి. అట్టి రవి, చంద్ర, బుధుల స్థితిగతులను తెలుసుకుంటూ.... మానసికంగా ఏది మంచి ? ఏది చెడు అనే విచక్షణతో తమ తమ నిర్ణయాలను తీసుకుని ముందుకి సాగినపుడు మాత్రమే, వారి జీవితాలు సుసంపన్నమై విజయబాటలో పయనిస్తూ అందరి మన్ననలను పొందగలరనేది నా ప్రగాఢ విశ్వాసం.

నక్షత్ర ప్రకారం నామ నిర్ణయములు-2

జన్మించిన సమయానికి ఉన్న నక్షత్ర స్థితిని తెలుసుకుని, ఆ నక్షత్రాన్ని గుర్తుంచుకుని, జన్మించిన శిశువుకు ఇష్టమైన పేరును పెట్టుకొనేది. కానీ ఇప్పటికీ కూడా చాలామంది నక్షత్ర అక్షరాలకు సంబంధించిన పేర్లనే నామకరణంగా పెట్టుకోవాలనే పట్టుదల ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే ఇది శాస్త్రీయమైన పద్ధతి కానే కాదని చెప్పినప్పటికీ, వారి పట్టుదల వారికుంటుంది. ఈ సమయాలలో కొన్ని అక్షరాలతో పేర్లు రావటం చాలా అసంభవం. ఈ విషయంపై పాఠకులు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకుని, జన్మించిన శిశువుల జన్మ నక్షత్రాలను గుర్తుంచుకుని వారికి అనుకూలమైన నచ్చిన మెచ్చిన పేర్లతో నామకరణం చేసుకొనేది. అయితే ఈ నక్షత్ర అక్షరాలు ఈ దిగువ పొందుపరుస్తున్నాం. వీటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేనే లేదు. కేవలం పాఠకులు తెలుసుకొనటానికి మాత్రమే అని గమనించాలి. ఇందులో ఇచ్చిన అక్షరాలతో పేర్లు పెట్టుకొనమని మేము సలహా ఇవ్వటం లేదని పాఠకులు గమనించాలి.

అశ్వని	చూ, చే, చో, లా
భరణి	లీ, లూ, లే, లో
కృత్తిక	అ, ఈ, ఊ, ఏ
రోహిణి	ఓ, వా, వీ, వూ - స్వా
మృగశిర	వే, వో, కా, కి-కృ, వై, శ్వే, క్ర
ఆర్ద్ర	కూ, ఖం, జ్ఞా, చ్ఛ
పునర్వసు	కే, కో, హా, హి
పుష్యమి	హూ, హే, హొ, దా
ఆశ్లేష	డీ, డూ, డే, డో
మఘ	మా, మీ, మూ, మే - మృ
పుబ్బ	మో, టా, టీ, టూ
ఉత్తర	టే, టో, పా, పి - ఫ, పౌ
హస్త	పూ, షం, ణా, ఠా
చిత్ర	పే, పో, రా, రి - ప్ర, శ్రీ, బ్ర
స్వాతి	రూ, రే, రో, తా - హృ,ద్రో,ద్రా,త్రి
విశాఖ	తీ, తూ, తే, తో
అనూరాధ	నా, నీ, నూ, నే - స్నే
జ్యేష్ఠ	నో, యా, యి, యూ - శ్యా
మూల	యే, యో, బా, బి - జ్యో, భౌ
పూర్వాషాఢ	బూ, ధా, భా, డా - భై
ఉత్తరాషాఢ	బే, బో, జా, జీ
శ్రవణం	జూ, జే, జో, ఖా
ధనిష్ఠ	గా, గీ, గూ, గే
శతభిషం	గో, సా, సీ, సూ
పూర్వాభాద్ర	సే, సో, దా, ది
ఉత్తరాభాద్ర	దు, శ్యం, ఝా, థా
రేవతి	దే, దో, చా, చి

గమనిక

నక్షత్రాల ప్రకారం ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క జంతువును ఆధారంగా చేసుకుని వివాహ నిర్ణయాలలో వధూవరులు వైర జంతువులుగా ఉన్నారని, గతంలో వివాహం అయినప్పటికీ, ప్రస్తుత రోజులలో వారి నక్షత్రాలు వైర జంతువులుగా ఉన్నందున సమస్యలు వస్తున్నాయని పలువురు వ్యాఖ్యానించటం జరుగుతున్నది.

కానీ ఇది సరియైనది కాదు. నక్షత్రాలకు జంతు నామాలను ఉంచటము, వైరి జంతువులతో వివాహాలు చేయకూడదనటము సరికాదు. కనుక మా కాలచక్రం పంచాంగంలో ఇక నుంచి ఇటువంటి వివరములు ఉండవని పాఠకులు పలు అపోహలకు గురికావద్దని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం.

- శ్రీనివాసగార్గేయ

వివాహ పొంతనలలో పాయింట్ల పట్టిక అశాస్త్రీయం

యువతీ,యువకుల జన్మనక్షత్రాలచే వధూవర గుణమేళన పట్టికద్వారా వివాహాలు చేయటం అనుకూలు నిర్ణయించటం జరుగుతుంటుంది. 18 పాయింట్లు లేక 18 కంటే అధికం ఉంటే ఇరువురికీ వివాహం అనుకూలమని, 18 పాయింట్ల కంటే తక్కువుంటే వివాహం చేయకూడ దనేది... వధూవర గుణమేళన పట్టిక భావం. అయితే అనుభవంలో ఉన్న పరిస్థితులను గమనిస్తే 18 పాయింట్ల కంటే అధికం వచ్చి వివాహం చేసుకున్న వారిలో అధికులు మనస్పర్ధలు, అభిప్రాయబేధాలు, దాంపత్యభంగములు ఏర్పడి, విడాకులు తీసుకోవటము జరిగినది. ద్వితీయ వివాహాలు చేసుకోవటము జరిగింది. అలాగే 18 పాయింట్ల కంటే తక్కువ వచ్చినప్పటికీ సుఖసంతోషాలతో ఉంటూ షష్ఠి పూర్తి కార్యములు జరుపుకున్న దంపతులు కూడా ఉన్నారు.

అనుభవంలో వేలాది దంపతుల స్థితిగతులను పరిశీలిస్తే వధూవర గుణమేళన పట్టిక పూర్తి అశాస్త్రీయమని ఋజువైనది. కనుక తల్లిదండ్రులు తమ సంతానానికి వివాహం చేసే సమయంలో వధూవర గుణమేళన పట్టికను చూడవద్దు. యువతీ యువకుల జాతకాలలో సంతాన, కళత్ర, ఆయుస్థానాధిపతులు మిత్రశతృత్వాలు, ఇతర గ్రహస్థితులను పరిశీలించి మాత్రమే వివాహ నిర్ణయాలను చేసుకోవాలి.

ఇక ఇరువురికీ తారాబలం ఎలా ఉంది అనే విషయంలో కూడా గమనించాల్సిన అంశాలు ఉన్నవి. సహజంగానే తారాబలంలో క్షేమతారను శుభకరంగా గుర్తిస్తాం. కానీ ఇరువురికీ తారాబలం చూస్తుంటే ఒక వైపు నుంచి క్షేమతారాబలం ఉండగా, మరోవైపు నుంచి నైధన తారాబలం ఉంటుంది. ఇట్టి స్థితిలో క్షేమతారను ఆధారంగా స్వీకరించాలా ? లేక నైధన తారాబలం ఉందని విసర్జించాలా ? అనే అనుమానాలు చాలామందికి వస్తుంటాయి. అనుభవంలో పరిశీలిస్తే వివాహ పొంతన తారాబల నిర్ణయాలలో క్షేమతార, నైధనతారతో ఉన్న జంటలు సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, సుఖశాంతులతో కూడా ఉన్నారు.

కనుక వివాహ పొంతనకు తారాబలం మాత్రమే ముఖ్యమని భావించకుండా ఇతర గ్రహసంచారాలను, ఇరువరి జన్మ లగ్నాలను కూడా గమనిస్తూ నిశ్చయ తాంబూలాదులను తీసుకొనేది. ముఖ్యంగా మేష, వృషభ తులా లగ్నాలలో జన్మించిన వారికి వివాహస్థానాధిపతి కుజుడవుతాడు. కనుక ఈ లగ్న జాతకులకు కర్కాటక సింహలగ్న జాతకులను వదిలి మిగిలిన జాతకులనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కర్కాటక సింహలగ్న జాతకులకు వివాహ స్థానాధిపతి శని గనుక. కుజ శనులిరువురు శతృవులయినందున విసర్జించాలి.

అలాగే కర్కాటక సింహలగ్నాలలో జన్మించిన జాతకులకు తులా వృషభాలతో పాటు కుంభ లగ్నాన్ని కూడా విసర్జించాలి. ఎందుకంటే కర్కాటక సింహలగ్నాలకు వివాహస్థానాధిపతి శని కావటం, శని గ్రహానికి కుజ,రవులు శతృవులయినందున విసర్జించాలి. ఈ ప్రకారంగా మిగిలిన గ్రహసంచారాలను కూడా గమనిస్తూ... ఇరువురి జాతకాలను సశాస్త్రీయంగా పొంతన చేయాలే తప్ప, కేవలం పాయింట్ల పట్టికతో ముడిపెట్టకూడదు.

కృత్తిక మృగశిర పునర్వసు ఉత్తర చిత్ర విశాఖ ఉత్తరాషాఢ నక్షత్రాలు ద్విరాశి నక్షత్రములు. ఈ నక్షత్రాలలో జన్మించిన స్త్రీ పురుషులకు వివాహము చేయవచ్చును. అయితే ఉదాహరణకు కృత్తిక నక్షత్ర 1వపాదం మేషరాశిలో జన్మించిన వారు పురుషుడుగను, కృత్తిక నక్షత్ర 2,3,4 పాదాలు వృషభరాశిలో జన్మించిన వారు స్త్రీ గాను ఉండాలి. అంటే మొదటిరాశి పురుషరాశి గను, రెండవరాశి స్త్రీరాశిగాను ఉన్నచో శుభదాయకమని భావము.

ప్రదోషకాల శ్రీ లలితా దేవీ పారాయణ నామాలు

శ్రీచక్రంలోని 8వఆవరణలో అనంగకుసుమ అనంగమేఖలా అనంగమదనా అనంగమద నాతురా అనంగరేఖా అనంగవేగినీ అనంగాంకుశా అనంగమాలినీ అనే 8 దేవతలుండి రక్షిస్తున్నారు. బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమారీ వైష్ణవీ వారాహీ ఇంద్రాణి, చాముండీ మహాలక్ష్మీ అనే అష్టమాతృకా దేవతలు ఉన్నారు. అలాగే కామాక్షీ దేవిని కూడా ధరణిమయీ భరణిమయీ పవన మయీ గగనమయీ దహనమయీ హవనమయీ అంబుమయీ ఇందుమయీ అనే 8 రూపాలలో ప్రార్థిస్తుంటాం. దక్షిణామూర్తి స్తోత్రంలో భవ శర్వ ఈశాన పశుపతి రుద్ర ఉగ్ర భీమ మహాదేవ అనే 8పేర్లను అష్టమూర్తులుగా తెలియ జేశారు. అష్టమూర్తులకు సంబంధించిన శక్తి అమ్మవార్లే భవాని శర్వాణి ఈశాని పశుపాశవిమోచనీ రుద్రాణి ఉగ్రాణి భీమాణి మహాదేవీ అను 8 శివుని యొక్క శక్తులు. ప్రత్యక్షంగా మనం అర్థం చేసుకుంటే ఈ 8 అంకెలో ఉన్నటువంటిదంతా సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన జగన్మాతే అని స్పష్టము.

శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు నిత్యం చంద్రుడు క్రమంగా పెరుగుతూ కృష్ణపక్షంలోని పాడ్యమి నుంచి అమావాస్యకు చంద్రుడు క్షీణిస్తుంటాడు. మాసం 30 తిథులలో... ఒక్కోతిథి నాడు ఒక్కొక్క కళతో జగన్మాత ప్రకాశిస్తూ నిత్యా దేవతగా ఆరాధింపబడుతుంటుంది. శుక్లపక్ష పాడ్యమి నుంచి దేవీకళ మొదలై కామేశ్వరీ భగమాలినీ నిత్యక్లిన్నా భేరుండా వహ్నివాసినీ మహావజ్రేశ్వరీ శివదూతీ త్వరితా కులసుందరీ నిత్యా నీలపతాకా విజయా సర్వమంగళా జ్వాలామాలినీ చిత్రా అనే 15 నిత్యదేవతలు ఆరాధింపబడుతుంటారు.

అలాగే కృష్ణపక్షంలో వెనుక నుంచి వరుసగా చిత్రా జ్వాలామాలినీ సర్వమంగళా విజయా నీలపతాకా నిత్యా కులసుందరీ త్వరితా శివదూతీ మహావజ్రేశ్వరీ వహ్నివాసినీ భేరుండా నిత్యక్లిన్నా భగమాలినీ కామేశ్వరీ నిత్యతిథి దేవతలుగా చంద్రకళలు ఉంటాయి.

శుక్లపక్షంలో వచ్చే 15 దేవతలలో 8వ(శుక్లఅష్టమికి) నిత్యా దేవత త్వరితా. కృష్ణపక్షంలో 8వ(బహుళ అష్టమి) నిత్యాదేవత త్వరితా. మిగిలిన అన్నీ తిథులకు వేరు వేరు నిత్యాదేవతలు ఉంటారు. శుక్ల అష్టమి,బహుళ అష్టమి తిథులలో మాత్రం త్వరితా మాత్రమే ఉండును. అష్టమితిథి నాడు తిథి దేవత మారదు. ఈ 8వ చంద్రకళకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది.

అందుకే 'అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా' అను శ్రీ లలితా సహస్రనామావళిలోని 15వ నామంలో 8వ తిథి అయిన అష్టమి నాడు ప్రకాశించు చంద్రుని కళవలె ప్రకాశించు తల్లి అని భావము. అష్టమంటే భయపడతారు. అష్టమి ప్రశస్తమైనదని చాలామందికి తెలియదు. ప్రశస్తమైన ఈ 8 అక్షరాలతో కలిసిన 240 నామాలు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రంలో ఉన్నాయి. ఇవి అతి రహస్య నామాలు. వీటికి ముందు ఓం బీజాక్షరాన్ని, చివరన నమఃను కలుపుతాము. ఇలా కలిపే సందర్భంలో కొన్ని నామాలు సంధితో కలిపి నప్పుడు 9 అక్షరాలుగా వస్తాయి. కానీ వాస్తవానికి నామానికి ఉన్న అక్షరాలు మాత్రం 8 గానే భావించాలి.

కనుక ప్రతిమాసంలో శుక్ల పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం తదుపరి 2 గంటలు వరకు(అనగా 5 ఘడియలు). దిగువ తెల్పిన నిత్య తిథిదేవత నామాలను పారాయణం చేసేది. మొత్తం 240 నామాలను 15 మంది దేవతలకు విభజించగా, ఒక్కో దేవతకు 16 నామాలు వచ్చును. కనుక ప్రక్క పేజీలలో ఇచ్చిన రీతిగా ఏయే తిథులలో ఏయే దేవతలో తెలుసుకోవచ్చు.

శుక్ల పాడ్యమి అమావాస్య తిథులలో 'కామేశ్వరీ' నిత్యా దేవత పారాయణ నామాలు

సంపద సంతోషాలకు, మానసిక శాంతి కొరకు, కుటుంబ సఖ్యత అభివృద్ధి దిశలో ఉండుటకు, సమంజసమైన కోరికలు తీరుటకై ప్రతి నెలలో వచ్చే శుక్ల పాడ్యమి, అమావాస్య తిథులలో సాయంత్ర సమయాలలో శ్రీలలితాదేవిలో కామేశ్వరీ దేవతను భావిస్తూ ఆరాధించేది.

ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః (03)
ఓం చిదగ్నికుండసమ్భూతాయై నమః (04)
ఓం దేవకార్యసముద్యతాయై నమః (05)
ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః (06)
ఓం చతుర్బాహుసమన్వితాయై నమః (07)
ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః (08)
ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః (09)
ఓం మనోరూపేక్షుకోదండాయై నమః (10)
ఓం పంచతన్మాత్రసాయకాయై నమః (11)
ఓం మరాలీమందగమనాయై నమః (47)
ఓం మహాలావణ్యశేవధయే నమః (48)
ఓం సర్వాభరణభూషితాయై నమః (51)
ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః (52)
ఓం సుమేరుమధ్యశృంగస్థాయై నమః (55)
ఓం శ్రీమన్నగరనాయికాయై నమః (56)
ఓం చింతామణిగృహాంతస్థాయై నమః (57)

శుక్ల విదియ, బహుళ చతుర్దశి తిథులలో 'భగమాలినీ' నిత్యా దేవత పారాయణ నామాలు

శతృజయానికి కావాల్సిన శక్తికి, పదిమందిలో ఆకర్షణ శక్తికి, గర్భవతుల పిండ సంరక్షణకు తగిన తోడ్పాటుకై, దంపతులు సంతాన భాగ్యముల కొరకు ప్రతి నెలలోని శుక్లవిదియ, బహుళ చతుర్దశి తిథులలో సాయంత్ర సమయాలలో శ్రీ లలితాదేవిలో భగమాలినీ దేవతను భావిస్తూ ఆరాధించాలి.

ఓం పంచబ్రహ్మాసనస్థితాయై నమః (58)
ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః (59)
ఓం కదంబవాసిన్యై నమః (60)
ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః (61)
ఓం కుళామృతైకరసికాయై నమః (90)
ఓం కులసంకేతపాలిన్యై నమః (91)
ఓం సమయాచారతత్పరాయై నమః (98)
ఓం మూలాధారైకనిలయాయై నమః (99)
ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః (100)
ఓం మణిపూరాంతరుదితాయై నమః (101)
ఓం విష్ణుగ్రంథివిభేదిన్యై నమః (102)
ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః (103)
ఓం రుద్రగ్రంథివిభేదిన్యై నమః (104)
ఓం సహస్రారాంబుజారూఢాయై నమః (105)
ఓం సుధాసారాభివర్షిణ్యై నమః (106)
ఓం తటిల్లతాసమరుచ్యై నమః (107)

శుక్ల తదియ, బహుళ త్రయోదశి తిథులలో 'నిత్యక్లిన్నా' నిత్యా దేవత పారాయణ నామాలు

కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరి మధ్య ప్రేమాను రాగాలు పరిఢవిల్లి, ఆత్మీయత అనురాగాలతో పాటు కుటుంబంలో కలహాలు లేకుండా ఉండుటకై ప్రతినెలలో వచ్చే శుక్ల తదియ, బహుళ త్రయోదశి తిథులలో వచ్చే సాయంత్ర సమయాలలో శ్రీలలితా పరమేశ్వరిలో నిత్యక్లిన్నా దేవతను ఆరాధించాలి.

ఓం షట్చక్రోపరిసంస్థితాయై నమః (108)
ఓం బిసతంతుతనీయస్యై నమః (111)
ఓం భవారణ్యకుఠారికాయై నమః (114)
ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః (117)
ఓం శరచ్చంద్రనిభాననాయై నమః (129)
ఓం సమానాధికవర్జితాయై నమః (198)
ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః (204)
ఓం మహాపాతకనాశిన్యై నమః (214)
ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః (225)
ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః (230)
ఓం మహాభైరవపూజితాయై నమః (231)
ఓం మహాకామేశమహిష్యై నమః (233)
ఓం మహాత్రిపురసుందర్యై నమః (234)
ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః (235)
ఓం చతుష్షష్టికళామయ్యై నమః (236)
ఓం చంద్రమండలమధ్యగాయై నమః (240)

శుక్ల చవితి, బహుళ ద్వాదశి తిథులలో 'భేరుండా' నిత్యా దేవత పారాయణ నామాలు

భక్తి విశ్వాసాలతో ఈ దేవత ఆరాధనచే విష ప్రాణులు, విషజంతువుల కాటు నుంచి, మూలికా విషం నుంచి మరియు కృత్రిమ ఆయుధ ప్రమాదాల నుంచి రక్షణ కల్గుతుంది (మనము చేయవలసినవి ఆచరిస్తూ, భారాన్ని దేవతపై ఉంచాలి). ప్రతినెలలో వచ్చే శుక్ల చవితి, బహుళ ద్వాదశి సాయంత్ర సమయాలలో భేరుండా దేవతను ఆరాధించేది.

ఓం చారుచంద్రకళాధరాయై నమః (243)
ఓం చక్రరాజనికేతనాయై నమః (245)
ఓం పద్మరాగసమప్రభాయై నమః (248)
ఓం పంచప్రేతాసనాసీనాయై నమః (249)
ఓం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః (250)
ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః (253)
ఓం ధ్యానధ్యాతృధ్యేయరూపాయై నమః (254)
ఓం ధర్మాధర్మవివర్జితాయై నమః (255)
ఓం సర్వావస్థావివర్జితాయై నమః (263)
ఓం పంచకృత్యపరాయణాయై నమః (274)
ఓం భానుమండలమధ్యస్థాయై నమః (275)
ఓం పద్మనాభసహోదర్యై నమః (280)
ఓం సహస్రశీర్షవదనాయై నమః (282)
ఓం ఆబ్రహ్మకీటజనన్యై నమః (285)
ఓం వర్ణాశ్రమవిధాయిన్యై నమః (286)
ఓం నిజాజ్ఞారూపనిగమాయై నమః (287)

శుక్ల పంచమి, బహుళ ఏకాదశి తిథులలో 'వహ్నివాసినీ' నిత్యా దేవత పారాయణ నామాలు

ఈ దేవతను ప్రార్థించినచో బాధోపశమనం కల్గి, ప్రాపంచిక విజయాల వైపు అడుగిడే విధంగా శక్తిని అందించును. ప్రతినెలలో వచ్చే శుక్ల పంచమి, బహుళ ఏకాదశి తిథుల సాయంత్ర సమయాలలో ఈ దేవతను ఆరాధించాలి.

ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః (288)
ఓం హరిబ్రహ్మేంద్రసేవితాయై నమః (297)
ఓం నామరూపవివర్జితాయై నమః (300)
ఓం హేయోపాదేయవర్జితాయై నమః (304)
ఓం రణత్కింకిణిమేఖలాయై నమః (312)
ఓం కదంబకుసుమప్రియాయై నమః (323)
ఓం కరుణారససాగరాయై నమః (326)
ఓం వారుణీమదవిహ్వలాయై నమః (333)
ఓం వింధ్యాచలనివాసిన్యై నమః (336)
ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః (343)
ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయై నమః (344)
ఓం క్షేత్రపాలసమర్చితాయై నమః (345)
ఓం వందారుజనవత్సలాయై నమః (349)
ఓం వహ్నిమణ్డలవాసిన్యై నమః (352)
ఓం భక్తిమత్కల్పలతికాయై నమః (353)
ఓం పశుపాశవిమోచన్యై నమః (354)

శుక్ల షష్ఠి, బహుళ దశమి తిథులలో 'మహావజ్రేశ్వరీ' నిత్యా దేవత పారాయణ నామాలు

ఈ దేవతను శుక్ల షష్ఠి, బహుళ దశమి తిథుల సాయంత్ర సమయంలో ప్రార్థించి, పారాయణం చేసేది. ఈమె చూపే దయ, దాక్షిణ్యాలు చాలా చల్లగా ఉంటాయి. ఎంతో తెలివి ఉండి అయోమయంలో ఉండేవారికి భూత, పిశాచ, భయాందోళనలతో ఈ తల్లి నుంచి ఉపశమనం కల్గును.

ఓం సంహృతాశేషపాషండాయై నమః (355)
ఓం సదాచారప్రవర్తికాయై నమః (356)
ఓం చిదేకరసరూపిణ్యై నమః (364)
ఓం భక్తమానసహంసికాయై నమః (372)
ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః (373)
ఓం శృంగారరససంపూర్ణాయై నమః (376)
ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః (379)
ఓం బిందుమండలవాసిన్యై నమః (380)
ఓం రహోయాగక్రమారాధ్యాయై నమః (381)
ఓం రహస్తర్పణతర్పితాయై నమః (382)
ఓం షడంగదేవతాయుక్తాయై నమః (386)
ఓం షాడ్గుణ్యపరిపూరితాయై నమః (387)
ఓం నిర్వాణసుఖదాయిన్యై నమః (390)
ఓం నిత్యాషోడశికారూపాయై నమః (391)
ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః (392)
ఓం వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః (399)

శుక్ల సప్తమి, బహుళ నవమి తిథులలో 'శివదూతీ' నిత్యా దేవత పారాయణ నామాలు

శుక్ల సప్తమి, బహుళ నవమి తిథులలో సాయంత్ర సమయంలో ఈ దేవతని ప్రార్థించాలి. అన్యాయ, అక్రమాలు చేసే వారిని దరికి చేరనివ్వదు. గొంతెమ్మ కోర్కెలు కాకుండా న్యాయ పరమైన, సమంజసమైన కోర్కెలను తీర్చును.

ఓం విద్యావిద్యాస్వరూపిణ్యై నమః	(402)
ఓం మనోవాచామగోచరాయై నమః	(415)
ఓం ద్విజబృందనిషేవితాయై నమః	(423)
ఓం పంచకోశాంతరస్థితాయై నమః	(428)
ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః	(432)
ఓం మదపాటలగండభువే నమః	(433)
ఓం చందనద్రవదిగ్ధాంగ్యై నమః	(434)
ఓం చాంపేయకుసుమప్రియాయై నమః	(435)
ఓం కుమారగణనాథాంబాయై నమః	(442)
ఓం లోలాక్షీకామరూపిణ్యై నమః	(454)
ఓం మలయాచలవాసిన్యై నమః	(458)
ఓం వయోవస్థావివర్జితాయై నమః	(470)
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః	(475)
ఓం ఖట్వాంగాదిప్రహరణాయై నమః	(478)
ఓం వదనైకసమన్వితాయై నమః	(479)
ఓం పశులోకభయంకర్యై నమః	(482)

శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిథులలో 'త్వరితా' నిత్యా దేవత పారాయణ నామాలు

శుక్ల బహుళ అష్టమి తిథులలో ప్రార్థించాలి. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంపద, దీర్ఘాయువు కల్గుటే కాక శరీరకాంతిని అందించి విషశస్త్ర భయం నుంచి దూరం చేయును.

ఓం అనాహతాబ్జనిలయాయై నమః	(485)
ఓం మహావీరేంద్రవరదాయై నమః	(493)
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః	(494)
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః	(495)
ఓం వదనత్రయసంయుతాయై నమః	(496)
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః	(497)
ఓం డామర్యాదిభిరావృతాయై నమః	(498)
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః	(501)
ఓం సమస్తభక్తసుఖదాయై నమః	(502)
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః	(503)
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః	(504)
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః	(505)
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః	(506)
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః	(511)
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః	(512)
ఓం కాకినీరూపధారిణ్యై నమః	(513)

శుక్ల నవమి, బహుళ సప్తమి తిథులలో 'కులసుందరీ' నిత్యా దేవత పారాయణ నామాలు

వ్యక్తులకు వారి వారి రంగాలలో విశేష ప్రజ్ఞా పాటవాలను అందించి పలువురి చేత సర్వజ్ఞుడిగా కీర్తింపబడేలా అనుగ్రహించును. శుక్ల నవమి, బహుళ సప్తమి తిథులలో ఈ దేవతను ప్రార్థించాలి.

ఓం మూలాధారాంబుజారూఢాయై నమః	(514)
ఓం అంకుశాదిప్రహరణాయై నమః	(517)
ఓం వరదాదినిషేవితాయై నమః	(518)
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః	(519)
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః	(520)
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః	(521)
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః	(526)
ఓం హాకినీరూపధారిణ్యై నమః	(527)
ఓం సహస్రదళపద్మస్థాయై నమః	(528)
ఓం సర్వవర్ణోపశోభితాయై నమః	(529)
ఓం సర్వౌదనప్రీతచిత్తాయై నమః	(533)
ఓం యాకిన్యంబాస్వరూపిణ్యై నమః	(534)
ఓం పుణ్యశ్రవణకీర్తనాయై నమః	(544)
ఓం వియదాదిజగత్ప్రసువే నమః	(550)
ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః	(551)
ఓం సర్వమృత్యునివారిణ్యై నమః	(552)

శుక్ల దశమి, బహుళ షష్ఠి తిథులలో 'నిత్యా' నిత్యా దేవత పారాయణ నామాలు

ఈ దేవతను ఆరాధించినందున శారీరక శక్తిని పెంపొందించి, వాక్శుద్ధితో పాటు మృదు సంభాషణా నైపుణ్యమును అలవరింపచేయును. ప్రతినెలలో వచ్చే శుక్ల దశమి, బహుళ షష్ఠి తిథులు ఉన్న సాయంత్ర సమయాలలో ధ్యానించేది.

ఓం కలికల్మషనాశిన్యై నమః (555)
ఓం కమలాక్షనిషేవితాయై నమః (558)
ఓం తాంబూలపూరితముఖ్యై నమః (559)
ఓం దాడిమీకుసుమప్రభాయై నమః (560)
ఓం మైత్ర్యాదివాసనాలభ్యాయై నమః (570)
ఓం మహాప్రళయసాక్షిణ్యై నమః (571)
ఓం ప్రజ్ఞానఘనరూపిణ్యై నమః (574)
ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః (577)
ఓం మహాకైలాసనిలయాయై నమః (578)
ఓం మృణాలమృదుదోర్లతాయై నమః (579)
ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః (582)
ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః (587)
ఓం త్రికోణాంతరదీపికాయై నమః (597)
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః (600)
ఓం దరాందోళితదీర్ఘాక్ష్యై నమః (601)
ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః (602)

శుక్ల ఏకాదశి, బహుళ పంచమి తిథులలో 'నీలపతాకా' నిత్యా దేవత పారాయణ నామాలు

వర్తక,వాణిజ్యములయందు విజయప్రాప్తి సిద్ధించే విధంగా, చక్కని ఆలోచనలను అందించటమే కాక ఒక్కో సారి జీవనపోరాటంలో నెగ్గుటకు సమయ స్ఫూర్తితో ఆలోచనలు అందించును. ప్రతినెలలో వచ్చే శుక్ల ఏకాదశి, బహుళ పంచమి తిథుల సాయంత్ర సమయంలో ప్రార్థించేది.

ఓం దహరాకాశరూపిణ్యై నమః (609)
ఓం కావ్యాలాపవినోదిన్యై నమః (613)
ఓం కైవల్యపదదాయిన్యై నమః (625)
ఓం సింధూరతిలకాంచితాయై నమః (632)
ఓం సర్వవేదాంతసంవేద్యాయై నమః (645)
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః (646)
ఓం లోపాముద్రార్చితాయై నమః (647)
ఓం సదసద్రూపధారిణ్యై నమః (661)
ఓం లోకయాత్రావిధాయిన్యై నమః (664)
ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః (672)
ఓం భావాభావవివర్జితాయై నమః (680)
ఓం శోభనాసులభాగత్యై నమః (683)
ఓం చతురంగబలేశ్వర్యై నమః (691)
ఓం సర్వలోకవశంకర్యై నమః (697)
ఓం సచ్చిదానందరూపిణ్యై నమః (700)
ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః (701)

శుక్ల ద్వాదశి, బహుళ చవితి తిథులలో 'విజయా' నిత్యా దేవత పారాయణ నామాలు

ఈ దేవతను ఆరాధించినచో వ్యక్తులు ఆచరించే వ్యవహార సరళియందు విజయోత్సాహములు అందిస్తూ సత్క్రమమార్గంలో జీవింపచేయును. ప్రతినెలలో వచ్చే శుక్ల ద్వాదశి, బహుళ చవితి తిథుల సాయంత్ర సమయంలో ప్రార్థించేది.

ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః (708)
ఓం సదాశివపతివ్రతాయై నమః (709)
ఓం గురుమండలరూపిణ్యై నమః (713)
ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః (725)
ఓం సనకాదిసమారాధ్యాయై నమః (726)
ఓం శివజ్ఞానప్రదాయిన్యై నమః (727)
ఓం నామపారాయణప్రీతాయై నమః (732)
ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః (735)
ఓం భవదావసుధావృష్ట్యై నమః (742)
ఓం పాపారణ్యదవానలాయై నమః (743)
ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః (744)
ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః (745)
ఓం రోగపర్వతదంభోళ్యై నమః (748)
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః (749)
ఓం జపాపుష్పనిభాకృత్యై నమః (766)
ఓం పాటలీకుసుమప్రియాయై నమః (773)

శుక్ల త్రయోదశి, బహుళ తదియ తిథులలో 'సర్వమంగళా' నిత్యా దేవత పారాయణ నామాలు

ఈ దేవతను ఆరాధించి నచో జీవితంలో చేసే ప్రయాణంలోని ప్రమాదాల నుంచి రక్షించి కోర్కెలను తీర్చే విధంగా ఉంటూ లౌకిక సామాజిక రంగాలలో విజయప్రాప్తినందించును. ప్రతినెలలో వచ్చే శుక్ల త్రయోదశి, బహుళ తదియ తిథి సాయంత్ర సమయాలలో ఈ దేవతను ఆరాధించేది.

ఓం మందారకుసుమప్రియాయై నమః (776)
ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః (785)
ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః (786)
ఓం సత్యజ్ఞానానందరూపాయై నమః (791)
ఓం సామరస్యపరాయణాయై నమః (792)
ఓం పరమంత్రవిభేదిన్యై నమః (812)
ఓం మునిమానసహంసికాయై నమః (816)
ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః (833)
ఓం మూలవిగ్రహరూపిణ్యై నమః (840)
ఓం భవచక్రప్రవర్తిన్యై నమః (843)
ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః (852)
ఓం శాంత్యతీతకలాత్మికాయై నమః (853)
ఓం కార్యకారణనిర్ముక్తాయై నమః (862)
ఓం కామకేలితరంగితాయై నమః (863)
ఓం కనత్కనకతాటంకాయై నమః (864)
ఓం లీలావిగ్రహధారిణ్యై నమః (865)

శుక్ల చతుర్దశి, బహుళ విదియ తిథులలో 'జ్వాలామాలినీ' నిత్యా దేవత పారాయణ నామాలు

ఈ దేవతను ఆరాధించినచో చక్కని దేహారోగ్యం కల్గి శత్రుజయంతో ముఖ్య కార్యములందు విజయ పరంపరను కల్గి అగ్నివలె తేజోవంతముగా ఉండును. ఈ దేవతను ప్రతి నెలలో వచ్చే శుక్ల చతుర్దశి, బహుళ విదియ తిథుల సాయంత్ర సమయాలలో ఆరాధించాలి.

ఓం అంతర్ముఖసమారాధ్యాయై నమః (870)
ఓం బహిర్ముఖసుదుర్లభాయై నమః (871)
ఓం యజమానస్వరూపిణ్యై నమః (883)
ఓం ధనధాన్యవివర్ధిన్యై నమః (886)
ఓం విశ్వభ్రమణకారిణ్యై నమః (889)
ఓం తత్త్వమర్థస్వరూపిణ్యై నమః (908)
ఓం సదాశివకుటుంబిన్యై నమః (911)
ఓం సవ్యాపసవ్యమార్గస్థాయై నమః (912)
ఓం సర్వాపద్వినివారిణ్యై నమః (913)
ఓం చైతన్యార్ఘ్యసమారాధ్యాయై నమః (918)
ఓం చైతన్యకుసుమప్రియాయై నమః (919)
ఓం తరుణాదిత్యపాటలాయై నమః (922)
ఓం దక్షిణాదక్షిణారాధ్యాయై నమః (923)
ఓం దరస్మేరముఖాంబుజాయై నమః (924)
ఓం శ్రుతిసంస్తుతవైభవాయై నమః (929)
ఓం పంచసంఖ్యోపచారిణ్యై నమః (950)

పూర్ణిమ, బహుళ పాడ్యమి తిథులలో 'చిత్రా' నిత్యా దేవత పారాయణ నామాలు

ఈ దేవతను ఆరాధించినచో సంపదను, మనోవికాసాన్ని పొందటమే కాక చక్కని ఆలోచనలు కల్గి విజయాన్ని అందించును. ప్రతిపూర్ణిమ, ప్రతి బహుళ పాడ్యమి సాయంత్ర తిథి సమయాలలో చిత్రా దేవతను ప్రార్థించేది.

ఓం బంధూకకుసుమప్రఖ్యాయై నమః (964)
ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః (971)
ఓం బిందుతర్పణసంతుష్టాయై నమః (974)
ఓం దశముద్రాసమారాధ్యాయై నమః (977)
ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః (978)
ఓం జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమః (981)
ఓం వాంఛితార్థప్రదాయిన్యై నమః (989)
ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః (990)
ఓం షడధ్వాతీతరూపిణ్యై నమః (991)
ఓం అవ్యాజకరుణామూర్తయే నమః (992)
ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః (993)
ఓం ఆబాలగోపవిదితాయై నమః (994)
ఓం సర్వానుల్లంఘ్యశాసనాయై నమః (995)
ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః (996)
ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః (997)
ఓం శివశక్త్యైక్యరూపిణ్యై నమః (999)

మేషరాశి

అశ్వని (చూ,చే,చో,లా),
భరణి (లీ,లూ,లే,లో), కృత్తిక 1పా (అ)

ఆదాయము: 08
వ్యయము : 14
పూజ్యత : 04
అవమానం : 03

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురువు షష్ఠస్థాన సంచారంచే ఆడంబరాలచే ధనవ్యయం. ఋణమధికం. శత్రురోగ సమస్యలు వేధిస్తుంటాయి. కుటుంబ కలహాలలో మౌనంగా ఉండటం మంచిది. సంపాదనలో ప్రతికూలతలు. సెప్టెంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు సప్తమస్థాన సంచారంచే మానసిక ప్రశాంతతతో కుటుంబపరంగా మనస్పర్దలు తగ్గి, ఆత్మవిశ్వాసం పెరిగి సహచరులతో సామరస్యంగా ఉంటారు. అవివాహితులకు శుభయోగం.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27తో అష్టమశని నుంచి విముక్తులవుతారు. అప్పటినుంచి అభివృద్ధి పెరుగును. నీచ ఆలోచనలు తగ్గును. కార్యములలో ఆటంకాలు ఉండవు. చిక్కు సమస్యలకు పరిష్కారాలు దొరకును. పితృనిర్ణయాలను శిరసావహిస్తారు. మానసిక, శారీరక సంఘర్షణల నుంచి ఉపశాంతి లభించును.

శ్రీ హేమలంబ సంవత్సరమంతయూ ఖగోళంలో వ్యతిరేక గ్రహస్థితులే అధికము. కనుక గోచార నిర్ణయాలను బట్టి ఆదాయం తగ్గును. భాగస్వామ్య నిర్ణయాలు నెరవేరును. మిత్రత్వంలో పొరపాట్లున్నవి. పంతాలకు పోయి సమస్యలు తెచ్చుకుంటారు. రాజకీయ రంగం వారికి అనుకూలతలు లేవు. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, సినీ రంగాల వారికి స్వల్ప ప్రోత్సాహం. మహిళలకు 50 శాతమే అనుకూల పరిస్థితులు. రియల్‌ఎస్టేట్ రంగం వారికి ఫలితాలు యోగవంతం కాదు. కార్మిక, కర్షకులకు రుగ్మతలధికం. వైద్యవిద్య వ్యాపార రంగాలలో ప్రయత్నలోపములు ఎక్కువ. విద్యార్థినీ, విద్యార్థులకు స్వల్ప లబ్ధి. తరచూ నిర్ణయాలు మారుతుంటాయి. తెరచాటు వ్యవహారాలపై ఆసక్తి పెంచుతారు. నష్టపోతారు. న్యాయస్థాన అంశాలలో వివాదాలకు వెళ్లకూడదు. మూర్ఖత్వం,మొండి పెరుగును.

సౌందర్యపోషణలో సమస్యలు లేకున్ననూ, కంఠ,పాదరుగ్మతలచే ధన వ్యయము. స్త్రీలకు గర్భకోశ రుగ్మతలు, జీర్ణాశయ రుగ్మతలు రాగల సూచన కలదు. జాగ్రత్త అవసరము. శుభకార్య నిర్వహణ ఆలస్యంగా చేయగలుగుతారు. నిదానంతో శత్రుభయం తగ్గును. బ్యాంకు లావాదేవీల రహస్యాలు ఇతరులు తెలుసుకొన్నందున నష్టశాతమున్నది.

మేషరాశి జాతకులకు ముఖ్యంగా నిత్యజీవనంలో ఎదురయ్యే ప్రతి వ్యవహారములో కూడా అంతర్గతంగా కలహములున్నవి. కనుక ప్రతి విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, కోపానికి దూరంగా ఉండండి.

ఏప్రిల్ : సంతానసౌఖ్యములతో, వాగ్వోరణిమార్పుతో, హడావుడి నిర్ణయాలతో మాసం గడుచును. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త తీసుకోవాలి. స్పెక్యులేషన్‌చే నష్టం. 2వ పక్షంలో స్థిరనిర్ణయాలు. ప్రతిబంధక వ్యవహారాలు వాయిదా పడును. మాసాంతంలో లాభార్జన. సాహసప్రయత్నాలలో స్వల్ప లబ్ధి. ఏప్రిల్ 13 రా.తె 4.06 నుంచి 16 సా 4.39 వరకు అనుకూల సమయం కాదు.

మే: జాయింట్ వ్యాపారాలలో నమ్మకద్రోహములున్నవి. స్థిరనిర్ణయాలు వాయిదా. బంధుజనులపై విసుగు. ఆర్థికమాంద్యం తగ్గును. విమర్శలు, నిందలు అధికము. న్యాయస్థాన లావాదేవీలు ఉపశమనం. భయాందోళనలు తగ్గును. ఎదుటివారిపై ఆగ్రహం వద్దు. మే 11 ఉదయం 10.38 నుంచి 13 రాత్రి 11.11 వరకు వ్యతిరేక సమయమని గ్రహించాలి.

జూన్ : వృత్తి వ్యాపారాదులలో లోపాలుండవు. అవివాహితులకు అనుకూలం. మాసాంతంలో కోపాన్ని తగ్గించండి. నిద్రాసౌఖ్యం ఉండదు. ఖర్చులు తగ్గిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. మెరుగైన ఆలోచనలకు పదును పెడతారు. మాసం మధ్యలో ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్త అవసరం. జూన్ 7 సా4.36 నుంచి 9 రా.తె5.12 వరకు ప్రతికూలసమయం.

జూలై : స్వవృత్తుల వారికి ఊరట. నరాల, భుజాల తీపు అధికము. హామీ సంతకాలకు దూరంగా ఉండాలి. కీలకనిర్ణయాలలో ముఖ్యవ్యక్తిగా ఉండకండి. శతృసమస్యలను పరిశీలిస్తారు. కుటుంబ మనస్పర్ధలు పెరుగును. సంజాయిషీ, క్షమాపణలధికం. నిర్ణయాలు తరచూ వాయిదా. జూలై 4 రాత్రి 10.44 నుంచి 7 మ11.21 వరకు వ్యతిరేక సమయంగా భావించాలి.

ఆగస్టు : జాయింట్ వ్యాపారాలలో సమస్యలు. అనారోగ్యం మెండు. వత్తిడి అధికం. ఆరోపణలు తగ్గించండి. ఊహాగానాలతో పయనిస్తారు. శుభ కార్య నిర్వహణకు మార్గం సిద్ధం. అధికారుల బెడద అధికం. ఆగస్టు 1 ఉ5.40 నుంచి 3 సాయంత్రం 6.13 వరకు తిరిగి 28 మధ్యాహ్నం 1.33 నుంచి 30 రాత్రి 1.54 వరకు సమయాలు అనుకూలం కాదు.

సెప్టెంబరు :గౌరవమర్యాదలకు భంగం ఉండదు. శరీర తేజస్సు పెరుగును. ఆత్మవిశ్వాసం తగ్గును. న్యాయఅంశాలతో మనశ్శాంతి రావటంతో స్నేహసంబంధాలు పెరుగును. అనవసర వ్యయాలు. స్వవృత్తుల వారికి ఆశాజనకం. 2వపక్షంలో వివాదాలకు దూరంగా ఉండాలి. సెప్టెంబరు 24 రాత్రి 9.53 నుంచి 27 ఉదయం 9.58 వరకు వ్యతిరేక సమయం.

అక్టోబరు : అవివాహితులకు ఊరట. సంభాషణలతో కార్యసిద్ధి. కలహాలను తగ్గించలేరు. అనారోగ్య బాధలుండును. వాగ్దానములు నెరవేరును. మనోవ్యాకులత్వం తగ్గును. స్థానచలన అవకాశములుండవు. వ్యక్తిగత విమర్శలు తగ్గిస్తారు. స్పెక్యులేషన్ వద్దు. అక్టోబరు 22 ఉదయం 5.51 నుంచి 24 సాయంత్రం 5.45 వరకు అన్నీ అంశాలలో జాగ్రత్తలవసరం.

నవంబరు : బంధుప్రీతిని స్వాగతిస్తారు. చేదు అనుభవాలను పట్టించుకోరు. ప్రయత్న కార్యసిద్ధులున్నవి. కుటుంబ అంగీకారం కలదు. ఆత్మవిశ్వాసంచే ఆర్థిక లబ్ధి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులలో చలాకీ పెరుగును. నవంబరు 18 మ12.51 నుంచి 20 రాత్రి 12.48 వరకు వ్యతిరేక సమయం.

డిశంబరు : వాతావరణం ఆశాజనకం. సమయస్ఫూర్తిని పాటిస్తారు. మనోవాంఛలు పెరుగును. శతృవిజయం కలదు. స్పెక్యులేషన్ స్వల్ప లబ్ధి. అంతర్గత కలహాలు కలవు. మోకాళ్ల సమస్య రాగల సూచన. డిశంబరు 15 సా6.54 నుంచి 18 ఉదయం 7.07 వరకు ప్రతికూల సమయం.

జనవరి 2018: వాహనసౌఖ్యం పెరుగును. మేనమామ సహాయంతో కార్యసిద్ధి. మాసాంతంలో ఆదాయానికి గండి. లోభత్వం ఎక్కువగా ఉండును. శరీరానికి వైద్యసేవలవసరం. జనవరి 11 రాత్రి 12.50 నుంచి 14 మధ్యాహ్నం 1.15 వరకు వ్యతిరేక సమయమని భావించాలి.

ఫిబ్రవరి 2018 : తరచూ మాటపట్టింపులుండును. శుభచర్చలు విజయవంతం. నూతన అన్వేషణ కొనసాగును. ఆర్థికపుష్టి ఏర్పడును. స్థానచలనములున్నవి. మాసం మధ్యలో సంజాయిషీలుండును. రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. సృజనాత్మక శక్తి పెరుగును. మహిళలకి బాగా అనుకూలము. ఫిబ్రవరి 8 ఉ 7.49 నుంచి 10 రాత్రి 7.53 వరకు అనుకూలం కాదు.

మార్చి 2018 : మనోసంకటాలు, ప్రతిబంధక సమస్యలు తగ్గును. స్థిరాస్తి నిర్ణయాలు వాయిదా పడును. వ్యవహారాలలో మౌనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాగ్ధాన భంగములచే మాటపట్టింపులు. శస్త్రచికిత్సకు అవకాశం కలదు. మాసాంతంలో సంతానంచే విజయవార్తలు. మార్చి 7 సాయంత్రం 4.12 నుంచి 9 రాత్రి 3.28 వరకు ప్రతికూల సమయం.

వృషభరాశి

కృత్తిక2,3,4పా(ఈ,ఊ,ఏ), రోహిణి(ఓ,వా,వీ,వూ), మృగశిర 1,2పా (వే,వో)

ఆదాయము	02
వ్యయము	08
పూజ్యత	07
అవమానం	03

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు పంచమ సంచారంచే సంతాన సమస్యలను అధిగమిస్తారు. వైషమ్యాలు తగ్గును. సంతాన, వివాహ నిర్ణయాలలో స్తబ్దత తగ్గును. సెప్టెంబరు 12 తదుపరి నుంచి సంవత్సరాంతం వరకు గురువు షష్ఠస్థాన సంచారంచే అనవసర శతృత్వములేర్పడు సూచన. విరోధములతో కాలయాపన అవకాశములున్నవి. మనస్పర్ధలు పెరుగును.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27కు ముందు అనుకోని ఆశలు పెరుగును. అజ్ఞాత వ్యక్తులను దూరంగా ఉంచుతారు. పూర్వ సమస్యలకు పరిష్కారాలు దొరకగలవు. వాహనప్రయాణాలలో అప్రమత్తత అవసరము. అక్టోబరు 27 తదుపరి పెంచుకున్న ఆశలు చిగురించు సూచన కలదు. జాయింటు నిర్ణయాలు మార్చుకుంటారు. ప్రతిబంధక సమస్యలను తీర్చుకుంటారు. శతృభయం తగ్గును.

గ్రహసంచార స్థితులను విశ్లేషించగా వ్యాధి నిరోధకశక్తి పెరుగును. ఋణాలు తీర్చే ప్రయత్నాలు చేయుదురు. దంపతుల మధ్య అనుకూలతలు. వివాహ శుభకార్యాలు. బంధుప్రీతి. దాయాదులతో, అభిమానులతో, విజయ సంభాషణలతో ఆనందంగా సాగుదురు. రాజకీయ, కార్మిక, కంప్యూటర్ రంగాలకు విశేష లబ్ధి కలదు. వైద్య, విద్య, క్రీడారంగవాసులకు సెప్టెంబరు నుంచి అనుకూల కాలము. భూ లావాదేవీలలో మనస్తాపాలు అధికము. అనవసర హామీలను ఇవ్వకండి. నమ్మకద్రోహం చేసేవారు తరచుగా తారసపడుదురు. బుద్ధిబలంతో జాగ్రత్త వహించాలి. వివాద అంశాలు 8వనెల నుంచి తగ్గును. వ్యవహార శైలిలో ఇప్పటినుంచే మార్పులు తెచ్చుకుంటారు. జాయింటు వ్యాపారాలకి పరోక్షంగా అనుకూల ప్రదం. విద్యార్థినీ విద్యార్థులకు 60 భాగాలే అనుకూలం. వ్యవసాయదారులకు ఆశించిన లబ్ధి ఉండదు. మహిళా ఉద్యోగులు పొదుపు చేయలేరు. గృహిణులకు నిర్వేదం. స్వయంరంగాల వారికి 47భాగాలే అనుకూలము. న్యాయరంగ నిపుణులకు ఆశాజనకం.

సంగీత, సాహిత్యరంగాల వారికి రాణింపు తక్కువే. మొత్తం మీద చలాకీతనం వందనీయత పెరిగి, కఠినవాక్కులు లేకుండా సంవత్సరాన్ని నెట్టుకుని వస్తారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్ననూ ఆ వ్యయాన్ని శుభ నిర్వహణ వ్యయంగానే భావించాలి. అనవసర వ్యయం కాదు. గతం నుంచి నమ్మకంగా ఉన్న వ్యక్తులే వెనుక గోతులు తవ్వేవారుగా ఉంటారు. కనుక జాగ్రత్తగా గమనించి అట్టి వారలతో రహస్య సమాలోచనలు చేయకండి.

ఏప్రిల్ : సంయమనం పాటించాలి. ఋణ వత్తిడి అధికం. అపజయాలు ఎదురగును. శుభకార్య చర్చలు విజయవంతం. స్పెక్యులేషన్ యోగం కాదు. అవివాహితులకు శుభవార్తలు. స్వయంరంగాల వారికి బాగా అనుకూలం. మాసాంతంలో మనోవాంఛలతో పాటు సంతాన అంశాలు సిద్ధించును. ఏప్రిల్ 16 సా4.39 నుంచి 18 రా.తె 4.43 వరకు అనుకూలం కాదు.

మే : కుటుంబ వ్యవహారాలలో పెద్దల జోక్యం ఉండును. వత్తిడులు మాసాంతంలో తగ్గును. సోదర సంఘీభావం పెరుగును. కార్యదీక్షాబాధ్యతను నెరవేర్చుదురు. శుభకార్యాచరణకు అవకాశాలు వచ్చును. ఆరోపణలు, విమర్శలు తగ్గును. మానసికి దౌర్భల్యాన్ని తగ్గిస్తారు. మే 13 రాత్రి 11.11 నుంచి 16 మధ్యాహ్నం 11.34 వరకు ప్రతికూల సమయం.

జూన్ : మిత్రసంభాషణలచే లబ్ధి. గౌరవమర్యాదలకు భంగం కలదు. మనోసంకటాలు,విసుగు, విమర్శలు పెరుగును. వివాదాంశాలపై సాహసాలు చేయవద్దు. మాసం మధ్య నుంచి ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు విజయవంతం. శుభ చర్చలను స్వాగతిస్తారు. స్పెక్యులేషన్ లాభించును. జూన్ 9 రా.తె 5.12 నుంచి 12 సాయంత్రం 5.28 వరకు వ్యతిరేక సమయంగా గ్రహించాలి.

జూలై : కీలక నిర్ణయాలు అధికము. శుభచర్చలలో లబ్ధి.స్థిరాస్తి అంశాలలో నిర్ణయాలు గైకొంటారు. బంధువులతో శతృత్వాలు వద్దు. 2వపక్ష ప్రయాణాలలో జాగ్రత్తవసరం. భాగస్వామ్య నిర్ణయాలు నెరవేరును. స్వయంవృత్తుల వారికి ఆశాజనకం. స్పెక్యులేషన్ స్వల్ప లబ్ధి. జూలై 7 సాయంత్రం 6.03 నుంచి 9 రాత్రి 11.23 వరకు అన్నీ అంశాలలో జాగ్రత్తలవసరం.

ఆగస్టు : అధికఖర్చులు. ఒప్పందాలు రాణిస్తాయి. ప్రతికూల అంశాలపై నిర్ణయం వద్దు. మాసాంతంలో ఇష్టార్థసిద్ధి. ముంజేతి సమస్య తీరును. భూ, గృహ,ధన విషయాలలో లబ్ధి అధికము. వృత్తి వ్యాపారాలు సానుకూలం. ఆగస్టు 3 సాయంత్రం 6.13 నుంచి 6 ఉ6.08 వరకు తిరిగి 30 రాత్రి 1.54 నుంచి సెప్టెంబరు 2 మధ్యాహ్నం 1.58 వరకు అనుకూలం కాదు.

సెప్టెంబరు : ఉదరలోపముండును. మానసిక సుఖం సన్నగిల్లును. శతృవులను తక్కువ అంచనా వేయవద్దు. స్పెక్యులేషన్ రాణింపు తక్కువ. సోదరలబ్ధి కలదు. ముఖ్యవ్యవహారాలు తల్లక్రిందులవుతాయనే భయం వద్దు. రహస్య చర్చలు మానుదురు. ఆరోపణలు, విమర్శలు ఎక్కువ. సెప్టెంబరు 27 ఉ9.58 నుంచి 29 రాత్రి 10.25 వరకు వ్యతిరేక సమయంగా గ్రహించాలి.

అక్టోబరు : ఆర్థికపుష్టి అధికము. దైవకార్యాచరణపై ఆసక్తి మెండు. భూ, గృహ విషయములలో లబ్ధి. సమయస్ఫూర్తితో విజయాలను స్వాగతిస్తారు. భాగస్వామ్య వ్యాపారాదులలో లోపాలు ప్రభలును. ఆరోగ్య రీత్యా వైద్యసేవలవసరం. అక్టోబరు 24 సాయంత్రం 5.45 నుంచి 27 ఉదయం 6.34 వరకు అనుకూల సమయం కాదు.

నవంబరు : ప్రణాళికగా రూపకల్పన చేయుదురు. శతృబాధ తగ్గును. వృత్తిలో ఉన్నతులు ఉండును. స్త్రీ మూలక లబ్ధి కల్గును. ప్రత్యేక ప్రతిపత్తిని సఫలం చేసుకుందురు. దూరప్రయాణాలతో అలసట. నవంబరు 20 రాత్రి 12.48 నుంచి 23 మధ్యాహ్నం 1.45 వరకు ప్రతికూల సమయం.

డిశంబరు : స్థిరాదాయం తగ్గును. ఋణవత్తిడి అధికము. మాసం మధ్య నుంచి స్వవృత్తులవారికి ఆశాభంగములుండవు. అవివాహితులకు వివాహ యోగం. న్యాయ అంశాలు వాయిదా. దైవకార్యాలతో సమయం గడుపుతారు. డిశంబరు 18 ఉదయం 7.07 నుంచి 20 రాత్రి 8.01 వరకు ప్రతికూలం.

జనవరి 2018 : సజావుగా పనులు సాగును. ఆత్మవిశ్వాసం పెరుగును. మాసం మధ్యలో కొన్ని నిర్ణయాలు వాయిదా పడును. అనవసర సంతకాలకు దూరంగా ఉంటారు. జాయింటు వ్యాపారాలలో మనస్పర్థలున్నవి. మాసాంతంలో మనఃక్లేశము. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. జనవరి 14 మధ్యాహ్నం 1.15 నుంచి 16 రాత్రి 2.07 వరకు ప్రతికూల సమయం.

ఫిబ్రవరి 2018 : మొదటివారమంతా నిరాశ, నిస్పృహ. కుటుంబ రహస్యాలు బయటికి రాగలవు. ఋణాన్వేషణలో ఉంటారు. సోదరమైత్రిలో మార్పు ఉండును. వాహన విషయాలలో జాగ్రత్తలు అవసరము. ఫిబ్రవరి 10 రాత్రి 7.53 నుంచి 13 ఉదయం 8.47 వరకు అనుకూల సమయం కాదు.

మార్చి 2018 : శుభకార్య నిర్వహణలు చేపట్టు సూచన. భూ లావాదేవీలు స్తంభించును. కపటస్వభావులను నమ్మరు. స్త్రీమూలక సమస్యలు తగ్గును. స్వయంవృత్తుల వారికి ఆశాజనకం. మాసం మధ్యలో కలహాలకు దూరంగా ఉండాలి. స్పెక్యులేషన్‌లో లబ్ధి లేదు. మార్చి 9 రాత్రి 3.28 నుంచి 12 సాయంత్రం 4.19 వరకు వ్యతిరేక సమయంగా భావించాలి.

మిథునరాశి

మృగశిర3,4పా(కా,కి), ఆరుద్ర 1,2,3,4పా (కూ,ఖం,జ్ఞ,ఛ), పునర్వసు 1,2,3పా (కే,కో,హా)

ఆదాయము	05
వ్యయము	05
పూజ్యత	03
అవమానం	06

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు చతుర్ధ సంచారంచే రోగనిరోధక శక్తి పెరుగును. సుఖసంతోషాలతో, మానసిక శారీరక ఆనందాలతో ఉంటూ వైరాగ్యపు మాటలతో దూరంగా ఉంటారు. వృత్తి,వ్యాపార,ఉద్యోగాదులలో సమస్యలున్నప్పటికీ సజావుగానే సాగును. సెప్టెంబరు 12 నుంచి పంచమ సంచారంచే శుభకార్య పరంపర కలదు. సంతాన అంశాలు మెరుగగను. మతిమరపు తగ్గును. హడావుడి నిర్ణయాలు మానుకుంటారు.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27కు ముందు సాంసారిక సమస్యలు, భాగస్వామ్యచిక్కులు, అకాలభోజనాదులు అధికంగా ఉన్నవి. అక్టోబరు 27 తదుపరి నుంచి కుటుంబంలో కలహాలు లేకుండా మానసిక ప్రశాంతత ఏర్పడును. సామరస్య ధోరణి ఉండును. జాయింటు వ్యాపారాలలో రాణింపు కలదు. ఋణ లావాదేవీలను తెలివితోనే చాకచక్యంగా నడుపుదురు. నిద్రాభంగములుండును.

గ్రహసంచార స్థితులను విశ్లేషించగా అనవసర హామీలు ఇవ్వకండి. వ్యక్తిగత కక్షలపై ఆలోచనలు వద్దు. ఋణభారం, శారీరక రుగ్మతలు తగ్గును. వ్యాపార, రాజకీయ, కార్మిక, స్వయంరంగాల వారికి వెసలుబాటు కల్గును. విద్యార్థినీ విద్యార్థులకు 68 భాగాలు అనుకూలతలు. సంగీత, క్రీడా, ఆటో రంగాల వారికి వ్యూహాత్మకత పెరుగును. కానీ రాజీ ప్రక్రియ అవలంబించలేరు. అవివాహితులకు శుభవార్తలు కలవు. దైవకార్యాలపై మొగ్గు చూపుతారు. స్థానచలన సూచనలున్నవి. హాస్యవచనాలకు, అసత్యాలకు దూరంగా ఉండటం మంచిది. దుష్ట మనస్తత్వ మిత్రులకు దూరమగుదురు. ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలను తగ్గించుకొని, ఆదాయ వ్యయాలను సరిచేసుకుంటారు. న్యాయరంగం వారికి ప్రతికూలతలున్నవి.

మహిళా ఉద్యోగులకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెరగాలి. గృహిణులకు మాత్రం అసౌకర్యాలధికం. కార్మిక, కర్షకులకు లబ్ధి పెరుగును. మొత్తం మీద విశేష వ్యక్తుల పరిచయాలను తగ్గించటానికే ప్రయత్నించండి. లేనిచో గర్వభంగ సూచనలున్నవి. సహచరులతో అభిప్రాయబేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని నిర్వహణ బాధ్యతలను అప్పగించినప్పుడు వాటిలో ఉండే లోపాలను నిర్మొహమాటంగా చెప్పటానికే ప్రయత్నించండి. దాచి ఉంచవద్దు. అక్టోబరు, డిశంబరులలో ఆచితూచి సంభాషించాలి. ఆభరణాల కొనుగోలు పెరుగును. పుణ్యకార్యాచరణం కష్టంతో చేయుదురు.

ఏప్రిల్ : విరోధాలు తగ్గిస్తారు. వివేకంతో ఆదాయం పొందుతారు. విధాన నిర్ణయాలలో లోపాలుండును. స్థిరాస్తులలో జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యదీక్షా బాధ్యతను పెంచుకుంటారు. మనోనిబ్బరం పెరుగును. అంకిత భావానికి పెద్దపీట వేయుదురు. ఏప్రిల్ 18 రా.తె 4.43 నుంచి 21 మధ్యాహ్నం 2.13 వరకు ప్రతికూల సమయంగా భావించాలి.

మే : లోభత్వం ఎక్కువ. శతృబెడద తగ్గును. ఋణప్రయత్నాలు ఫలించును. ప్రతిబంధక సమస్యలు తొలగును. అవివాహితులకు శుభవార్తలున్నవి. కాంట్రాక్టులు, స్పెక్యులేషన్‌లచే స్వల్ప నష్టం. జీవనోపాధిలో స్థిరత్వ ఆలోచనలు ప్రారంభంలో తగ్గిననూ తదుపరి పెరుగును. మే 16 మధ్యాహ్నం 11.34 నుంచి 18 రాత్రి 10.07 వరకు ప్రతికూల సమయమని భావించాలి.

జూన్ : పితృవర్గంతో మనస్పర్ధలు. ఆర్థికస్థితి ఆశాజనకం. స్పెక్యులేషన్‌లు తప్పుదారి పట్టించును. పాతమిత్రత్వం తిరిగి ప్రారంభం. హామీలచే గౌరవ ప్రశంసలు. తోబుట్టువులచే నిందలుండవు. ఒప్పందాలచే లబ్ది. విందు వినోదాలలో మౌనంగా ఉండుట మంచిది. జూన్ 12 సాయంత్రం 5.28 నుంచి 14 రా.తె 4.24 వరకు వ్యతిరేక సమయంగా భావించాలి.

జూలై : స్వయంవృత్తులకు అనుకూలం. కీలకనిర్ణయాలలో ఆలస్యం చేయరు. శస్త్రచికిత్సకు అవకాశం కలదు. గౌరవ ప్రతిష్ఠలకు భంగం రాదు. సమస్యలకు ఎదురీదతారు. చివరివారంలో అన్ని నిర్ణయాలలో జాగ్రత్తలవసరం. స్పెక్యులేషన్ రాణించదు. జూలై 9 రాత్రి 11.23 నుంచి 12 ఉదయం 10.00 వరకు అన్నీ అంశాలలో వ్యతిరేకతలు ఉండును.

ఆగస్టు : సజ్జన సహచర్యంచే విజయప్రాప్తి. సంకల్పబలం నెరవేరును. హుందాతనం ప్రదర్శిస్తారు. శుభకార్యబాధ్యతను స్వీకరిస్తారు. స్పెక్యులేషన్ జోలికి వెళ్లరు. ఆర్ధిక శతృవిజయాలతో ముందంజ. మాసం మధ్యలో అధిక ఖర్చులు. పంతాలకు వెళ్లకండి. ఆశలు నిరాశలు కావు. ఆగస్టు 6 ఉదయం 6.08 నుంచి 8 సాయంత్రం 4.13 వరకు ప్రతికూల సమయాలు.

సెప్టెంబరు : జాయింట్ వ్యాపారస్తులకు బాగా అనుకూలం. మనో వాంఛలు స్వల్పంగా నెరవేరును. ఉన్నత వ్యక్తుల పరిచయాలతో కార్యసిద్ధి. చంచలత్వం తగ్గును. ప్రతిభకు గుర్తింపు లభించును. సెప్టెంబరు 2 మధ్యాహ్నం 1.58 నుంచి 4 రాత్రి 11.51 వరకు తిరిగి 29 రాత్రి 10.25 నుంచి అక్టోబరు 2 ఉదయం 8.46 వరకు అనుకూల సమయాలు కాదని భావించాలి.

అక్టోబరు : మానసిక వత్తిడి తట్టుకుంటారు. స్థిరాస్తి అంశాలలో సరైన నిర్ణయాలుండును. బుద్ధిబలం పెరుగును. రాజీధోరణి ఉండును. మృదు సంభాషణలు అధికము. స్వయంరంగం వారు సహనం పాటించాలి. ఉద్యోగస్తులకు ఊరట. అక్టోబరు 27 ఉదయం 6.34 నుంచి 29 సాయంత్రం 5.53 వరకు వ్యతిరేక సమయంగా భావించాలి.

నవంబరు : పుణ్యకార్యాచరణం కొరకు సమయం కేటాయింపు. తరచూ నిద్రా భంగములు. మనోవ్యాకులత పెరుగును. ప్రతివిషయంలో అప్రమత్తత అవసరము. వ్యక్తిగత కక్షలను పెంచవద్దు. ఆగ్రహంతో సంభాషించవద్దు. 2వపక్షంలో అధికారుల అండచే విజయప్రాప్తి. నవంబరు 23 మధ్యాహ్నం 1.45 నుంచి 25 రాత్రి 1.56 వరకు ప్రతికూల సమయమని గ్రహించాలి.

డిశంబరు : సంతానం ద్వారా విజయప్రాప్తి. స్పెక్యులేషన్ ఆశాజనకం కాదు. అనవసర పైరవీలు చేసి విసుగు చెందుతారు. దైవ కార్యాలపై శ్రద్ధ చూపిస్తారు. రహస్య మంతనాలు వివాదం కాకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరిగి ఆర్థిక నష్టం. డిశంబరు 20 రాత్రి 8.01 నుంచి 23 ఉదయం 8.27 వరకు వ్యతిరేక సమయం.

జనవరి 2018 : ప్రతిభకు గుర్తింపు లభించును. మాసాంతంలో మనోనిబ్బరం మాత్రం తగ్గును. ఆచితూచి సంభాషిస్తుంటారు. ప్రణాళికాబద్ధంగా మసులుకుంటారు. నేత్రలోపం ఉందని గ్రహించాలి. జనవరి 16 రాత్రి 2.07 నుంచి 19 మ2.15 వరకు సమయం అనుకూలం కాదు.

ఫిబ్రవరి 2018 : అకాల భోజనాదులు కలవు. శుభకార్యాచరణపై ఆసక్తి. భుజముల తీపు పెరుగును. మిత్రశతృత్వాలు గమనించాలి. ఉద్యోగ వ్యాపారాదులలో అధికారులచే మందలింపులున్నవి. ఫిబ్రవరి 13 ఉదయం 8.47 నుంచి 15 రాత్రి 8.36 వరకు సమయం వ్యతిరేకము.

మార్చి 2018 : శతృబెడద తగ్గును. కీలక అంశాలపై నిర్ణయాలు విజయవంతం. స్నేహసహకారాలు, జూదనష్టములు మెరుగుపడును. ఒప్పందాలు నెరవేరును. భయాందోళనలు తగ్గును. మార్చి 12 సాయంత్రం 4.19 నుంచి 14 రాత్రి 4.10 వరకు ప్రతికూల సమయంగా భావించాలి.

కర్కాటకరాశి

పునర్వసు 4పా (హి), పుష్యమి 1,2,3,4 పా
(హు,హె,హొ,డా), ఆశ్లేష1,2,3,4పా(డీ,డు,డే,డో)

ఆదాయము	14
వ్యయము	02
పూజ్యత	06
అవమానం	06

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు తృతీయ సంచారంచే దుష్ట స్నేహములు, భావోద్వేగములు ఉండును. ముఖ్య నిర్ణయాలు పెడచెవిన పెడతారు. నీచ ఆలోచనలకు పెద్దపీట వేస్తారు. సెప్టెంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు చతుర్థ స్థాన సంచారంచే నూతన పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్య లబ్ధి చేకూరును. పినతల్లి ద్వారా లబ్ధి కల్గును. నీచులను దరికిరానివ్వరు. ఉద్యోగులకు, వ్యాపారులకు విజయప్రాప్తి. స్పెక్యులేషన్ లాభించును.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు ఋణం ఇచ్చిన వారిపై ఆగ్రహం వద్దు. రోగనిరోధకశక్తి తగ్గును. పితృసమస్యలు పెరుగును. వ్యక్తిగత విమర్శలు ఉంటాయి. సమయస్ఫూర్తితో ఉండలేరు. అంచనాలు తారుమారగును. అక్టోబరు 27 నుంచి సంవత్సరాంతం వరకు శారీరక రుగ్మతల నుంచి విముక్తి కల్గును. సంతానంచే తీపి వార్తలు. బంధుప్రీతి పెరుగును. విమర్శలు, నిందలు తగ్గును. చిక్కు సమస్యలు ఛేదిస్తారు. కోరికలు ఫలిస్తాయి. ఉద్యోగులతో విభేదాలుండవు.

గ్రహసంచార స్థితులను విశ్లేషించగా ప్రతిబంధక సమస్యలకు పరిష్కారం లభించును. శుభకార్యానికి మార్గం సుగమం. తెరచాటు వ్యవహారాలలో సమస్యలున్నాయని గుర్తిస్తారు. శరీరానికి వైద్యసేవలు అందిస్తారు. శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు విజయావకాశాలు. అన్నదాతలకు ఆవేశాలు వద్దు. రాజకీయ, సినీ, వైద్య రంగ వాసులకు నగుపాటు ఉన్నదని గమనించాలి. స్త్రీలు ధైర్యసాహసాలతో రాణిస్తారు. స్వయంవృత్తుల వారికి 40 భాగములు అవాంతరములు ఎదురగును. ఇరుగు పొరుగుతో రహస్యమంతనాలు మానేస్తారు. కార్మిక, రవాణా, రంగాలవారికి పూర్ణ లబ్ధి. క్రీడ, వైద్య, న్యాయ రంగాలవారికి శరీరతేజస్సు తగ్గును. జాయింటు వ్యాపారాలలో సమస్యలు తగ్గును. ముఖ్యవ్యవహారాలలో తరచూ వాయిదాలు పడిననూ సంవత్సర మధ్యలో విజయం చేకూరును. నమ్మకద్రోహం ఉన్ననూ దూరంగా పెడతారు. ఆత్మీయంగా ఉండేవారిని దరికి చేర్చుకుంటారు. ముఖ్యవ్యక్తులకు హామీలు ఇచ్చి లబ్ధి పొందుదురు.

నూతన వ్యాపారానికి నడుం బిగిస్తారు. క్రొత్త ఒప్పందాలు ఆత్మీయ వ్యక్తులతో రహస్యంగా ఆచరిస్తారు. ప్రతిబంధకాలకు పరిష్కారాలు కనుగొంటారు. అతి ప్రసంగాలను తగ్గిస్తారు. అధికార దండనలుండవు. విచార సంఘటనలను గతం గతహాగా మర్చిపోవుదురు. నేత్రాలకు చికిత్స కలదు.

ఏప్రిల్ : వృత్తిరీత్యా ఉన్నతులు పొందుదురు. శుభచర్చలలో విజయ వార్తలు. ఆత్మ పరిశోధనకు ప్రాధాన్యత ఇస్తారు. స్పెక్యులేషన్ సాధారణం. నిర్భీతిగా వ్యవహరిస్తారు. ఋణదాతల వత్తిడి అధికం. వాహన మరమ్మత్తులకై ధనవ్యయం. మనోనిబ్బరం పాటిస్తారు. వృథా ప్రయాణాలు మెండు. ఏప్రిల్ 21 మ2.13 నుంచి 23 రాత్రి 7.53 వరకు అనుకూలం కాదు.

మే : భూలావాదేవీలు ఫలించును. కార్యసిద్ధికై ఆటంకాలు ఉండవు. రోగ బాధలు ఉపశమించును. దూరప్రయాణాలు రద్దగును. బుద్ధిబలం పెరుగును. మానసిక వత్తిడి తగ్గును. మార్పులకై అన్వేషిస్తారు. ప్రతిబంధక సమస్యలకు పరిష్కారాలు కనపడును. మిత్రశతృత్వాలు గమనిస్తారు. మే 18 రాత్రి 10.07 నుంచి 20 రా.తె 5.15 వరకు ప్రతికూల సమయమని భావించాలి.

జూన్ : ముఖ్యవ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వలేరు. ఆర్థిక విషయాలలో హామీలు వద్దు. ప్రయాణంలో సమయం వృధా. వ్యక్తిగత విమర్శలు తట్టుకుంటారు. మాటల ధోరణిలో మార్పులచే కీలక నిర్ణయాలలో పైచేయిగా ఉంటారు. మాసాంతంలో మనోసంకటాలు, కఠినశ్రమ ఉండును. జూన్ 14 రా.తె 4.24 నుంచి 17 మ12.41 వరకు ముఖ్య అంశాలకు ప్రాధాన్యతివ్వవద్దు.

జూలై: విసుగును, కోపాన్ని తగ్గించుకోవాలి. శరీర తేజస్సు తగ్గును. అవివాహితులకు అనుకూల సమయం. సంతానసౌఖ్యం లాభించును. భూ గృహ ధన అంశాలలో విజయలబ్ధి. మాసం మధ్యలో అనవసర కలహాలు. తరచూ శతృత్వాలు ఎదురగును. జూలై 12 ఉదయం 10.00 నుంచి 14 సాయంత్రం 6.30 వరకు వ్యతిరేక సమయంగా భావించాలి.

ఆగస్టు : మానసిక చింతన తగ్గిస్తారు. స్పెక్యులేషన్ రాణింపు. శుభచర్చలలో సానుకూలం. తెరచాటు నిర్ణయాలు సఫలం కావు. ఋణాల వత్తిడి తగ్గును. కుటుంబఅన్యోన్యత పెరుగును. కార్యభారాన్ని మోస్తారు. ప్రశంసలకు, ఆర్భాటాలకు ప్రాధాన్యత వద్దు. ఆగస్టు 8 సాయంత్రం 4.13 నుంచి 10 రాత్రి 12.06 వరకు ముఖ్య అంశాలలో తొందరపాటు వద్దు.

సెప్టెంబరు : వైరాగ్యపు ధోరణితో సంభాషించవద్దు. స్థిరాస్తి నిర్ణయాలు నిదానంగా చర్చించండి. హడావుడి నిర్ణయాలు కార్యరూపం దాల్చవు. స్పెక్యులేషన్ వద్దు. పిత్రార్జిత సమస్యలు ఓ కొలిక్కి వచ్చును. స్వయంవృత్తుల వారికి అనుకోని ధనప్రాప్తి. సోదరమైత్రి పెరుగును. సెప్టెంబరు 4 రాత్రి 11.51 నుంచి 7 ఉదయం 6.57 వరకు ప్రతికూల సమయమని గ్రహించాలి.

అక్టోబరు : ప్రతిబంధక సమస్యలచే శారీరకంగా అలసట చెందుదురు. 2వవారంలో వాగ్దాన భంగములు. 3వవారంలో నూతన అంశాలకు తెరతీయ వద్దు. మాతృవర్గీయులచే ఆర్థిక ప్రాప్తి. వివాదఅంశాలు సమసిపోవును. అక్టోబరు 2 ఉ8.46 నుంచి 4 మ3.43 వరకు తిరిగి 29 సా5.53 నుంచి 31 రాత్రి 1.40 వరకు ఆవేశాలకు లోనుకాకుండా ఉండాలి.

నవంబరు: స్వయంవృత్తుల వారికి కార్యసిద్ధి. జీవనస్థితిపై మార్పులుండును. హామీ సంతకాలలో లోపాలు తలెత్తును. చలాకీతనం తగ్గును. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండును. మనోనిబ్బరం ఉండును. కోపం, నైరాశ్యం తగ్గును. నవంబరు 25 రాత్రి 1.56 నుంచి 28 మధ్యాహ్నం 11.10 వరకు ప్రతికూల సమయమని గ్రహించాలి.

డిశంబరు: శతృవర్గ వైషమ్యాల ప్రభావం తగ్గును. స్వీయకల్పనాశక్తి పెరుగును. సంతానంచే శుభవార్తలు. ముఖ్య ఒప్పందాలు బుద్ధిబలంతో ఫలించును. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు. డిశంబరు 23 ఉదయం 8.27 నుంచి 25 సాయంత్రం 6.48 వరకు ప్రతికూల సమయములు.

జనవరి 2018 : వృత్తి,ఉద్యోగ,వ్యాపారాదులలో లోపాలు సరిచేసుకుంటారు. స్పెక్యులేషన్ తగ్గిస్తారు. సాహసప్రయత్నాలకు వెళ్లరు. కీలక నిర్ణయాలలో అసత్యాలు అధికము. మాసాంతంలో కుటుంబంలో స్వల్ప కలహం ఉంది. సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. జనవరి 19 మధ్యాహ్నం 2.15 నుంచి 21 రాత్రి 12.42 వరకు అనుకూల సమయం కాదు.

ఫిబ్రవరి 2018: ఉద్యోగ నిర్ణయాలలో స్వల్ప ఆటంకాలు. అలౌకిక విషయాలపై ఆసక్తి మెండు. అవివాహితులకు అనుకూలం. బంధువులతో ప్రీతిగా మాట్లాడండి. ఫిబ్రవరి 15 రాత్రి 8.36 నుంచి 18 ఉదయం 6.26 వరకు అన్నీ అంశాలలో జాగ్రత్తలవసరం.

మార్చి 2018 : నిర్వహణ బాధ్యతలో లోపాలుండును. ఆరోగ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యూహాత్మకతలు ఫలించును. కుటుంబసఖ్యతతో మానసికోల్లాసం. స్పెక్యులేషన్ మాసం మధ్యలోనే అనుకూలం. మార్చి 14 రా.తె 4.10 నుంచి 17 మధ్యాహ్నం 1.28 వరకు సమయం వ్యతిరేకం.

సింహరాశి

మఖ 1,2,3,4 పా (మా,మీ,మూ,మే), పుబ్బ 1,2, 3,4పా (మో,టా,టీ,టు), ఉత్తర 1పా (టే)

ఆదాయము	02
వ్యయము	11
పూజ్యత	02
అవమానం	02

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు ద్వితీయస్థాన సంచారంచే అధైర్యము, దాయాదులతో కలహాలు, ఆర్థికంగా ఎగవేతలు ఉండి, శిరోభారంతో భయం అధికంగా ఆవహించును. కుటుంబ నిర్ణయాలను సక్రమంగా నిర్వహించ లేరు. సెప్టెంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు తృతీయ గురు సంచారంచే సోదరీ సోదరులతో మాటపట్టింపులు, ఊపిరితిత్తులు, మోకాళ్ల రుగ్మత అధికము. నమ్మినవ్యక్తి ద్వారా లబ్ధి చేకూరే అవకాశము. ధారణా శక్తి పెరుగును. సంకల్పబలము, సృజనాత్మకత పెరుగును. గర్భకోశ సమస్యలు తగ్గును. అత్తగారి ద్వారా స్వల్ప బాధ ఉండి మూర్ఖత్వము, మొండి పెరుగును.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు పాలనాశక్తియుక్తులు, గౌరవమర్యాదలు సడలును. ఆగ్రహము పెరుగును. దుబారా ఖర్చులుండును. వివేకంతో వ్యవహరించలేరు. మూర్ఖత్వ మాటలతో కలహాలకు దగ్గరవుదురు. 2017 అక్టోబరు 27 తర్వాత సాహస వ్యవహారాల జోలికి వెళ్లవద్దు. సంతాన అంశాలలో అవకాశాలు మెరుగగును. అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. స్త్రీ మూలక సమస్య పెరుగును.

గ్రహసంచార స్థితిగతులను విశ్లేషించగా మాతా పితరులచే నిందలు, విమర్శలు ఉన్నవి. ఆకస్మిక నిర్ణయాలు ఆపదలను తేగలవు. స్వయంవృత్తుల వారికి, ఉద్యోగస్తులకి నిదానంగా లబ్ధి చేకూరును. విద్య వైద్య కళారంగాల వారికి స్థానచలన సూచనలు. అన్నదాతలకు అభివృద్ధి మందగింపు. దంపతుల మధ్య తరచూ బేధాభిప్రాయాలు. శత్రువర్గ వైషమ్యాల ప్రభావం పెరుగును. స్వర్ణాభరణ మోజును తగ్గించుకోవాలి. తెరచాటు వ్యవహారాలు నష్టాన్ని చవి చూపిస్తాయి. సోమరితనం అధికమగును. భోజన సమస్యలచే అనారోగ్య వ్యాప్తి. స్త్రీలకు ఆలస్యంగానే సౌకర్యాలు ఏర్పడును. రాజకీయ వాసులకు ఒప్పందాలు బెడిసికొట్టును. కార్మిక, క్రీడావారలు న్యాయపోరాటాలు చేయాలి అనుకుంటారు. వ్యక్తిగత ఆకర్షణలతో చిరుమందహాసంతో ఎదుటివారిని ఆకర్షించుకొనాలనే నిర్ణయానికి వస్తారు. కానీ చలాకీతనం, సాత్వికత్వం ఉండక పోవటంతో వ్యవహారం బెడిసికొట్టును. అవివాహితులకు వివాహయోగం ఉంది. సంవత్సర మధ్యలో ఊపిరితిత్తుల సమస్యకు ఊరట కల్గును. పశు, జల, గృహ సంపదలలో సమస్యలున్నవని ఆలస్యంగా గ్రహిస్తారు. మనో వ్యాకులత పెరుగును. పెద్దవారిని ఆశ్రయించి దీవెనలతో శుశ్రూష చేస్తారు. సంతాన విషయాలలో సంజాయిషీలు తప్పనిసరి. పిత్రార్జిత అంశాలపై దృష్టి నిలపండి. ఆత్మవిశ్వాసం పెరుగటంతో నిందలు రాకుండా జాగ్రత్త పడుదురు.

ఏప్రిల్ : ఆశాజనక పరిస్థితులున్ననూ ముఖ్య వ్యవహారాలను వాయిదా వేసుకుందురు. మానసిక దౌర్బల్యాన్ని తగ్గిస్తారు. ఆచితూచి సంభాషించి ఎదుటివారిని ఆకట్టుకుంటారు.విలాసాలు, వాహనమరమ్మత్తులకు ఆర్థిక వనరులు కరువగును. దూరప్రయాణాలుండును. ఏప్రిల్ 23 రాత్రి 7.53 నుంచి 25 రాత్రి 9.55 వరకు అనుకూల సమయం కాదు.

మే : కుటుంబకలహం తగ్గును. వృత్తి ఉద్యోగాదులు తృప్తిగా ఉండును. నిరుద్యోగులకు శుభవార్తలు. ఋణవత్తిడి తగ్గును. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోలేరు. అభివృద్ధి అంశాలపై దృష్టి ఉంచాలి. తోబుట్టు వులతో సామరస్య సంభాషణలు. మే 20 రా.తె 5.15 నుంచి 23 ఉదయం 8.24 వరకు వ్యతిరేక సమయమని గ్రహించాలి.

జూన్: వ్యూహాత్మక శక్తులను పెంచుకుంటారు. ఆర్థికంగా బలం పెరుగును. మనశ్శాంతి లాభించును. ఇష్టకార్యసిద్ధి. సుఖసంతోషాదులు. శుభకార్యాచరణకు సిద్ధం. సోమరితనం తగ్గించాలి. వ్యాపారవర్గీయులకు అనవసర కాలయాపన. జూన్ 17 మధ్యాహ్నం 12.41 నుంచి 19 సాయంత్రం 5.27 వరకు ప్రతికూల సమయమని భావించాలి.

జూలై: ఈర్ష్యాద్వేషాలు తగ్గును. సాహసంతో ప్రతిపని చేయుదురు. పాత మిత్రత్వంచే నిర్ణయాలలో మార్పులు కల్గును. కుటుంబ అంశాలలో రాజీ పోకడలు నెరవేరును. నిద్రాసౌఖ్యంచే 2వపక్షంలో ఉల్లాసంగా ఉంటారు. క్షణికావేశంతో ధనవ్యయం. జూలై 14 సాయంత్రం 6.30 నుంచి 16 రాత్రి 12.20 వరకు ప్రతి విషయంలోను జాగ్రత్తలు అవసరం.

ఆగస్టు : వృధా ప్రయాణాలు. స్త్రీ మూలక సమస్యలు, మానసిక శారీరక చిక్కులు తగ్గును. మనోవాంఛలు నెరవేరును. సంతాన విజయాలతో సౌఖ్యం. 2వ పక్షంలో పరనిందారోపణలచే సమస్యలున్నవి. విధాన పాలనా నిర్ణయాలు సజావుగా సాగును. స్థానచలన అవకాశాలు లేవు. ఆగస్టు 10 రాత్రి 12.06 నుంచి 12 రా.తె 5.50 వరకు ప్రతికూల సమయమని గ్రహించాలి.

సెప్టెంబరు : స్పెక్యులేషన్ స్వల్పంగా లబ్ది. కీలక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకుందురు. వ్యవహారశైలిలో మార్పులు చేయుదురు. స్వయంవృత్తుల వారికి లబ్ది. స్థిరాస్తిఅంశాలలో జాప్యం. కుటుంబసఖ్యత తగ్గును. సెప్టెంబరు 7 ఉ6.57 నుంచి 9 మ11.43 వరకు అనుకూల సమయం కాదు.

అక్టోబరు : వినోదకాలక్షేపాలున్ననూ ధర్మకార్యాలలో పాల్గొందురు. ఋణసేకరణ అనుకూలించును. స్థిరాస్తి నిర్ణయాలలో వాయిదా. శారీరక అలసట పెరుగును. రాజీ ప్రయత్నాలను విరమిస్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడును. అక్టోబరు 4 మధ్యాహ్నం 3.43 నుంచి 6 రాత్రి 7.31 వరకు సమయం వ్యతిరేకమని గ్రహించాలి.

నవంబరు : ఉద్యోగవ్యాపారాదులలో నూతన నిర్ణయాలు. శత్రువుల పోకడలను గమనిస్తూ సరియైన నిర్ణయాలు తీసుకోండి. భయాందోళనలు విడనాడండి. 2,3వారాలలో ఆశాభావంతోనే గడపండి. అక్టోబరు 31 రాత్రి 1.40 నుంచి ఈ నవంబరు 3 ఉ5.29 వరకు అనుకూలం కాదు.

డిశంబరు: శరీర అలసత్వం తగదు. రహస్యచర్చలకు దూరం కావాలి. శీఘ్రనిర్ణయాలు తగ్గును. మార్పులకై అన్వేషణ. సాహసప్రయత్నాలు వద్దు. మిత్రబేధాలుండును గాన జాగ్రత్త. మాసం మధ్యలో స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండాలి. 3వవారంలో వైద్యసేవలను జాప్యం చేయవద్దు. డిశంబరు 25 సాయంత్రం 6.48 నుంచి 27 రాత్రి 1.37 వరకు సమయం వ్యతిరేకము.

జనవరి 2018 : కళత్ర సలహాలను పెడచెవిన పెడతారు. దీర్ఘాలోచనలు అధికము. విమర్శల జోలికి వెళ్లకండి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్పదు. అసత్య ఆరోపణలు అధికము. స్థిరాలోచనలకై దృష్టి ఉంచండి.ప్రాధాన్యత వ్యక్తులను గౌరవించలేరు. జనవరి 21 రాత్రి 12.42 నుంచి 24 ఉదయం 8.34 వరకు ప్రతికూల సమయమని గ్రహించాలి.

ఫిబ్రవరి 2018 : వివాదాస్పద అంశాలు సమసిపోవును. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండాలి. స్థిరాదాయం తగ్గును. రోగబాధలు ఉపశమనం. సమయస్ఫూర్తి సంయమనం అవసరం. ఆశలు నిరాశలు కావు. ముంజేతి సమస్య తీరును. దైవకార్యాలపై శ్రద్ధ అధికము. ఫిబ్రవరి 18 ఉదయం 6.26 నుంచి 20 మధ్యాహ్నం 2.03 వరకు అనుకూల సమయం కాదు.

మార్చి 2018 : ప్రతిబంధక వ్యవహారాలపై చర్చలు వద్దు. మనోసంకటం సడలును. సోదరవ్యతిరేకం తగ్గును. అవివాహితులకు శుభవార్తలు. భాగస్వామ్య నిర్ణయాలలో మార్పులు. మార్చి 17,18 తేదీలలో పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తూ, హుందాతనంతో ఉండాలి.

కన్యారాశి

ఉత్తర 2,3,4పా (టో,పా,పి), హస్త 1,2,3,4 పా (పూ,షం,ణ,ధ), చిత్ర 1,2పా (పే,పో)

ఆదాయము	: 05
వ్యయము	: 05
పూజ్యత	: 05
అవమానం	: 02

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు జన్మరాశి సంచారంచే తలచిన కార్యములకు నెరవేరును. ఊహించని సౌకర్యాలు కల్గును. అంతర్గత కలహాలు ఉండవు. సమయస్ఫూర్తి పాటిస్తారు. శరీర ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచుదురు. సెప్టెంబరు 12 తదుపరి కుటుంబ అంశాలు మెరుగుపడును. అధికార దండనలుండవు. సంఘంలో గుర్తింపు లభించును. తండ్రి ఆజ్ఞలను ధిక్కరించలేరు. అనవసర విరోధాలు ఉండవు. సాహసప్రయత్నాలు విడనాడుదురు.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు తేజస్సు, జ్ఞాపకశక్తి, చలాకీతనం, కేశసంపద, సాత్వికత్వం పెరుగును. వృత్తి వ్యవహారాదులలో సమస్యలున్ననూ తేరుకుంటారు. మేనమామతో పట్టింపులున్నవి. భుజాలతీపు తగ్గును. గత జన్మ విషయాలపై చర్చలు సాగిస్తారు. అక్టోబరు 27 నుంచి సంవత్సరాంతం వరకు సజ్జన సహచర్యం పెరుగును. వైదిక క్రతువులు నెరవేరుస్తారు. మోకాళ్ల విషయంలో వైద్య సేవలు తీసుకొనాలి. సోమరితనం తగ్గును. భూ లావాదేవీలలో అప్రమత్తంగా ఉండి పూర్ణలబ్ధిని పొందుతారు. స్పెక్యులేషన్ యోగించును.

గ్రహసంచార స్థితులను విశ్లేషించగా ప్రతి ప్రయత్నాలు లాభించును. శ్వాసకోశ రుగ్మతలు తగ్గును. గృహనిర్మాణ యోగమున్నది. ఇరుగుపొరుగుతో స్నేహసంబంధాలు పెరుగును. అవివాహితులకు వివాహయోగం. రాజకీయ సినీ వాసులకు ఎదురుదెబ్బలున్నవి. స్త్రీలకు విశ్రాంతి ఏర్పడును. అనవసర నిందలు తగ్గును. స్వర్ణాభరణాలపై మక్కువ పెరుగును. విద్యార్థినీ విద్యార్థులకు పూర్ణ లబ్ధి. క్రీడా కార్మికవాసులకు మానసిక ఆనందం పెరుగును. అర్ధాష్టమ శని అక్టోబరు 27 నుంచి ప్రారంభమైనదని భయం వద్దు. ఆదాయ,వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ పరోక్షంగా పూర్ణ ఫలితాలు వస్తాయని భావించండి. నమ్మకద్రోహాలు తగ్గును. మనఃక్లేశములుండవు.

మిత్రుల ద్వారా క్రొత్త వార్తలు వింటారు. మనోనిబ్బరం పెరుగును. స్పెక్యులేషన్‌లో జాగ్రత్తలు తీసుకుంటారు. ధర్మకార్యనిర్వహణపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ చిక్కులు తగ్గును. ప్రాధాన్యత లేని వ్యక్తులను దూరంగా ఉంచుతారు. అంతర్గత విషయాలను బహిర్గతం చేయరు. శారీరక రుగ్మతకై వైద్య సలహాలను ఆలస్యంగా స్వీకరిస్తారు. నాస్తికత్వం జోలికి వెళ్లరు. దూరప్రయాణాలు బాగా యోగించును. గౌరవమర్యాదలు పెరుగును. ఎదుటి వారిపై తరచూ ఆగ్రహావేశాలను తగ్గిస్తారు. రహస్య నిర్ణయాలు కలిసిరావు.

ఏప్రిల్: తోబుట్టువులతో స్వల్ప విరోధం. లోభగుణం తగ్గించండి. రహస్య మంతనాలు, పట్టింపులు దూరంగా ఉంచండి. న్యాయపోరాటాలు మానండి. వాగ్ధోరణిని తగ్గించండి. స్నేహిత వర్గీయులతో ప్రశాంతంగా గడుపుదురు. స్పెక్యులేషన్ లాభించును. మాసాంతంలో శుభవార్తలు. ఏప్రిల్ 25 రాత్రి 9.55 నుంచి 27 రాత్రి 9.48 వరకు ప్రతికూల సమయమని భావించాలి.

మే: ప్రణాళికలో మార్పుచేర్పులుండును. నిర్మాణాత్మక శక్తి పెరుగును. నూతన ఆలోచనలు లాభించును. ధైర్యంతో అడుగులు వేయుదురు. స్థానచలనములుండవు. మనోవ్యాకులత్వం తగ్గును. అధికారులతో జాగ్రత్తగా ఉంటారు. శుభకార్యాచరణకు సంకేతాలు. గృహనిర్మాణానికి పావులు కదుపుదురు. జూదవ్యాపారాలు రాణించవు. మే 23 ఉదయం 8.24 నుంచి 25 ఉదయం 8.28 వరకు సమయం వ్యతిరేకము.

జూన్ : అనవసర ఖర్చులు పెరుగును. క్రమశిక్షణాయుత పద్ధతిని పాటిస్తారు. వాగ్దాన భంగములుండవు. అంచనాలు తారుమారు కావు. వివాద విషయాలలో తలదూర్చవద్దు. మాసం మధ్యలో స్పెక్యులేషన్ రాణింపు. సంకల్పబలం నెరవేరును. ఉదర సమస్య రాగల సూచన. జూన్ 19 సాయంత్రం 5.27 నుంచి 21 సా6.46 వరకు అనుకూలం కాదు.

జూలై : మానసిక వత్తిడి తగ్గును. స్థిర లావాదేవీలలో లోపాలు సరిచేస్తారు. ఆదాయ గండిని పూడ్చుకుంటారు. అనవసర ఖర్చును తగ్గిస్తారు. సంతానంపై శ్రద్ధ చూపిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ఠలకు వెళ్లవద్దు. పైరవీలచే లబ్ధి తగ్గును. మిత్రశత్రుత్వాలను గమనించలేరు. పరనిందారోపణలు వద్దు. జూలై 16 రాత్రి 12.20 నుంచి 18 రాత్రి 3.15 వరకు జాగ్రత్తలవసరం.

ఆగస్టు : సోదర అంశాలు మెరుగుపడును. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదురు. శరీరంపై గాయాలు రాగల సూచన. ఆశ్రిత పక్షపాతం వలన నిందలు తప్పవు. పుణ్యకార్యాచరణపై మక్కువ పెరుగును. అధికారులచే నిఘా ఉన్నదని గ్రహించలేరు. స్పెక్యులేషన్ యోగం కాదు. ఆగస్టు 12 రా.తె 5.50 నుంచి 15 ఉదయం 9.35 వరకు ప్రతికూల సమయము.

సెప్టెంబరు : తలచిన కార్యములు ఆలస్యమగును. రాని బాకీలపై పరిష్కారాలు చేయాలి. సోమరితనం పెరుగును. శస్త్రచికిత్స ఉందని భయపడవద్దు. హాస్యానికి వెళ్లవద్దు. నిద్రలేమి ఉండును. మాసాంతంలో ఆర్థికలబ్ధి. సంతానంచే ఆలస్యంగా శుభవార్తలు. సెప్టెంబరు 9 మధ్యాహ్నం 11.43 నుంచి 11 మధ్యాహ్నం 2.59 వరకు అనుకూల సమయం కాదు.

అక్టోబరు: అమూల్యవిశేషాలను రహస్యంగా తెలుసుకుంటారు. ఋణ విముక్తికి మార్గం ఏర్పడును. శరీరానికి వైద్యసేవలు అవసరం. మాసం మధ్యలో స్తంభించిన వ్యవహారాలు కార్యరూపం దాల్చును. అకాల భోజనాదులు కలవు. జీవనోపాధి విషయంలో సరైన నిర్ణయం ఉండును. బంధువులతో భేషజాలకు వెళ్లరు. విమర్శలను ధాటిగా ఎదుర్కొంటారు. అక్టోబరు 6 రాత్రి 7.31 నుంచి 8 రాత్రి 9.59 వరకు సమయం వ్యతిరేకమని గ్రహించాలి.

నవంబరు : కార్యబాధ్యతలను సజావుగా నిర్వహిస్తారు. అశాంతితో తీసుకున్న నిర్ణయాలు ఫలించవు. రాజీధోరణితో వెళ్లుట ఉత్తమం. సంతానంచే శుభవార్తలు. కుటుంబ కలతలు సమసిపోవును. నవంబరు 2 రా.తె 5.29 నుంచి 5 ఉదయం 6.27 వరకు తిరిగి 30 సా4.13 నుంచి డిశంబరు 2 సాయంత్రం 5.25 వరకు అన్నీ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

డిశంబరు: స్వయంరంగాల వారికి లబ్ధి. రానిబాకీలపై పరిష్కారాలు తెలుసుకుందురు. శుభకార్యాలలో నూతన పరిచయాలు ఏర్పడును. పితృవర్గం వారితో స్వల్ప పేచీ. ఉద్యోగుల పైన నిఘా కలదు. హామీలచే నష్టముండును. స్తంభన కార్యాలలో విజయం. స్థానచలన అవకాశములు లేవు. డిశంబరు 27 రాత్రి 1.37 నుంచి 30 ఉ4.22 వరకు ప్రతికూల సమయం.

జనవరి 2018: సంతానసౌఖ్యం కల్గును. పంతాలకు వెళ్లినందున లబ్ధి తగ్గును. ఆందోళన, విసుగు అధికమగును. కపట స్వభావులు చేసే మోసంతో ఆర్థిక నష్టం. మనోనిబ్బరాన్ని పెంచుకోవాలి. అసత్యాలధికము. జనవరి 24 ఉదయం 8.34 నుంచి 26 మ1.08 వరకు ప్రతికూల సమయం.

ఫిబ్రవరి 2018 : రాజకీయవాసులకు అనుకూలం కాదు. శస్త్రచికిత్స రాగల సూచన. వాగ్ధోరణిలో అదుపు తప్పుదురు. స్థిరాస్తులలో లోపాలున్నవని గమనించాలి. శాంత స్వభావంతో అనుకూలతలు లభించును. ఫిబ్రవరి 20 మ2.03 నుంచి 22 రా7.21 వరకు సమయం వ్యతిరేకం.

మార్చి 2018 : ధైర్యం పెరిగిననూ, సమయస్ఫూర్తి లోపించును. ప్రతిభకు గుర్తింపు ఉన్ననూ మనశ్శాంతి కరువగును. మాసాంతంలో మనోక్లేశము. అంతర్గత శత్రుబెడదలు ఉండును. శక్తియుక్తులతో, హుందాతనంతో అనుకున్న కార్యాలు ఆలస్యంగా సాధిస్తారు. 2వవారంలో స్పెక్యులేషన్‌లో లబ్ధి.

తులారాశి

చిత్ర 3,4పా (రా,రి), స్వాతి1,2,3,4పా (రూ,రే,రో,తా), విశాఖ 1,2,3పా (తీ,తూ,తే)

ఆదాయము	02
వ్యయము	08
పూజ్యత	01
అవమానం	05

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు వ్యయస్థాన సంచారంచే ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు త్వరితంగా తీసుకోలేరు. మానసిక ఉల్లాసము తగ్గును. సంఘీభావం బంధువుల నుంచి రాగలదు. ప్రవర్తనలో అనుకూల మార్పులు ఉండును. మొక్కవోని ధైర్యంతో ముందుకు నడుచుదురు. అధికారులచే అండదండలు. సెప్టెంబరు 12 తదుపరి ఆధిపత్యపోరుకు సిద్ధమగుదురు. దీర్ఘకాల సమస్యలు పరిష్కారమగును. భూ సంబంధ లావాదేవీలతో లబ్ధి. వ్యాపారస్థులపై నిఘా ఉండును. ధర్మకార్యాలపై శ్రద్ధ చూపిస్తారు.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు వాగ్ధోరణిచే సమస్యలు పరిష్కారం కావు. కళత్ర అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అజ్ఞాతవ్యక్తులచే రహస్య సమాచారాన్ని సేకరిస్తారు. అపనిందలు తట్టుకొని ఎదురీదగలరు. అక్టోబరు 27 తదుపరి క్రొత్త ఆలోచనలకు తెరతీస్తారు. స్థిర ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆంతరంగికుల సలహాలను స్వీకరిస్తారు. అకారణ విరోధాలు స్వల్పం.

గ్రహసంచార స్థితిగతులను విశ్లేషించగా నూతన వ్యవహారాలు, ఒప్పందాలచే స్వల్ప లబ్ధి. వృధా ప్రయాణాలు ఉండవు. పనిలో జాప్యమధికము. సోదర సమన్వయం లోపించును. ఆధిపత్యపోరుకై ప్రాకులాడవద్దు. ఆర్థిక లావాదేవీలపై అధిక ఆశలు ఉంచవద్దు. కీర్తి ప్రతిష్ఠలను కాపాడుకోవాల్సిన అగత్యముంది. శరీరతేజస్సు తరచూ తగ్గి, పెరుగుతుండును. సంతాన విషయాలలో ప్రతిబంధకములు ఎదురగుచుండును. శత్రువులచే విషబీజములు ఉన్నవి. వ్యూహాత్మక అంశాలను నమ్మినవారికి రహస్యంగా తెలియజేయండి. బంధు అనారోగ్యంచే మనసు కకావికలం. అన్నదాతలకు ఆర్థికంగా లబ్ధి చేకూరును. రాజకీయ, సినీ, న్యాయ, క్రీడారంగాల వారికి ప్రయత్నాలు ఆలస్యంగానే ఫలిస్తాయి. విద్య, వైద్య, కర్షకరంగాల వారికి స్వల్పంగా ఊరట.

గృహంలో తరచూ వాతావరణం కలుషితమగుచుండును. ఋణ సమస్య నుంచి కొంతమేర విముక్తి లభించును. నీచులతో మాట్లాడి మనోసంకటాలు పెంచుకోవద్దు. అవసరమైతే సంజాయిషీ, క్షమాపణలతో బయటపడటం మంచిది. మిత్రభేదం జరిగినా పరోక్షంగా ప్రయోజనం పొందుతారు. సెంటిమెంట్ బలాన్ని పెంచుకుంటారు. బుద్ధిబలంతోను, గురుబలంతోను నిర్ణయాలు తీసుకుంటూ పూర్తిస్థాయిలో లబ్ధికి దగ్గరగుదురు. పుకార్లను నమ్మి నష్టపోవద్దు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. స్థానచలనంపై మనసును కష్టపెట్టవద్దు. తెలియని దుఃఖము మనసును వెంటాడును.

ఏప్రిల్ : వాగ్ధోరణిలో అనుకూల మార్పులు. బుద్ధిబలం, ఋణభారం పెరుగును. నూతన నిర్ణయాలతో గాలి పీల్చుకుంటారు. స్థిర సంభాషణల వైపు మగ్గుదురు. రహస్య అంశాలను బహిర్గతం చేయవద్దు. మార్చి 31 మ12.32 నుంచి ఏప్రిల్ 2 మధ్యాహ్నం 2.04 వరకు తిరిగి 27 రాత్రి 9.48 నుంచి 29 రాత్రి 9.45 వరకు సమయములు ప్రతికూలములు.

మే : మాతృవర్గీయులచే లబ్ధి. కీర్తిప్రతిష్ఠలను రక్షించుకుంటారు. వాతరోగ బాధలు 2వ పక్షంలో అధికము. ధనక్షయానికి అడ్డుకట్ట వేస్తారు. అంచనాలు తారుమారు కాకుండా చూస్తారు. ఆగ్రహావేశాలు తగ్గును. బంధువుల ఆదరణ సంపాదిస్తారు. మే 25 ఉదయం 8.28 నుంచి 27 ఉదయం 7.36 వరకు ప్రతికూల సమయమని భావించాలి.

జూన్ : వేధింపు జనుల విమర్శలను తట్టుకుందురు. కపట స్వభావుల మాటలకు లొంగవద్దు. రాజీధోరణిని అవలంబించాలి. స్పెక్యులేషన్‌లో తరచూ అపజయాలున్నవి. స్థిరాస్తులలో జాగ్రత్తలవసరం. భ్రాంతితో తరచూ వ్యవహరిస్తారు. 2వవారం నుంచి ఉన్నత వ్యక్తులచే కార్యసిద్ధి. జూన్ 21 సాయంత్రం 6.46 నుంచి 23 సా 6.19 వరకు ప్రతికూల సమయము.

జూలై : వివాద అంశాలపై సాహసాలు చేయవద్దు. ధనక్షయం జరుగును. ఆరోపణలు, విమర్శలు అధికం. స్వీయనిర్ణయాలు ఫలించవు. అంచనాలు తారుమారు కాగలవు. మాసం చివరలో ఆర్థికంగా లబ్ది కల్గును. శరీర అలసత్వానికి గురిచేయవద్దు. విధి విధాన మార్పులచే విజయం చేకూరును. జూలై 18 రాత్రి 3.15 నుంచి 20 రా.తె 4.09 వరకు ప్రతికూల సమయం.

ఆగస్టు : న్యాయవ్యవహారాలపై మక్కువ పెంచండి. పరిష్కారం కాని సమస్య తెరపైకి వచ్చును. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభం. కఠినవాక్కులతో స్నేహితుల మనసును గాయపరుచుదురు. ఆశ్రిత పక్షపాతం పెరుగును. స్వయంవృత్తుల వారికి పురోగమనం. ఆగస్టు 15 ఉదయం 9.35 నుంచి 17 మధ్యాహ్నం 11.54 వరకు వ్యతిరేక సమయంగా గ్రహించాలి.

సెప్టెంబరు : స్థిరాదాయం తగ్గును. అనవసర ఖర్చులు పెరుగును. ఐననూ మనోవాంఛలు నెరవేరును. అకాల భోజనాదులుండును. సంతానంచే శుభవార్తలు. మానసికచింతన తగ్గించండి. శతృవులపై కాలుదువ్వవద్దు. ఆశాజనకంతో సమయం గడుపుదురు. సెప్టెంబరు 11 మధ్యాహ్నం 2.59 నుంచి 13 సాయంత్రం 5.44 వరకు అన్నీ అంశాలలో జాగ్రత్తలవసరం.

అక్టోబరు : సోమరితనం పెరుగును. నిర్వహణలో బాధ్యతలు పెరుగును. నిద్రలేమి, అకాల భోజనాదులు అధికము. సామరస్య ధోరణిని అవలంబించాలి. ఆంతరంగిక అంశాలను బహిర్గతం చేస్తారు. వీటిచే విమర్శలు, శతృ బెడదలు అధికం. మాసాంతంలో మనశ్శాంతి ఏర్పడును. స్పెక్యులేషన్ రాణింపు తక్కువ. అక్టోబరు 8 రాత్రి 9.59 నుంచి 10 రాత్రి 11.17 వరకు సమయం ప్రతికూలమని గ్రహించాలి.

నవంబరు: వృత్తివ్యాపారాదులలో ఇతరుల పర్యవేక్షణ చోటుచేసుకొనును. ఉదర లోపములు కలవు. మానసికవత్తిడులు, చికాకులు పెరుగును. బంధు ఐక్యానికి ప్రయత్నిం చండి. మాసాంతంలో ఆశాజనక పరిస్థితులు. అవివాహితులకు శుభకాలము. ఋణసదుపాయం ఏర్పడును. నవంబరు 5 ఉదయం 6.27 నుంచి 7 ఉదయం 6.43 వరకు ప్రతికూలములు.

డిశంబరు : అభివృద్ధి అంశాలపై దృష్టి పెడుదురు. మానసిక చింత తగ్గును. వ్యక్తిగత విమర్శలను తట్టుకుంటారు. ముఖ్యప్రయాణాలు రద్దు కాగలవు. డిశంబరు 2 సాయంత్రం 5.25 నుంచి 4 సాయంత్రం 4.51 వరకు తిరిగి 29 రా.తె4.22 నుంచి 31 రా.తె 4.23 వరకు ప్రతికూలములు.

జనవరి 2018: తోబుట్టువులు సహకరిస్తారు. విమర్శలకు దూరంగా ఉంటారు. కుటుంబ నిర్ణయాలని శిరసావహిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు విజయం చేకూర్చును. సామర్థ్యం లేని వ్యక్తులచే విమర్శలు. జనవరి 26 మధ్యాహ్నం 1.08 నుంచి 28 మధ్యాహ్నం 2.53 వరకు ప్రతికూలం.

ఫిబ్రవరి 2018 : భాగస్వామ్య నిర్ణయాలు వాయిదా పడును. వృత్తి వ్యాపారాదులలో ఇతరుల జోక్యం పెరుగును. ఎదుటివారి బాధ్యతలను తీసుకుంటారు. స్పెక్యులేషన్ పూర్తిగా అనుకూలం కాదు. ఫిబ్రవరి 22 రాత్రి 7.21 నుంచి 24 రాత్రి 10.41 వరకు అనుకూల సమయం కాదు.

మార్చి 2018 : రావలసిన బాకీలు వసూలగును. నూతన తేజస్సును పొందుదురు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. కళత్రంచే లబ్ది. పుకార్లచే సమస్యలు పెరిగిననూ ధైర్యంగా ఉంటారు. వ్యాపార అంశాలలో పావులు కదుపుతారు. వాగ్దానాలు భంగము కాకుండా జాగ్రత్త పడాలి.

వృశ్చికరాశి

విశాఖ 4పా (తో), అనూరాధ 1,2,3,4పా (నా,నీ,నూ,నే)

జ్యేష్ఠ 1,2,3పా (నో,యా,యీ,యు)

ఆదాయము	08
వ్యయము	14
పూజ్యత	04
అవమానం	05

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు ఏకాదశస్థాన సంచారంచే పరువు, ప్రతిష్ఠలకు భంగకరం. స్థిరాదాయం మందగించును. సమయస్ఫూర్తిని ప్రదర్శించలేరు. వాగ్ధోరణిచే సమస్యలున్నవి. వివేకంతో వ్యవహరించాలి. సెప్టెంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు పిత్రార్జిత అంశాలపై దృష్టి. స్థిరాదాయం పెరుగును. కీలకనిర్ణయాలలో ప్రధానపాత్ర పోషిస్తారు. శత్రుబెడద ఉండదు. స్థానచలన సూచనలున్నవి. అంచనాలు వాస్తవరూపం దాల్చును.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు చేపట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా ఫలించును. మనఃక్లేశములు తగ్గును. రానిబాకీలు వసూలగును. సంయమనం పాటించలేరు. సంతాన సమస్యలకు పరిష్కారాలుండును. అక్టోబరు 27 నుంచి సంవత్సరాంతం వరకు కార్యసిద్ధికి ఆటంకాలు. ఎదుటివారిచే దూషణలుండును. కోపోద్రేకులు కావద్దు. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. మాటపట్టింపులుండవు. స్పెక్యులేషన్ లాభించును. సంవత్సరాంతంలో శుభకార్య నిర్వహణ ఉండును.

గ్రహసంచార స్థితిగతులను విశ్లేషించగా తెలియని ఆరాటంతో పోరాటం చేయుదురు. స్థానచలన అవకాశములధికం. ఇంటాబయటా తరచూ విమర్శలు తట్టుకోవాలి. శ్వాసకోశ రుగ్మతలు అధికమయ్యే సూచన. అసత్య సంభాషణలు తరచూ వింటారు. జూదవ్యాపారాలు దారుణంగా దెబ్బతినును. హీనవ్యక్తులతో పరిచయాలు ఏర్పడి నష్టపోవుదురు. పరస్థలంలో నివాసించే పరిస్థితి కలదు. దుష్టులతో సహవాసం చేయటంతో నష్టం పెరుగును. విద్య, వైద్య, కార్మిక, కర్షక రంగాల వారికి ఊరట లభించును. రాజకీయ వాసులకు నష్టాలు అధికము.

సంగీత, సాహిత్య, న్యాయరంగాల వారికి అర్థలబ్ధి మిగులును. విద్యార్థినీ విద్యార్థులకు ఊరట కల్గును. అన్నదాత లకు 2వపంట లాభించును. కుటుంబ వ్యక్తులతో ఘర్షణలు మటుమాయమగును. అనవసర విరోధాలను సంవత్సరాంతంలో తగ్గించుకుంటారు. సంజాయిషీలు అధికంగా ఉంటాయి. స్వయం వృత్తుల వారికి పూర్ణప్రాప్తి. మహిళా ఉద్యోగులకు ఖర్చులధికము. గృహిణులకు నూతన ఆలోచనలతో ధనవ్యయం. కళత్రవర్గీయుల మధ్య విభేదాలుంటే తగ్గించుకోవాలి. లేనిచో సమస్యలు పెరుగును. కోపం, నైరాశ్యాన్ని దూరంగా ఉంచాలి. మొత్తం మీద స్పెక్యులేషన్ ఆశాజనకము. ప్రయాణాలలో విసిగి వేసారుతారు. దుష్టుల సహవాసం వీలైనంతవరకు తగ్గించండి.

ఏప్రిల్ : కార్యసిద్ధికై ఖర్చు పెడతారు. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. కార్యదీక్షాబాధ్యత పెరుగును. బంధు సమాగమంచే సమస్యలు. సమయస్ఫూర్తి ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 2 మధ్యాహ్నం 2.04 నుంచి 4 సాయంత్రం 5.24 వరకు తిరిగి 29 రాత్రి 9.45 నుంచి మే 1 రాత్రి 11.36 వరకు ప్రతికూల సమయములని గ్రహించాలి.

మే : సోదరమైత్రి పెరుగును. నిద్రలేమిని తగ్గించండి. ప్రయాణాలలో అసౌకర్యాలు. తరచూ ఆర్థికమాంద్యం. కార్యసిద్ధికి ఆటంకాలు. గుప్తసమచార సేకరణలో ఆలస్యం. అనవసర విషయాలలో ఇతరుల జోక్యం. రెండవపక్షంలో సమస్యల వలయాన్ని ఛేధిస్తారు. సహచరులతో అభిప్రాయబేధాలు. మే 27 ఉదయం 7.36 నుంచి 29 ఉదయం 7.56 వరకు సమయం వ్యతిరేకము.

జూన్ : శరీరం తరచూ అలసత్వంగా ఉండును. నిత్యం ఆశాభావంతోనే ఉంటారు. స్త్రీమూలకంగా లాభిస్తారు. ముఖ్య వ్యవహారాలు తల్లక్రిందులు కావు. అనవసర హామీలు ఇచ్చినందున వత్తిడి పెరుగును. మాసం మధ్యలో స్పెక్యులేషన్‌లో తీవ్రనష్టమున్నదని గమనించాలి. జూన్ 23 సాయంత్రం 6.19 నుంచి 25 సాయంత్రం 6.04 వరకు అన్నీ అంశాలలో జాగ్రత్తలవసరం.

జూలై : ప్రతిబంధక సంభాషణలచే స్వల్ప నష్టం. మనోక్లేశములుంటాయి. సంజాయిషీలు అధికం. సాహసప్రయత్నాలతో శుభకార్యాచరణ. ఉద్యోగస్తులకు ఊరట. స్థానచలన సూచన లేదు. పట్టుదలకు పోయి భంగపడుదురు. బంధుప్రీతి అధికము. స్పెక్యులేషన్ రాణింపు. జూలై 20 రా.తె 4.09 నుంచి 22 రా.తె 4.29 వరకు ప్రతికూల సమయమని గ్రహించాలి.

అగస్టు : స్వీయకల్పనాశక్తి పెరుగును. జీర్ణాశయంలో సమస్య రాగల సూచన. జూద నష్టములు. హామీ సంతకాలచే ఇతరుల బెడద. అందుకు గాను సంజాయిషీలు. ఆధిపత్యపోరుకై ఉపక్రమిస్తారు. అధికారులచే సమస్యలున్నవి. జాగ్రత్త అవసరము. ఆగస్టు 17 మధ్యాహ్నం 11.54 నుంచి 19 మధ్యాహ్నం 1.37 వరకు అనుకూల సమయం కాదని గ్రహించాలి.

సెప్టెంబరు : శుభకార్యాలకు చర్చలుండను. రాజీధోరణితో వెళ్లాలి. ఋణాన్వేషణకు సమయం కేటాయించాలి. వాహనసౌఖ్యం. మృదువాక్యాలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్వవృత్తుల వారికి ఆశాజనకం. సెప్టెంబరు 13 సాయంత్రం 5.44 నుంచి 15 రాత్రి 8.36 వరకు వ్యతిరేక సమయం.

అక్టోబరు : ధర్మావేశం అనుకూలం కాదు. రాజీప్రక్రియలు లాభిస్తాయి. సాహస ప్రయత్నాలు ఫలించును. రాబడి విషయంలో ఖచ్చితాన్ని పాటించలేరు. మాసం మధ్యలో శృంగభంగములు. స్వయంవృత్తుల వారికి లబ్ది. అక్టోబరు 10 రాత్రి 11.17 నుంచి 12 రాత్రి 2.04 వరకు ప్రతికూలం.

నవంబరు : రానీబాకీలు వసూలగును. అవివాహితులకు వివాహ యోగం. మనో వాంఛలు ఆలస్యంగా సిద్ధించును. సంతాన సమస్యలు తొలగును. మాసాంతంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. స్పెక్యులేషన్‌లో స్వల్పంగా రాణింపు. నవంబరు 7 ఉదయం 6.43 నుంచి 9 ఉదయం 8.04 వరకు సమయం వ్యతిరేకమని భావించాలి.

డిశంబరు : చలాకీతనం పెరుగును. వివాదఅంశాలు సమసిపోవును. వృధా ప్రయాణాలు ఉన్ననూ మనశ్శాంతి ఉంటుంది. స్పెక్యులేషన్ యోగించును. శరీరతేజస్సు పెరుగును. మాసాంతంలో వర్గ వైషమ్యాల జోలికి వెళ్లవద్దు. ఆలోచనా పటిమ పెరుగును. డిశంబరు 4 సాయంత్రం 4.51 నుంచి 6 సాయంత్రం 4.34 వరకు ముఖ్యఅంశాలలో జాగ్రత్తలవసరం.

జనవరి 2018 : కృషికి తగిన ఫలితం తక్కువ. వ్యూహాత్మక ఆలోచనలు చేయాలి. హాస్యవచనాలతో అసత్యాలతో కాలం గడపలేరు. ప్రతిబంధక సమస్యలను తప్పించాలి. సామరస్యధోరణితో ముందుకు కదలాలి. గతనెల రా.తె 4.23 నుంచి జనవరి 2 రాత్రి 3.33 వరకు తిరిగి జనవరి 28 మ2.53 నుంచి 30 మ 2.59 వరకు అన్నీ విషయాలలో జాగ్రత్తలవసరం.

ఫిబ్రవరి 2018 : గర్వభంగములుండును. 2వవారంలో దీర్ఘకాల సమస్య పరిష్కారం. ఋణదాతల వత్తిడిపై విమర్శలు వద్దు. ఋణలావాదేవీలు తగ్గుముఖం. భయాందోళనలు విడనాడండి. ఫిబ్రవరి 24 రాత్రి 10.41 నుంచి 26 రాత్రి 12.30 వరకు సమయం అనుకూలం కాదని గమనించాలి.

మార్చి 2018 : సంకల్పబలంచే లోపాలు తగ్గును. స్పెక్యులేషన్‌లో స్వల్ప లబ్ది. రహస్య మంతనాలచే నష్టం. ఆలోచనాపటిమ పెరుగును. ఉదర లోపములున్నవి. కీలకనిర్ణయాలలో జాగ్రత్తలు అవసరము. సంతానానికి విజయప్రాప్తి. ఆశ్రిత పక్షపాతంచే విమర్శల వెల్లువ. బంధుసహాయం కలదు.

ధనూరాశి

మూల 1,2,3,4పా (యే,యో,బా,బి), పూర్వాషాఢ 1,2,3,4పా (భూ,ధ,భా,ఢ) ఉత్తరాషాఢ 1పా(భే)

ఆదాయము: 11
వ్యయము : 05
పూజ్యత : 07
అవమానం : 05

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు దశమస్థాన సంచారంచే చలాకీతనం, వందనీయత, సాత్వికత్వంతో ఉంటారు. రోగనిరోధక శక్తి పెరుగును. కీలక అంశాలపై దృష్టిని పూర్తిస్థాయిలో ఉంచలేరు. క్రొత్త నిర్ణయాలపై మొగ్గు చూపవద్దు. సెప్టెంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు మనోవాంఛలు ఆలస్యంగా సిద్ధించును. గర్వభంగములున్నవి. మనఃక్లేశములు, ప్రతిబంధకములు తరచూ ఎదురగును. శౌర్యము తగ్గును. మతిమరపు పెరుగును. అకాల భోజనాదులు ఉండును. స్థానచలన అవకాశములున్నవి.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు నూతన మార్గాలతో, తెలివితేటలతో, పరిశోధనాశక్తితో, సంతాన విజయాలతో ముందుకు వెళ్లాలి అనుకుంటారు. ఆలోచనలకి తరచూ గండి పడిననూ నిదానంగా సాఫల్యమగును. వాహనస్థితిపై పథకం సిద్ధం చేస్తారు. అక్టోబరు 27 నుంచి నంవత్సరాంతం వరకు నిర్ణయాలలో తొట్రుపాటు. లౌకిక విషయాలపై శ్రద్ధ చూపలేరు. ఏలినాటిశని జన్మభాగం ఈ తేదీ నుంచే ప్రారంభమగును. భయాందోళనలు వద్దు. శత్రువులలో కూడా మిత్రులు ఉన్నారని గమనిస్తారు. విసుగు, కోపాన్ని తగ్గించండి.

గ్రహసంచార స్థితులను విశ్లేషించగా స్వీయనిర్ణయాలు ఫలించవు. అంచనాలు తారుమారు. స్వయంవృత్తుల వారికి లబ్ధి. వ్యాపార,రాజకీయ, కార్మిక రంగాలకు వెసలుబాటు. క్రీడ, న్యాయరంగాల వారికి వ్యూహాత్మక శక్తులు పెరుగును. విద్యార్థినీ విద్యార్థులకు మనోనిబ్బరం పెరుగును. అన్నదాతలకు నష్టం వాటిల్లదు. ఉద్యోగ మహిళలకు గౌరవమర్యాదలకు భంగం వాటిల్లదు. గృహిణులకు హాస్యవచనాలతో, అసత్యాలతో ఉండేవారు తోడవుతారు. కానీ జాగ్రత్త వహించాలి.

దైవకార్యాచరణపై మొగ్గు చూపుదురు. అవివాహితులకు శుభవార్తలున్నవి. ముఖ్య విషయాలలో రాజీ అవసరము. పట్టుదలకు వెళ్లి భంగపడవద్దు. జాయింటు వ్యాపారాలు సజావుగా సాగును. శత్రుబెడద నవంబరు, డిశంబరులో అధికము. కఠినవాక్కులు తగ్గించి, సమయ స్ఫూర్తిని పెంచండి. హామీసంతకాలచే ఆర్థిక నష్టముంది. నీచ ఆలోచనలు తగ్గిస్తారు. మేధాశక్తి పెరుగును. జీర్ణాశయ లోపములు రాగల సూచన. దూరప్రాంత ప్రయాణాలు లబ్ధినిస్తాయి. స్పెక్యులేషన్ గొప్పగా యోగించదు. ఆచితూచి సంవత్సరం అంతా సంభాషిస్తుండాలి. స్త్రీమూలక లబ్ధి కలదు. బంధు సహాయం ఏర్పడును.

ఏప్రిల్ : మనోసంకటాలు మటుమాయం. గృహనిర్మాణ పనులు శ్రద్ధగా ఆచరిస్తారు. వాహనచోదకంలో జాగ్రత్త. సంతానరీత్యా ఖర్చులు పెరుగును. మాసం మధ్యలో లోపాలు తలెత్తును. మిత్రబేధాలుండును. బంధువులతో శతృత్వాలు వద్దు. అనవసర ఆవేశాలకు వెళ్లకండి. ఏప్రిల్ 4 సాయంత్రం 5.24 నుంచి 6 రాత్రి 11.00 వరకు అనుకూల సమయం కాదు.

మే : ఖచ్చిత నిర్ణయాలు తీసుకుందురు. తల్లి ప్రేమచే నిర్ణయాలలో మార్పులుండును. కీర్తి ప్రతిష్ఠలు పెరిగటంతో ఆర్థిక జాగ్రత్తలవసరం. శుభవార్తలు వింటారు. శతృభయం ఉండదు. పరనింద ఆరోపణలను దూరం చేస్తారు.మే 1 రాత్రి 11.36 నుంచి 3 రా.తె4.29 వరకు తిరిగి 29 ఉదయం 7.56 నుంచి 31 మ11.14 వరకు ప్రతికూల సమయం.

జూన్ : శుభకార్య నిర్వహణ చర్చలు ఫలించును. విమర్శలుండవు. పూర్తిగా అనుకూల స్థితిగతులు. జాయింట్ వ్యాపారాలలో పురోగతి. అధర్మ కార్యాలను ఆపుదురు. శరీరానికి వైద్యసేవలు. మాస ప్రారంభంలో స్పెక్యులేషన్ నష్టం. చలాకీతనం కళాకాంతులు పెరుగును. జూన్ 25 సాయంత్రం 6.04 నుంచి 27 రాత్రి 7.58 వరకు సమయం వ్యతిరేకమని గ్రహించాలి.

జూలై : వాహనసౌఖ్యం లాభించును. కపట స్వభావులు ఎదురగుదురు. వారిని ఆర్థికంగా ఆదుకోవద్దు. శుభచర్చలు కలసివస్తాయి. 3వ వారంలో మానసిక చింతలచే రహస్యాలను బయటపెట్టకండి.జూలై 22 రా.తె 4.29 నుంచి 25 ఉదయం 6.01 వరకు ప్రతి అంశంలో జాగ్రత్త వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి.

ఆగస్టు : ఆర్థికమాంద్యం, ఋణబాధలు అధికం. హడావుడి నిర్ణయాలచే నష్టం. వ్యాపారాలలో ముందంజ. రాబడి విషయంలో ఖచ్చిత నిర్ణయం తీసుకోలేరు. ఉద్యోగ నిర్వహణలో సమస్యలు 3వ వారంలో ఉంటాయి. స్నేహ సంబంధాలు పెంచుకుంటారు.ఆగస్టు 19 మధ్యాహ్నం 1.37 నుంచి 21 మధ్యాహ్నం 3.51 వరకు ప్రతికూల సమయమని భావించాలి.

సెప్టెంబరు :మనోసంకటాలు ఉండవు. వ్యూహాత్మక శక్తి పెరుగును. ఆర్థికమాంద్యం ఉండదు. సాహసకృత్యములకు దూరమగుదురు. వివాద అంశాలు ఉండవు. శస్త్రచికిత్సకు అవకాశముంది. 4వవారంలో బంధువులతో జాగ్రత్తగా సంభాషించాలి. సెప్టెంబరు 15 రాత్రి 8.36 నుంచి 17 రాత్రి 12.07 వరకు ముఖ్య అంశాలలో జాగ్రత్తలు అవసరం.

అక్టోబరు : కృతనిశ్చయం బలంగా ఉండదు. బుద్ధిబలంతో నిర్ణయాలు ఉంటాయి. వాదనా శక్తి వృద్ధి. స్పెక్యులేషన్ ఆశాజనకం. తోబుట్టువులతో మాటపట్టింపులు. కుటుంబ కలతలు తగ్గుముఖం. భాగస్వామ్య నిర్ణయాలలో మార్పులు. అక్టోబరు 12 రాత్రి 2.04 నుంచి 15 ఉదయం 6.21 వరకు అనుకూల సమయం కాదని గ్రహించాలి.

నవంబరు: తోబుట్టువులతో అంగీకారముంది. ఉపాధి రంగాల వారికి అనుకూలం. శరీరానికి వైద్య సేవలు అవసరం. కుటుంబ వాతావరణంలో వ్యతిరేకతలు. ధర్మావేశం అనుకూలం కాదు. జూదవ్యాపారంచే నష్టం. కృత నిశ్చయంతో ధైర్యంగా ఉంటారు. నవంబరు 9 ఉదయం 8.04 నుంచి 11 మధ్యాహ్నం 11.43 వరకు వ్యతిరేక సమయమని భావించాలి.

డిశంబరు: కుటుంబ సమస్యలు గట్టెక్కును. అకారణ విరోధాలుండవు. నీలాపనిందలు తగ్గును. గురుతర బాధ్యతను స్వీకరించలేరు. బుద్ధిబల నిర్ణయాలతో పూర్ణలబ్ధి. రహస్య అంశాలపై చర్చలు వద్దు. సంజాయిషీలు, క్షమాపణలు మామూలే.డిశంబరు 6 సాయంత్రం 4.34 నుంచి 8 సాయంత్రం 6.28 వరకు నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపాటు వద్దు.

జనవరి 2018: ఊహించని ఖర్చులు వచ్చిననూ వెనుకంజ వేయరు. భూలావాదేవీలు సాధారణ స్థితి గనుక ఆత్మవిశ్వాసంతో ఉండండి. జనవరి 2 రాత్రి 3.33 నుంచి 4 రాత్రి 3.54 వరకు తిరిగి 30 మ 2.59 నుంచి ఫిబ్రవరి 1 మ3.06 వరకు సమయాలు వ్యతిరేకమని గ్రహించాలి.

ఫిబ్రవరి 2018 : స్వయంరంగాలలో విజయప్రాప్తి. మాసం మధ్యనుంచి హడావుడి ప్రయాణాలు, అకాలభోజనాదులు. ఆకస్మిక విజయప్రాప్తి. సంతాన సౌఖ్యం. స్పెక్యులేషన్ రాణింపు లేదు. ఫిబ్రవరి 26 రాత్రి 12.30 నుంచి 28 రాత్రి 1.45 వరకు అనుకూల సమయం కాదని గ్రహించాలి.

మార్చి 2018 : న్యాయ అంశాలపై పట్టుదలకు పోవద్దు. భాగస్వామ్య నిర్ణయాలు నెరవేరును. బంధువుల ఆదరణ సంపాదిస్తారు. అవివాహితులకు వివాహయోగం. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మాసాంతంలో ఆర్థిక పరిపుష్టి. వాగ్దాన నిర్ణయాలు మారును. ఆశ్రిత పక్షపాతం పెరుగును.

మకరరాశి

ఉత్తరాషాఢ 2,3,4పా (భో,జా,జి), శ్రవణం 1,2,3,4పా (జూ,జె,జో,ఖ) ధనిష్ఠ 1,2,పా (గా,గి)

ఆదాయము	14
వ్యయము	14
పూజ్యత	03
అవమానం	01

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు నవమస్థాన సంచారంచే జీవనసౌఖ్యం ఏర్పడును. రహస్యమంతనాలకు స్వస్తి చెబుతారు. ఋణసమస్యలుండవు. చలాకీతనం, శౌర్యం పెరుగును. రోగనిరోధకశక్తి తగ్గును. సెప్టెంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు గురువు దశమస్థాన సంచారంచే మార్పు చేర్పులు అధికంగా ఉండును. వ్యక్తిగత ప్రతిష్ఠలు పెరుగును. ఋణ సమస్యలు పీడించవు. జాయింటు నిర్ణయాలు లాభించును. స్వపక్షీయుల బెడద తగ్గును. అనవసర జగడాలకు వెళ్లరు. నిద్రలేమి అధికము. మనోవ్యాకులత పెరుగును.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు ఆర్థికచిక్కులతో విసుగు, ఆందోళన పెరుగును. కీలకనిర్ణయాలలో ప్రధానపాత్రను పోషించలేరు. న్యాయపోరాటం మానుకుంటారు. అంచనాలు వాస్తవరూపం దాల్చవు. కానీ ఆత్మవిశ్వాసం తగ్గదు. అక్టోబరు 27 నుంచి ఏలినాటి శని 1వభాగం ప్రారంభమగును. స్పెక్యులేషన్ లాభించును. సోమరి తనం పెరుగును. జాయింటు నిర్ణయాలు తరచూ వాయిదా పడును. జీవనోపాధి నిర్ణయంలో అస్థిరత్వాలు చోటుచేసుకొనును. వాగ్ధోరణి తగ్గించాలి.

గ్రహసంచార స్థితిగతులను పరిశీలించగా కోపం, నైరాశ్యం ఉంటాయి. కపటస్వభావులు దూరంగా ఉండాలి. రక్త సంబంధీకులచే శుభవార్తలున్ననూ మనసులో తెలియని బాధ పెరుగును. ఆర్థికమాంద్యం అధికము. అంతర్గత కలహాలను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అన్యుల ద్వారా ఆలస్యంగా మాటసాయం అందును. బంధుప్రీతిని స్వాగతిస్తారు. ఆదాయంతో సమానంగా వ్యయం కూడా నడుస్తుంది. క్షమాపణలు తరచుగా చెప్తుంటారు. విద్య, వైద్య, రవాణా రంగాలవారికి ఊహించని ఖర్చులు. సంగీత, సాహిత్య, న్యాయ, క్రీడావాసులకు ఋణభారం పెరుగును. విద్యార్థినీ విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలుంటాయి.

అన్నదాతలకు ఊహించని ఆనందం తటస్థించును. ఉద్యోగ మహిళలు హడావుడి నిర్ణయాలతో ఉద్యోగ బాధ్యతలను మర్చిపోతారు. గృహిణులు కీలకనిర్ణయాలను తీసుకోలేరు. శస్త్రచికిత్సకు అవకాశం ఉంది. మిత్రభేదంతో మంతనాలు జరుపవద్దు. సంవత్సరం మధ్య నుంచి సంతాన సౌఖ్యం లభించును. అవివాహితులకు అనుకూల కాలం. వైరాగ్యపు ధోరణి విడనాడుదురు. నిద్రాసౌఖ్యం పెరుగును. మౌనానికి అధికప్రాధాన్యం ఇస్తారు. సాహసప్రయత్నాలు మానుకుంటారు. ఆధిపత్య సంభాషణలకు స్వస్తి పలుకుదురు. వాస్తవాలను కప్పి, లబ్ధి చేకూర్చు ప్రయత్నాలపై దృష్టి మానుకోవాలి.

ఏప్రిల్ : దినచర్యలో తరచూ మార్పులుండును. సమయస్ఫూర్తి, సంయమనం పాటించలేరు. శుభకార్య చర్చలు వాయిదా. స్వవృత్తుల వారికి ఆశాభంగములున్నవి. సహాయ సహకారాలపై ఆలోచనలు అధికం చేయాలి. స్పెక్యులేషన్ ఫర్వాలేదు. ఏప్రిల్ 6 రాత్రి 11.00 నుంచి 9 ఉదయం 6.53 వరకు ముఖ్య విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

మే : ఆర్థిక నష్టం పూడ్చుకుంటారు. వాస్తవ విషయాలలో గోప్యం ఉండును. ఋణ సమస్యలు స్వల్పంగా పెరుగును. హామీలకై సమయం వృథా చేయాలి. నిస్వార్థ సేవను అందించినందున ధనవ్యయం. మే 4 ఉదయం 4.29 నుంచి 6 మ12.33 వరకు తిరిగి 31 మ11.14 నుంచి జూన్ 2 సా 6.22 వరకు ప్రతికూల సమయాలుగా భావించాలి.

జూన్: సంతానసౌఖ్యముండును. ఆర్థిక స్థితి పెరుగును. న్యాయనిర్ణయాలు అవసరము. విమర్శలకు అపనిందలకు దూరంగా ఉంటారు. వివాద వ్యాఖ్యలపై మౌనం వహించండి. చంచలత్వం తగ్గును. జూన్ 27 రాత్రి 7.58 నుంచి 29 రాత్రి 1.37 వరకు అనుకూల సమయం కాదని గ్రహించాలి.

జూలై : విజయవార్తా శ్రవణం. స్తంభించిన వ్యవహారాలు లాభించును. సోదర సంఘీభావం పెరుగును. దైవ కార్యాలపై శ్రద్ధ చూపిస్తారు. వివాదాలు సర్దుమణుగును. ఆర్థిక ఇక్కట్లు తగ్గును. ముఖ్య వ్యక్తికి పెద్దపీట వేయుదురు. జూలై 25 ఉదయం 6.01 నుంచి 27 ఉదయం 10.28 వరకు ప్రతికూలం.

ఆగస్టు : స్థానచలన అవకాశములు కలవు. పంతాలకు పట్టింపులకు వెళ్లవద్దు. రోగ బాధలకు ఉపశమనం. పాలనా నిర్ణయాలలో లోపాలను సరిచేసుకుంటారు. భయాందోళనలు విడనాడుదురు. కుటుంబ నిర్ణయాలు లాభించును. ఆగస్టు 21 మ3.51 నుంచి 23 రాత్రి 8.03 వరకు వ్యతిరేకం.

సెప్టెంబరు : మాసం మధ్య నుంచి ఆర్థిక లావాదేవీలలో పెను మార్పు లుండును. ఉద్యోగ అంశాలలో సంజాయిషీలుండును. అవివాహితులకు అనవసర ప్రయాణాలు. హడావుడి నిర్ణయాలతో ధననష్టం. స్వయంవృత్తుల వారికి పూర్తి ఆశాజనక స్థితి. సెప్టెంబరు17 రాత్రి 12.07 నుంచి 19 రా.తె 5.01 వరకు నిదానమే ప్రధానంగా భావిస్తూ ఉండాలి.

అక్టోబరు : సాహసకార్యాలపై దృష్టి పెంచుదురు. రహస్య సమాలోచనలు సాగిస్తారు. ముఖ్యవిషయాలలో హామీలు తీసుకుంటారు. చేదు అనుభవాలను తిప్పి కడుదురు. ఎదుటివారిపై విమర్శలు చేయవద్దు. జాయింట్ వ్యాపార నిర్ణయాలు వాయిదాపడును. అక్టోబరు 15 ఉదయం 6.21 నుంచి 17 మధ్యాహ్నం 12.18 వరకు ప్రతికూల సమయమని గ్రహించాలి.

నవంబరు : ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ధైర్య సాహసాలతో లబ్ధి కల్గును. అనవసర సంజాయిషీలు ఇవ్వవద్దు. భేషజాలకు వెళ్లవద్దు. వాగ్దానాల జోరును పెంచవద్దు. ఋణభారం తగ్గును. శాంత స్వభావంతో అనుకూలత లభించును. నవంబరు 11 మధ్యాహ్నం 11.43 నుంచి 13 సాయంత్రం 6.02 వరకు అనుకూలం కాదు.

డిశంబరు : బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుని విమర్శలను తట్టుకుంటారు. ఆర్భాట వ్యవహారాలకు దూరంగా ఉండాలి. జీవనసరళిపై నూతన ఆలోచనలు. కుటుంబ కలతలుండవు. వ్యక్తిగత ప్రతిష్ఠలను పెంచుకుంటారు. మానసిక చింతలు తొలగును. డిశంబరు 8 సాయంత్రం 6.28 నుంచి 10 రాత్రి 11.43 వరకు ప్రతికూల సమయంగా గ్రహించాలి.

జనవరి 2018 : మేధాశక్తితో నూతన మార్గాలను అన్వేషిస్తారు. మానసిక వత్తిడి తగ్గును. అనవసర ఖర్చు తగ్గి ఆదాయం పెరుగును. అమావాస్యకు ముందు వెనుకలలో స్వల్పంగా వాగ్దాన భంగములు. నూతన ప్రణాళికలను సిద్ధం చేయవద్దు. జనవరి 4 రాత్రి 3.54 నుంచి 7 ఉదయం 7.17 వరకు సమయం వ్యతిరేకమని గ్రహించాలి.

ఫిబ్రవరి 2018 : సెటిల్‌మెంట్ వ్యవహారంలో సమస్య ఉన్ననూ ఆర్థికంగా లాభిస్తారు. రాజీ ధోరణికి కట్టుబడరు. సంతానంపై శ్రద్ధ చూపిస్తారు. కీలక నిర్ణయాలు మాసాంతంలో తీసుకోలేరు. వాహన మరమ్మత్తులకు ధనవ్యయం. ముఖ్య కారణాలచే ప్రయాణాల రద్దు. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3.06 నుంచి 3 సాయంత్రం 5.10 వరకు అనుకూలం కాదు.

మార్చి 2018 : స్పెక్యులేషన్ లబ్ధి కాదు. ఆదాయగండిని ఇతర మార్గాలలో పూడ్చుకుంటారు. అకాల భోజనాదులు తప్పవు. మాసాంతంలో స్థానచలన అవకాశములు. కళత్ర విభేదములున్నవి. అకాలభోజనాదులచే అనారోగ్యం. గత నెల 28 రాత్రి 1.45 నుంచి మార్చి 2 రాత్రి 3.49 వరకు ప్రతికూల సమయంగా భావించాలి.

కుంభరాశి

ధనిష్ఠ 3,4 పా (గూ,గే), శతభిషం 1,2,3,4పా
(గో,సా,సీ,సూ), పూర్వాభాద్ర 1,2,3పా (సే,సో,దా)

ఆదాయము	14
వ్యయము	14
పూజ్యత	06
అవమానం	01

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు అష్టమస్థాన సంచారంచే వాదోపవాదాలు తగ్గుముఖం. విమర్శలు, నిందలుండవు. వాస్తవ విషయాలను కప్పి పుచ్చుతారు. ఆధిపత్య సంభాషణలతో కార్యసిద్ధి. పితృనిర్ణయాలపై ఆసక్తి పెంచుదురు. సెప్టెంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు గురువు నవమస్థాన సంచారంచే దీర్ఘాలోచనలు చేసిననూ చేదు అనుభవాలు మిగులును. చలాకీతనం, కళాకాంతులు పెరుగును. మిత్రభేదం ఉండదు. అనవసర ధన క్షయ ముండదు. వ్యూహాత్మక నిర్ణయాలు చేయగలరు

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు రాజీధోరణికి ప్రాధాన్యత ఇస్తారు. ఋణభారం తగ్గును. స్నేహ సంబంధాలు పెరుగును. వాస్తవ విషయాలను కప్పి ఉంచలేరు. బహిర్గతం చేస్తారు. గతం గతః అనుకుంటూ జీవనోపాధికై నూతన నిర్ణయాలను తీసుకుంటారు. గురుతర బాధ్యతను స్వీకరిస్తారు. అక్టోబరు 27 నుంచి సంవత్సరాంతం వరకు స్థానచలన సూచనలున్నవి. నిరుత్సాహం, భయం తగ్గును, నరాల భుజాల తీపు రాగల సూచన. అవివాహితులకు శుభవార్తలు.

గ్రహసంచార స్థితిగతులను విశ్లేషించగా ఆర్థికమాంద్యమధిము. ఉద్యోగ నిర్వహణలో పాత నిర్ణయాలకే మొగ్గు చూపుతారు. సోదర వర్గీయులతో అభిప్రాయబేధాలు. సాత్వికంతో ఉన్నందున విమర్శలు, అపనిందలు తగ్గును. రోగనిరోధక శక్తి పెరుగటంతో పాటు వ్యక్తిగత గౌరవం కూడా పెరుగును. రాజకీయ, క్రీడావాసులకు రహస్యసమాలోచనలు సమస్యలను తెస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు సృజనాత్మక శక్తి పెరుగును. సంగీత, సాహిత్య, కంప్యూటర్ వాసులలో మనస్పర్ధలు రాజ్యమేలుతుంటాయి. మంగళ కార్యములకు తెరతీస్తారు. వాదనాశక్తి తగ్గును. ఉద్యోగ మహిళలు స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. గృహిణులకు వ్యాపారంపై ఆసక్తి పెరుగును.

ప్రతిబంధక సమస్యలు అధికంగా ఉన్నందున వివాద విషయాలవైపు కన్నెత్తి చూడరు. సాహసనిర్ణయాలు తగ్గిస్తారు. స్పెక్యులేషన్ నష్టదాయకం. శతృభయంచే ఆందోళన, వత్తిడులు పెరుగును. అన్యుల ద్వారా సహాయం చాలా తక్కువ. సంజాయిషీలు, క్షమాపణలు తరచుగా చెప్పుకుంటారు. ఏకాదశ శని కొంతవరకు మాత్రమే లబ్ధిని అందిస్తాడు. ఆదాయానికి తగ్గట్లుగా వ్యయం ఉంటుంది. మనసును దిటవు చేసుకుని రోజులు గడపాలి. శస్త్ర చికిత్సకు అవకాశముంది. స్వయంవృత్తుల వారికి రాణింపు.

ఏప్రిల్ : స్వయంరంగాల వారికి విజయప్రాప్తి. అలౌకిక విషయాలపై ఆసక్తి పెరుగును. శుభకరచర్చలచే లబ్ది. వ్యక్తిగత ప్రతిష్ఠలచే ధనవ్యయం. కళత్రభోగం పరిఢవిల్లును. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభం. భాగస్వామ్య నిర్ణయాలలో మార్పులధికం. ఏప్రిల్ 9 ఉదయం 6.53 నుంచి 11 సాయంత్రం 4.40 వరకు ముఖ్యఅంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మే : రహస్య మంతనాలు తగ్గించాలి. సంతానానికి సహాయం అందిస్తారు. మాసం మధ్యలో హడావుడి ప్రయత్నాలు.రాజీధోరణితో వెళ్లుట ఉత్తమం. పరిష్కారం కాని సమస్యకు మోక్షం కల్గును. సోదరులతో చికాకులున్నవి. చంచలత్వం తగ్గించుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. మే 6 మధ్యాహ్నం 12.33 నుంచి 8 రాత్రి 10.53 వరకు ఆచితూచి వ్యవహరించాలి.

జూన్ : విశేష వ్యక్తుల పరిచయాలు పెరుగును. అవివాహితులకు శుభ వార్తలు. బంధువులతో ఐక్యత పెరిగి ఆదాయం పెరుగును. శత్రువర్గీయులను తక్కువ అంచనా వేయవద్దు. శారీరక అలసట పెరుగును. జూన్ 2 సాయంత్రం 6.22 నుంచి 4 రా.తె 4.36 వరకు తిరిగి 29 రాత్రి 1.37 నుంచి జూలై 2 ఉదయం 10.55 వరకు ప్రతికూల సమయమని భావించాలి.

జూలై : కీలక నిర్ణయాలలో ముఖ్య పాత్రధారిగా వద్దు. గౌరవమర్యాదలను కాపాడు కుంటారు. సాత్వికత్వం, చలాకీతనం, చిరుమందహాసాలతో ఇతరులను ఆకర్షిస్తారు. ఋణ బాధలుండవు. పెద్ద వ్యక్తుల పరిచయాలకై శ్రద్ధ చూపిస్తారు. రహస్య సమాచారాన్ని సేకరిస్తారు. జూలై 27 ఉదయం 10.28 నుంచి 29 సాయంత్రం 6.32 వరకు అనుకూల సమయం కాదు.

ఆగస్టు : భూలావాదేవీలు ఫలించను. శత్రుపీడ తగ్గును. ఆర్థిక విషయాలలో హామీలు ఇవ్వవద్దు. కార్యసిద్ధికి ఆటంకములున్నవి. దూర ప్రయాణాలు రద్దగును. స్వవృత్తుల వారికి మేలైన వార్తలచే విజయప్రాప్తి. స్థానచలన ఆశలు నిరాశలగును. ఆగస్టు 23 రాత్రి 8.03 నుంచి 25 రాత్రి 3.14 వరకు అన్నీ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

సెప్టెంబరు : కపటస్వభావులు తరచూ ఎదురగుదురు. ధర్మావేశం అనుకూలం కాదు. విధి విధానాలలో అధిక మార్పులు. వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోలేరు. వాగ్ధోరణిని అదుపు చేయండి. సంతానసౌఖ్యం కల్గును. స్నేహ సంబంధాలు పెరుగును. సెప్టెంబరు 19 రా.తె 5.01 నుంచి 22 మధ్యాహ్నం 12.06 వరకు వ్యతిరేక సమయంగా భావించాలి.

అక్టోబరు : ఆర్థికచిక్కులు, విసుగు, ఆందోళన పెరుగును. దైవకార్యా చరణపై ఆసక్తి చూపుదురు. పరువు, ప్రతిష్ఠలకు భంగకరం. ఉద్యోగాదులలో ప్రతికూలతలు స్వల్పంగా పెరుగును. పిత్రార్జిత అంశాలపై దృష్టి అధికం చేయాలి. పాలనా శక్తులు తగ్గును. అక్టోబరు 17 మధ్యాహ్నం 12.18 నుంచి 19 రాత్రి 8.03 వరకు ఆవేశాలకు లోనుకావద్దు.

నవంబరు : శత్రువర్గ వైషమ్యాల బెడద ఉంది. అసత్య ఆరోపణలు చేయవద్దు. శుభకార్యా చరణకు అనుకూలం. చేసిన తప్పును కప్పిపుచ్చవద్దు. ప్రధాన శత్రువులు ఆరాతీసి పరువు తీస్తారు. నవంబరు 13 సాయంత్రం 6.02 నుంచి 15 రాత్రి 2.32 వరకు ప్రతికూల సమయమని గ్రహించాలి.

డిశంబరు : గుప్త సమాచారాన్ని సేకరిస్తారు. శుభసంకేతాలు అందును. ఆర్థికమాంద్యం ఉండదు. ఆత్మవిశ్వాసం పెరుగును. శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్య ప్రయాణాలు లాభించును. డిశంబరు 10 రాత్రి 11.43 నుంచి 13 ఉదయం 8.08 వరకు సమయం వ్యతిరేకమని భావించాలి.

జనవరి 2018 : రెండవ పక్షంలో వ్యూహాత్మకంగా పావులు కదపాలి. నేత్ర దంత రుగ్మతలు ఏర్పడు సూచన. ఎదుటివారిపై ఆగ్రహావేశాలు తగ్గిస్తారు. కళత్రంచే ఖర్చులధికం. పరనిందారోపణలచే సమస్యలున్నవి. స్పెక్యులేషన్ యోగవంతం కాదు. జనవరి 7 ఉదయం 7.17 నుంచి 9 మధ్యాహ్నం 2.25 వరకు వరకు వ్యతిరేక సమయం.

ఫిబ్రవరి 2018 : మిత్ర శత్రుత్వాలు గమనించి 3వవారంలో నిర్ణయాలు తీసుకోవాలి. సాహస ప్రయత్నాలతో ధననష్టం. స్వీయకల్పనాశక్తి పెంచండి. స్వవృత్తుల వారికి ఆశాజనకం. కాలిపిక్కలకు రుగ్మత ఏర్పడును. స్పెక్యులేషన్ ఆశాజనకం. ఫిబ్రవరి 3 సాయంత్రం 5.10 నుంచి 5 రాత్రి 10.35 వరకు అనుకూల సమయం కాదని భావించాలి.

మార్చి 2018 : ఆర్థిక చిక్కులు తగ్గును. ఆచితూచి సంభాషించుటచే కార్యసిద్ధి. స్థిరాదాయం మందగించును. మాసాంతంలో కుటుంబకలతలు సర్దుమణుగును. ఈ మాసంలో స్పెక్యులేషన్ అసలు వద్దు. మార్చి 2 రాత్రి 3.49 నుంచి 5 ఉదయం 8.17 వరకు ప్రతికూల సమయం.

మీనరాశి

పూర్వాభాద్ర 4పా (దీ), ఉత్తరాభాద్ర 1,2,3,4పా
(దూ,ఇ,ఝ,ధా), రేవతి 1,2,3,4పా (దే,దో,చా,చి)

ఆదాయము	11
వ్యయము	05
పూజ్యత	02
అవమానం	04

గమనిక: 160వపేజీలోని "రాశిఫలితాలు చదువరులకు గమనిక" అను వివరాలను చదివి, తదుపరి ఈ దిగువ ఫలితాలను చదువమని కోరడమైనది.

సెప్టెంబరు 11 వరకు గురు సప్తమస్థాన సంచారంచే స్పెక్యులేషన్ యోగించును. కళత్రయోగమధికము. అపజయాలుండవు. హాస్యానికి దూరంగా ఉంటారు. రావల్సిన బాకీలు వసూలగును. సెప్టెంబరు 12 నుంచి అష్టమస్థానంలో గురు సంచారంచే అవివాహితులకు వివాహయోగం. వేధింపు జనులు తగ్గిపోతారు. ఎత్తులకు పైఎత్తులు వేయగలరు. ఓర్పుకి ప్రాధాన్యత ఇస్తారు. వివేకంతో వ్యవహరిస్తారు.

శనిగ్రహ అతిచార వక్రాలను మినహాయిస్తే, 2017 అక్టోబరు 27 వరకు కుటుంబ చిక్కులు పరిష్కారమగును. మనసును అదుపులో ఉంచుకుంటారు. విదేశీవ్యక్తుల సన్నిహితం పెరుగును. సాహసంతో ప్రతి పని చేసి లబ్ధి పొందుతారు. అక్టోబరు 27 నుంచి సంవత్సరాంతం వరకు అంతరాత్మ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొనరు. శత్రుబాధలు తగ్గును. ముఖ్య అంశాలకు హామీలుండరు. మిత్ర శతృత్వములు గమనించి మసలుకొంటారు. కష్టపడి పనులు నెరవేర్చుకుంటారు. జూదవ్యాపారములు అనుకూలం కావు.

గ్రహసంచార స్థితులను విశ్లేషించగా దీర్ఘకాల సమస్యలు పరిష్కారమగును. మాతృవర్గం వారితో అన్యోన్యత పెరుగును. అవివాహితులకు వివాహయోగం. జాయింటు వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక ఆదాయాన్ని కాపాడుకొనే ప్రయాత్నాలు చేయటంలో సఫలం చెందుతారు. ఊహకి అందని అంశాలపై దృష్టి ఉంచుతారు. సోదరసంఘీభావం తక్కువ. మానసిక విశ్రాంతి అవసరము. విద్యార్థినీ విద్యార్థులకు విసుగు ఉండకూడదు. విద్య, వైద్య, న్యాయరంగాల వారికి అనుకూలతలు సాధారణం. రాజకీయ వాసులు చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాలి. ఉద్యోగ స్త్రీలకు ఆదాయం తృప్తికరం. సాధారణ గృహిణులకు ఆదాయం సాధారణమే. వర్గ వైషమ్యాల నుంచి బయటపడే ప్రయత్నాలలో స్వయంరంగాల వారు విజయం సాధిస్తారు.

ఆధిపత్య పోరును తగ్గిస్తారు. సంతాన అంశాలపై అవకాశాలు మెండగును. ఆశ్రిత పక్షపాతం వలన విమర్శలు ఉన్నాయి. కళత్ర సలహాలతో విజయం సాధిస్తారు. ప్రాధాన్యత లేని వ్యక్తులను దూరంగా ఉంచుతారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. అంతరంగికుల సలహాలను కొంతే స్వీకరిస్తారు. కోపతాపాలను కట్టి పెడతారు. వృథా ప్రయాణాలుండవు. స్పెక్యులేషన్ దూకుడును అరికడతారు. శరీర తేజస్సు పెరుగును. మనోవాంఛలు సిద్ధించును. కలహాలకు దూరంగా ఉంటారు. ఋణభారం తగ్గిపోవును.

ఏప్రిల్ : ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదురు. శరీరంపై గాయాలు వచ్చే అవకాశం. స్థిరాస్తి అంశాలలో నిదానంగా నిర్ణయాలుండును. స్పెక్యులేషన్ రాణించదు. లాభార్జనకై నూతన ఆలోచనలు చేయుదురు. మోకాళ్ల రుగ్మత ఏర్పడును. ఏప్రిల్ 11 సాయంత్రం 4.40 నుంచి 13 రా.తె 4.06 వరకు ముఖ్య అంశాలలో తొందరపాటు వద్దు.

మే : ఆశ్రిత పక్షపాతంచే నిందలు తప్పవు. భేషజాలకు వెళ్లి సంజాయిషీలు ఇచ్చు కుంటారు. చలాకీతనం, వందనీయత, సాత్వికత్వం పెరుగును. శాంత స్వభావంతో అనుకూలత లభించును. విమర్శలను తట్టుకుంటారు. సంతానం తప్పుదారి పట్టకుండా జాగ్రత్త పడుదురు. .మే 8 రాత్రి 10.53 నుంచి 11 ఉదయం 10.38 వరకు సమయం అనుకూలం కాదు.

జూన్: శుభకార్య నిర్వహణ సిద్ధించును. సంతాన అంశాలలో లాభిస్తాయి. న్యాయ పోరాటాలు వద్దు. సోదర సఖ్యతకు ప్రణాళిక సిద్ధమగును. ప్రధాన శత్రువుల ఆరాపై ధనవ్యయమగును. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో, సమయస్ఫూర్తితో విజయప్రాప్తి. జూన్ 4 రా.తె4.36 నుంచి 7 సాయంత్రం 4.36 వరకు సమయం అనుకూలం కాదు.

జూలై : ప్రతిబంధక సమస్యలుండవు. దంపతుల మధ్య అన్యోన్యత మందగించును. ప్రతిపనిలో నాన్చుడు అధికము. శరీర అలసత్వమెక్కువ. నూతనమార్పులకై అన్వేషిస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. జూలై 2 ఉదయం 10.55 నుంచి 4 రాత్రి 10.44 వరకు తిరిగి 29 సాయంత్రం 6.32 నుంచి 31 రా.తె 5.40 వరకు వ్యతిరేక సమయంగా గ్రహించాలి.

ఆగస్టు : ఆడంబరాలకు ధనవ్యయం. ముఖ్యవ్యక్తులతో బేదాభిప్రాయాలు. ఆలోచనలకు, కోరికలకు పదునుపెడుదురు. అంతర్గత శత్రుబెడదలధికం. పాపపుణ్య విచక్షణచే మనస్తాపం. మాసం మధ్యలో శుభవార్తలు వింటారు. రాని బాకీలపై శ్రద్ధ చూపుతారు. ఆగస్టు 25 రాత్రి 3.14 నుంచి 28 మధ్యాహ్నం 1.33 వరకు ముఖ్యనిర్ణయాలలో తొందరపాటు వద్దు.

సెప్టెంబరు :ప్రణాళికలలో మార్పుచేర్పులుండును. నిర్మాణాత్మక శక్తి పెరుగును. నూతన ఆలోచనలు లాభించును. అకాలభోజనాదులున్నవి. జీవనోపాధి విషయంలో స్థిరత్వం లోపించును. సోదర అంశాలు మెరుగుపడును. స్పెక్యులేషన్ రాణింపు ఉంది. సెప్టెంబరు 22 మధ్యాహ్నం 12.06 నుంచి 24 రాత్రి 9.53 వరకు నిదానమే ప్రధానంగా భావిస్తూ ఉండాలి.

అక్టోబరు : సంతాన శుభకార్య చర్చలు సఫలము. పుణ్యకార్యాచరణపై మక్కువ పెరుగును. స్పెక్యులేషన్‌లో స్వల్ప నష్టం. ఆదాయానికి మించిన ఖర్చులు. శారీరక సంఘర్షణలు అధికం. పంతాలకు వెళ్లకండి. అవివాహితులకు వివాహయోగం. మాసాంతంలో ఆర్థిక పుష్టి. అక్టోబరు 19 రాత్రి 8.03 నుంచి 21 రా.తె 5.51 వరకు ప్రతికూల సమయంగా గ్రహించాలి.

నవంబరు : ఖచ్చిత నిర్ణయాలు తీసుకుంటారు. సమయస్ఫూర్తిని పాటిస్తారు. వాగ్దానభంగములు తగ్గును. మాసం మధ్య నుంచి శుభవార్తలుండును. కుటుంబకలహాలు పెరగకుండా జాగ్రత్త పడతారు. క్షమాపణలు, సంజాయిషీలకు దూరమగుదురు. బంధు ఆదరణ కలదు. నవంబరు 15 రాత్రి 2.32 నుంచి 18 మధ్యాహ్నం 12.51 వరకు అనుకూల సమయం కాదు.

డిశంబరు : 2వ పక్షంలో నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. ఆందోళనలు తగ్గును. ఆరోపణలు, విమర్శలు తగ్గించాలి. చలాకీతనం, కళాకాంతులు పెరుగును. మొదటి పక్షంలో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. డిశంబరు 13 ఉ8.08 నుంచి 15 సా6.54 వరకు ప్రతికూలసమయం.

జనవరి 2018 : వృత్తి వ్యాపారాదులలో కార్యసిద్ధి. ఋణ ప్రయత్నాలు ఫలించును. పూచీకత్తుకై సంతకాలు పెడుదురు. అశాంతి ఉండదు. రహస్య చర్చలు ఫలించును. అవివాహితులకు వివాహయోగం. జనవరి 9 మధ్యాహ్నం 2.25 నుంచి 11 రాత్రి 12.50 వరకు ప్రతికూల రోజులు.

ఫిబ్రవరి 2018 : వివాదాంశాలలో తలదూర్చవద్దు. ఆత్మవిశ్వాసం పెంచాలి. స్వయంవృత్తుల వారికి ఆశాజనకం. రాజీ ధోరణికి ప్రాధాన్యత ఇస్తారు. కళత్ర నిర్ణయాలచే నూతన కొనుగోళ్లు. ఫిబ్రవరి 5 రాత్రి 10.35 నుంచి 8 ఉదయం 7.49 వరకు వ్యతిరేక సమయమని గ్రహించాలి.

మార్చి 2018 : స్నేహిత వర్గీయులతో ప్రశాంతత. న్యాయవాయిదాలకై సమయం కేటాయింపు. మాసాంతంలో ఆశలు, నిరాశలు కావు. పరోపకారం, సత్సాంగత్యం పెరుగును. మిత్రశత్రుత్వాలు గమనిస్తారు. స్పెక్యులేషన్ వైపు దృష్టి ఉంచరు. మార్చి 5 ఉదయం 8.17 నుంచి 7 సాయంత్రం 4.12 వరకు అనుకూల సమయం కాదని గ్రహించాలి.

30 Years of Credibility SINCE 1984

జ్యోతిష పండితులకు, అభ్యాసకులకు, ఆస్ట్రాలజీ సెంటర్ ల వారికి, హాబీగా నేర్చుకొనే వారికి శుభవార్త.

Software for Astrology centers

AstroSuite Multi



- జాతకగణనము, రాశి, నవాంశ చార్ట్స్, వివాహము, విద్యాభ్యాసము,అదృష్టము తోపాటు మొదలైన ప్రత్యేకయొగములు, వివిధ దశలతో కూడిన పూర్తి జాతకము తో కూడిన సాఫ్టవేర్
- వివాహ పొంతనకు సంబంధించిన సాఫ్టవేర్
- రత్న నిర్ణయమునకు సంబంధించిన సాఫ్ట్ వేర్
- సంవత్సర ఫలితములకు సంబంధించిన సాఫ్ట్ వేర్
- సంఖ్యా శాస్త్ర ఫలితములకు సంబంధించిన సాఫ్ట్ వేర్
- పిల్లల పేర్లకు సంబంధించిన సాఫ్టవేర్
- ప్రశ్న ఫలితములకు పంచపక్షి శాస్త్ర సాఫ్ట్ వేర్
- ముహుర్తాలు మరియు పంచాంగ సంబంధ సాఫ్ట్ వేర్

Available in English + Regional Languages

Call Now: 9618031352

StarClock Me Ultimate

New Launch...



స్టార్‌క్లాక్ మొబైల్ వెర్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మొబైల్ లోనే జాతకం తయారు చేసుకోనే అవకాశము.

- ✓ రాశి
- ✓ నవాంశము
- ✓ భావ
- ✓ గ్రహస్ఫుటము
- ✓ జ్యోతిష ఘటన
- ✓ జ్యోతిష దినము
- ✓ గ్రహబలం
- ✓ శుభ-అశుభ స్థితి
- ✓ భావబలం
- ✓ షడ్బల పట్టిక
- ✓ ఉపగ్రహం
- ✓ అష్టకవర్గ
- ✓ షోడశవర్గ
- ✓ దశా భుక్తి, పర్యంతర, సూక్ష్మ
- ✓ యోగములు
- ✓ పాప స్థానములు
- ✓ ప్రశ్న స్ఫుటము, శ్లోకము
- ✓ ఉపగ్రహ స్థితి, గ్రహ యుద్ధము
- ✓ వివాహ పొంతనము
- ✓ ముహూర్తము
- ✓ PDF సౌకర్యము

* Compatible with Java & Android smart phone
* Contact us for mobile compatibility

Astro-Vision
the astrology people

Astro-Vision Futuretech Pvt. Ltd.
1st Floor, White Tower, Kuthappadi Road, Thammanam P.O,
Ernakulam, Kerala-682 032, Phone: +91 484 3390000, 3390079
email: sales@indianastrologysoftware.com

For Dealership Enquiry, Ph: 09847719991

Andra & Telungana:9618031352 | Tamil Nadu:9841046276 | Karnataka:9739123731 | Kerala:9846202222 | Mumbai:9833000303

www.indianastrologysoftware.com | www.clickastro.com

THE KCP LIMITED

Contact Numbers of Cement Marketing Officers

S.No.	Address	Contact Nos.
1	SRIKAKULAM	+91 91774 04221, 91774 04253
2	VIZIANAGARAM	+91 91777 07417
3	VISAKHAPATNAM	+91 9177 406 407; 9177 707 415; 9177 404 254
4	KAKINADA	+91 80088 87946
5	RAJAHMUNDRY	+91 98496 97822
6	ELURU	+91 98496 97823; 91773 35563
7	VIJAYAWADA	+91 98496 97824; 98496 97825; 80088 87843
8	GUNTUR	+91 98496 97831; 98496 97828; 91000 57761; 89786 33355
9	NARASARACPET	+91 98496 97829; 91772 20002
10	R M C - NAMBUR	+91 91773 35548; 9177707401; 91009 59789
11	ONGOLE	+91 98496 97832; 91773 35584
12	NELLCRE	+91 98496 97833; 91773 35560
13	TIRUPATHI	+91 91777 07418
14	WARANGAL / KARIMNAGAR / ADILABAD / NIZAMABAD	+91 80081 53454
15	KURNOOL / KADAPA / ANANTHAPUR	+91 98496 97834
16	NALGONDA	+91 98496 97834 / 80088 87841
17	KHAMMAM	+91 98495 50858
18	HYDERABAD / RR / MEDAK / MAHBOOBNAGAR	+91 98496 97835 / 89781 00228 / 91777 07414; 80088 87984
19	CHENNAI	+91 80561 51481; 87544 72595; 95000 49608; 80560 40928
20	KANCHIPURAM / CHENGALPUT	+91 97892 59481
21	VILLUPURAM	+91 95000 14815
22	VELLORE	+91 95000 08618; 98405 71923
23	THIRUVANNAMALAI	+91 94862 46213
24	KRISHNAGIRI	+91 8754575214
25	SELAM	+91 97911 07863; 87545 82288
26	ERODE / NAMAKKAL / KURUR	+91 87545 41043
27	COIMBATTORE	+91 97909 56365; 95000 33562
28	BERHAMPUR (ORISSA)	+91 94375 54535; 94374 84535; 99370 24307
29	BHUBANESWAR (ORISSA)	+91 94374 94535; 99370 24302
30	BANGALORE (KARNATAKA)	+91 88612 09021; 88612 09022; 88612 09023; 88612 09024; 88612 09025
31	SALES COORDINATION (HYD)	+91 89781 20001; 94912 96146
32	MARKETING HEAD OFFICE, HYD	+91 98663 05145; 99895 97775


75 Years
kcp GROUP
KCP Sreshtaa™
CEMENT
THE NEW GENERATION CEMENT
Cement Marketing Division : Plot No.10, Gayatri Hills, MP & MLA's Colony, Road No. 10 C, Jubileehills, HYDERABAD–500033,
Tel: 040–23253503/04/05, Fax: 23253500, Cell: +919989597775, E-mail:ramakrishna.k@kcp.co.in, CIN L65991TN1941PLC001128



Cement Marketing Division : Plot No.10, Gayatri Hills, MP & MLA's Colony, Road No. 10 C, Jubileehills, HYDERABAD–500033,
Tel: 040–23253503/04/05, Fax: 23253500, Cell: +919989597775, E-mail:ramakrishna.k@kcp.co.in, CIN L65991TN1941PLC001128

www.mohanpublications.com

మోహన్ పబ్లికేషన్స్‌లో లభించు
పుస్తకముల పట్టిక
(Book List)

ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద, మంత్రశాస్త్రాది
అనేక విషయాలు తెలుసుకోండి...

ఫేస్‌బుక్ **మోహన్ పబ్లికేషన్స్** పేజ్ లైక్ చేయండి.

Like us to follow :
MOHAN PUBLICATIONS
Rajamahendravaram



0883 - 246 2565
903 246 2565

మోహన్ పబ్లికేషన్స్

అజంతా హోటల్ ఎదుట, కోటగుమ్మం, రాజమహేంద్రవరం - 533101.

WWW.MOHANPUBLICATIONS.COM

మావద్ద లభించు గ్రంథములు

1. వ్రతకథలు - పూజలు

1.	శ్రీ వినాయక వ్రతం	వెల రూ.10-00
2.	శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం	30-00
3.	శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో)	10-00
4.	సంకష్టహరచతుర్థి శ్రీమహాగణపతి వ్రతం	30-00
5.	వరలక్ష్మీ వ్రతం	10-00
6.	కేదారేశ్వర వ్రతం	10-00
7.	త్రినాధ వ్రతం(కలర్)	10-00
8.	త్రినాధవ్రతం(సాదా)	5-00
9.	క్షీరాబ్ధి వ్రతం	12-00
10.	మంగళ గౌరీవ్రతం	10-00
11.	వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో	25-00
12.	శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో)	25-00
13.	కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో)	25-00
14.	సంతోషీమాతా వ్రతం	25-00
15.	ఏడు శనివారాల వ్రతం	25-00
16.	సత్యనారాయణవ్రతం	25-00
17.	శ్రీ సువర్చలాహనుమద్దీక్ష	30-00
18.	శివదీక్ష	10-00
19.	కాత్యాయనీ వ్రతం	20-00
20.	సౌభాగ్య గౌరీవ్రతం	20-00
21.	తిరుప్పావై (ధనుర్మాసవ్రతం)	36-00
22.	స్త్రీల వ్రతకథలు	36-00
23.	స్త్రీలవ్రతకథలుస్థూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి)	54-00
24.	పెళ్ళి పాటలు - స్త్రీలపాటలు (కామేశ్వరిపాటతో)	36-00
25.	సర్వదేవతా పూజావిధానం	25-00
26.	ఆరువ్రతాలు	30-00
27.	రాహుకాలంలోదుర్గాదేవీపూజా	10-00

ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును.

28.	తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు	10-00
29.	శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్	36-00
30.	శ్రీచక్ర పూజావిధానం(పెద్దది)	36-00
31.	లక్ష్మి - గౌరీ నిత్యపూజ	10-00
32.	శ్రీ సరస్వతీ నిత్యపూజ	10-00
33.	శ్రీ దుర్గానిత్యపూజ	10-00
34.	కాలభైరవ నిత్యపూజ	10-00
35.	శివపూజ	10-00
36.	వీరభద్ర పూజ	10-00
37.	ఆంజనేయ నిత్యపూజ	10-00
38.	నాగేంద్ర స్వామి పూజ	10-00
39.	సుబ్రహ్మణ్య నిత్యపూజ	10-00
40.	రామదేవుని కథ	10-00
41.	శివదేవుని కథ	10-00
42.	లక్ష్మీనరసింహపూజ	10-00
43.	వేంకటేశ్వరపూజ	10-00
44.	బ్రహ్మంగారి నిత్యపూజ	10-00
45.	సూర్య నిత్యపూజ	10-00
46.	నవగ్రహ నిత్యపూజ	10-00
47.	రుక్మిణీ కల్యాణం	25-00
48.	ఉమామహేశ్వర వ్రతం	36-00
49.	శ్రీ కామేశ్వరీ వ్రతం	36-00
50.	16 సోమవారముల వ్రతము	25-00
51.	పార్వతీకల్యాణం	25-00
52.	సహస్రకమలవర్తి వ్రతము	25-00
53.	పంచముఖ ఆంజనేయ పూజావిధానము	36-00
54.	అష్టనాగపూజ	36-00
55.	పూజలు ఎందుకుచేయాలి ?	36-00
56.	ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి?	36-00
57.	ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి?	36-00
58.	ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి?	36-00
59.	ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ?	36-00
60.	హనుమద్ వ్రతం	36-00
61.	పంచాయతన పూజ	63-00
62.	28 వ్రతములు	120-00

63.	కలశపూజలు (9ఒకేసారి)	150-00
64.	కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో)	....
65.	హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో)	....
66.	గోమాత	40-00

2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు

1.	శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం	45-00
2.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (హిందీ) ,,	50-00
3.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) ,,	50-00
4.	స్థూలాక్షరిలలితావిష్ణుసహస్రనామస్తోత్రములు(పత్రికసైజ్)	99-00
5.	లలితావిష్ణు (కేస్ బైండ్) 1/8 డెమ్మి	63-00
6.	స్థూలాక్షరీ లలితావిష్ణు (క్రౌన్‌సైజు)కేస్‌బైండ్	108-00
7.	సర్వదేవతా స్తోత్రమంజరి	120-00
8.	సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63)	24-00
9.	విష్ణుసహస్రనామస్తోత్రమ్ (క్రౌన్)	25-00
10.	లలితా సహస్రనామ స్తోత్రమ్ (క్రౌన్)	36-00
11.	లలితా సహస్రనామములు	24-00
12.	లక్ష్మీ సహస్రనామములు	24-00
13.	దుర్గా సహస్రనామములు	24-00
14.	ఆంజనేయ సహస్రనామములు	24-00
15.	శివ సహస్రనామములు	24-00
16.	విష్ణు సహస్రనామములు	24-00
17.	గణపతి సహస్రనామములు	24-00
18.	సుబ్రహ్మణ్య సహస్రనామములు	24-00
19.	గాయత్రి సహస్రనామములు	24-00
20.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రాలు	24-00
21.	శ్రీరామా సహస్రనామములు	24-00
22.	సరస్వతి సహస్రనామములు	24-00
23.	సూర్యసహస్రనామములు & ఆదిత్యహృదయం	24-00
24.	శ్రీవేంకటేశ్వరసహస్రనామములు	24-00
25.	మణిద్వీపవర్ణన (పెద్దది)	24-00
26.	సంధ్యావందనం	24-00
27.	మంత్రపుష్పమ్	....
28.	త్రిభాషా హనుమాన్‌చాలీసా	15-00
29.	హనుమాన్ చాలీసా	10-00

30.	మణిద్వీపవర్ణన (పాకెట్)	10-00
31.	ఆరు చాలీసాలు	10-00
32.	శివారాధన (శివస్తోత్రాలు)	10-00
33.	వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్)	10-00
34.	ఆరుదండకాలు	5-00
35.	వేంకటేశ్వర గోవిందనామములు	5-00
36.	అష్టలక్ష్మీ స్తోత్రమ్ కనకధారాస్తోత్రమ్	10-00
37.	దేవీఖడ్గమాలాస్తోత్రమ్ (మహిషాసురమర్దనీస్తోత్రంతో)	10-00
38.	సుందరకాండ (పాకెట్)	10-00
39.	భగవద్గీత మూలం	27-00
40.	రామరక్షాస్తోత్రమ్	15-00
41.	స్తోత్ర రత్నావళి	36-00
42.	పురాణపండ లలితా-విష్ణు సహస్రనామస్తోత్రమ్(మినీ)	10-00
43.	పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్(మినీ)	10-00
44.	పురాణపండ విష్ణు సహస్రనామస్తోత్రమ్	10-00
45.	పురాణపండ ఆదిత్య హృదయం	10-00
46.	మంత్రపుష్పం (మినీ)	10-00
47.	శివానందలహరి-సౌందర్యలహరి	36-00
48.	కుజదోషం	10-00
49.	కాలసర్ప దోషం	10-00
50.	మీ అప్పులు తీరాలా?	10-00
51.	దృష్టిదోషాలు నివారణ	10-00
52.	పంచసూక్తములు	10-00
53.	సంధ్యావందనం	10-00
54.	రుద్రనమకమ్-చమకమ్	10-00
55.	గాయత్రీమంత్రాలు	10-00
56.	హయగ్రీవ స్తోత్రమాల	10-00
57.	దక్షిణామూర్తి స్తోత్రమాల	10-00
58.	ద్వాదశ జ్యోతిర్లింగాలు - పంచారామాలతో	10-00
59.	శ్రీసూక్తం పురుష సూక్తం	10-00
60.	నవగ్రహస్తోత్రమాల	36-00
61.	మహాన్యాసమ్	36-00
62.	సుందరకాండ గానామృతం	36-00
63.	గోమాతపూజావిధానము	10-00
64.	ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల	108-00

65.	ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు ఏ స్తోత్రమ్ పారాయణచేయాలి	108-00
66.	ఆనందసిద్ధి-3 మానసదేవీ స్తోత్రమాల	108-00
67.	శ్రీ కాలభైరవ రక్షా కవచమ్	63-00
68.	అర్చన	40-00
69.	నిత్యదేవతార్చన	40-00
70.	సర్వదేవతా స్తోత్ర నిధి	99-00
71.	శ్రీచక్ర నవవరణార్చన	63-00
72.	చండీ సప్తశతి పారాయణ క్రమం	99-00
73.	శ్రీదేవి స్తోత్ర రత్నావళి 32 దేవి స్తోత్రాలకు తాత్పర్యంతో	99-00
74.	వనదుర్గా మంత్రానుష్ఠాన క్రమమ్	63-00
75.	శ్రీ కాలభైరవ వ్రతము	63-00

3. శ్రీ సాయి దత్త గ్రంథములు

1.	శ్రీ సాయిబాబా సచ్ఛరిత్ర	120-00
2.	సంపూర్ణ శ్రీ గురు చరిత్ర	120-00
3.	శ్రీ సాయిఆరాధన-షిర్డివైభవం	120-00
4.	శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్)	63-00
5.	శ్రీ గురుచరిత్ర (క్రౌన్)	63-00
6.	నవనాథ చరిత్ర	99-00
7.	శ్రీసాయిచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	63-00
8.	శ్రీగురుచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	63-00
9.	సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో	30-00
10.	అనఘాదేవీ వ్రతం	30-00
11.	భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు	30-00
12.	శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో)	25-00
13.	శ్రీ సాయిభజనమాల	20-00
14.	శ్రీ సాయి భజన్స్	20-00
15.	శ్రీ సాయిభక్తి గీతాలు	20-00
16.	శిరిడిహారతులు (భావంతో)	20-00
17.	"శ్రీసాయి"కోటి	27-00
18.	"శ్రీసాయిరామ్"కోటి	20-00
19.	శ్రీ సాయినాథ స్తోత్రమంజరి	10-00
20.	శ్రీ సాయివేయినామాలు	8-00
21.	శ్రీ సాయి హారతులు (పాకెట్)	15-00
22.	శ్రీ సాయి స్తవనమంజరి	10-00
23.	హిందీ శ్రీ సాయి హారతులు	15-00

24.	శని సింగణాపూర్ క్షేత్రమాహాత్మ్యం	63-00
25.	ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు	15-00
26.	షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం	99-00
27.	సాయిసత్యవ్రతం	30-00
28.	సాయి అనుగ్రహమ్	120-00
29.	నవగురువారాల వ్రతకల్పము	15-00
30.	శ్రీదత్తలీలామృతము	99-00
31.	హృదయంలో సాయి	15-00
32.	శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీసచ్చరిత్ర)	120-00
33.	గజాననమహరాజ్ చరిత్ర	99-00

4. జ్యోతిషాలు

1.	'కాలచక్రం' గంటలపంచాంగం (గార్గేయ)	72-00
2.	గ్రహభూమి పంచాంగము (గార్గేయ)	108.00
3.	ఆనందసిద్ధి పంచాంగం (వై.వి.శాస్త్రి)	63.00
4.	ములుగు వారి రాశిఫలితాలు (12రాశులువారికి)	50.00
5.	ములుగు వారి రాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి	12.00
6.	కాలచక్రంజ్యోతిషక్యాలండర్	25.00
7.	గ్రహబలం క్యాలండర్ (శ్రీనివాసగార్గేయ-భక్తిటివి)	25.00
8.	శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్	25.00
9.	సాదా క్యాలండర్	5.00
10.	పాకెట్ క్యాలండర్	15.00
11.	తాజకనీలకంఠీయమ్	100-00
12.	కేరళ జ్యోతిష రహస్యాలు	180-00
13.	జ్యోతిష బ్రహ్మ రహస్యాలు	180-00
14.	మానసాగరి జాతకపద్ధతి	180-00
15.	వరాహమిహిర జాతకపద్ధతి	180-00
16.	వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు	99-00
17.	సింపుల్ రెమిడీస్	180-00
18.	శంభు హోరప్రకాశిక	250-00
19.	పూర్వ పరాశరి	100-00
20.	పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం	200-00
21.	ప్రశ్న సింధు	99-00
22.	నక్షత్ర విశేష ఫలితాలు	63-00
23.	సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా?	180-00
24.	దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా?	180-00

25.	ఆయుర్దాయ నిర్ణయం	63-00
26.	జాతక గణిత ప్రవేశిక	63-00
27.	జ్యోతిషమర్మబోధిని	63-00
28.	జ్యోతిష ప్రశ్నోత్తరమాల	63-00
29.	ముహూర్తం నిర్ణయించడంఎలా?	63-00
30.	జాతక మకరందం	63-00
31.	జ్యోతిష సరస్వతి	63-00
32.	మీజననకాల విశేషాలు	63-00
33.	ముహూర్త విజ్ఞాన భాస్కరం	63-00
34.	జ్యోతిష స్వయంబోధిని	63-00
35.	శుభముహూర్త శిరోమణి	63-00
36.	నక్షత్ర ఫలమంజరి	36-00
37.	పంచాంగం చూసే విధానం	36-00
38.	సర్వార్థ జ్యోతిషం	36-00
39.	ప్రాథమిక జ్యోతిషం	36-00
40.	నవరత్నములు శుభయోగములు	36-00
41.	శుభశకునాలు	30-00
42.	హస్తరేఖాఫలితాలు	36-00
43.	సంఖ్యల్లో భవిష్యత్	36-00
44.	ముహూర్త దీపిక	99-00
45.	పుట్టుమచ్చలు ఫలితాలు	30-00
46.	కలలు ఫలితాలు	30-00
47.	జాతక చక్రం వేయడం ఎలా?	36-00
48.	మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) -పుచ్చాశ్రీనివాసరావు	250-00
49.	జ్యోతిషశాస్త్ర చిట్కాలు	120-00
50.	గుప్తా శతాబ్ది పంచాంగం (1940-2050)	999-00
51.	ప్రశ్నచండేశ్వరమ్	63-00
52.	ద్వాదశభావ ఫలచంద్రిక	250-00
53.	జ్యోతిష శతయోగరత్నావళి (నూరుయోగాలఫలితాలు)	120-00
54.	అంగసాముద్రికం	36-00
55.	హస్త సాముద్రికం	63-00
56.	లాల్ కితాబ్	99-00
57.	శకునశాస్త్రం	63-00
58.	ఆధునికప్రశ్నశాస్త్రం	120-00
59.	పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం	180-00

60. అష్టకవర్గు (కొండపల్లి)	63-00
61. బృహత్‌జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ)	250-00
62. లగ్నరత్నాకరం	63-00
63. షట్పంచాశిక	120-00
64. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి	270-00
65. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి	180-00
66. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం	180-00
67. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు	270-00
68. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి	250-00
69. మీ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు (సాయిగణపతిరెడ్డి)	270-00
70. కె.పి.జ్యోతిషం (పరిచయం)	63-00
71. ముహూర్తచింతామణి	99-00
72. సూర్యచంద్ర గ్రహణములు	63-00
73. ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప)	180-00
74. అదృష్టరెమెడీస్	144-00
75. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక	63-00
76. జ్యోతిష రెమిడీస్	300-00
77. జాతకమార్తాండం పాతప్రతికి యథాతథం (కొండపల్లి)	250-00
78. జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి యథాతథం (కొండపల్లి)	250-00
79. నాడీజ్యోతిషం	63-00
80. నక్షత్రపారిజాతం (గోరసవీరభద్రాచార్య)	63-00
81. లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య)	63-00
82. గౌతమసంహిత	63-00
83. హోరరత్నమాల	63-00
84. జాతకఫల మణిమంజరి	200-00
85. పుష్కర పంచాంగం (2013-14నుండి 2024-25)	560-00
86. దశాభుక్తిఫల నిర్ణయం	250-00
87. వింత జోష్యములు	63-00
88. షోడశవర్గులు	200-00
89. రవిగ్రహ సమస్త ప్రభావములు	99-00
90. చంద్ర గ్రహ సమస్త ప్రభావములు	99-00
91. కుజ గ్రహ సమస్త ప్రభావములు	99-00
92. బుధ గ్రహ సమస్త ప్రభావములు	99-00
93. గురు గ్రహ సమస్త ప్రభావములు	99-00
94. శుక్ర గ్రహ సమస్త ప్రభావములు	99-00

95. శని గ్రహ సమస్త ప్రభావములు	99-00
96. రాహు & కేతు గ్రహముల సమస్త ప్రభావములు	99-00
97. ఆధునిక గ్రహములు-ఉపగ్రహములు సమస్త ప్రభావములు	99-00
98. ముహూర్తమార్తాండం	63-00
99. లఘుజాతకం	63-00
100. జాతకాలంకారము	63-00
101. మేషలగ్న ఫలితములు	99-00
102. వృషభ లగ్న ఫలితములు	99-00
103. మిధున లగ్న ఫలితములు	99-00
104. కర్కాటక లగ్న ఫలితములు	99-00
105. సింహలగ్న ఫలితములు	99-00
106. కన్యలగ్న ఫలితములు	99-00
107. తుల లగ్న ఫలితములు	99-00
108. వృశ్చిక లగ్న ఫలితములు	99-00
109. ధనుస్సు లగ్న ఫలితములు	99-00
110. మకర లగ్న ఫలితములు	99-00
111. కుంభ లగ్న ఫలితములు	99-00
112. మీన లగ్న ఫలితములు	99-00
113. నారద సంహిత	200-00
114. పంచాంగపీఠికలేఖికాగణితం	250-00
115. తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప)	99-00
116. సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా)	200-00
117. రాహు కేతువుల యోగము	99-00
118. ఛాయాగ్రహములు	99-00
119. జ్యోతిషవిజ్ఞాన దీపిక	63-00

బి.వి.రామన్ గారి గ్రంథములు

120. జ్యోతిష విద్యారంభం	50-00
121 గ్రహభావ బలములు	50-00
122. కాలచక్రదశ	50-00
123. అనుభవ ప్రశ్నాజ్యోతిషం	50-00
124. జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు	50-00
125. పురోగామి జాతకం	50-00
126. భావార్థరత్నాకరం	75-00
127. భారతీయజ్యోతిష సర్వస్వం	75-00
128. అష్టకవర్గ పద్ధతిః	75-00

129. జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు	75-00
130. ప్రశ్నతంత్ర	75-00
131. ముహూర్తం	75-00
132. విశిష్ట జాతకములు	125-00
133. భారతీయఫలితజ్యోతిషం	125-00
134. 300 ముఖ్యమైన యోగములు	125-00
135. జాతకంపరిశీలించడంఎలా ?	300-00

రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు

136. బృహత్పరాశరహోరాశాస్త్రము-1	200-00
137. బృహత్పరాశరహోరాశాస్త్రము-2	200-00
138. బృహత్పరాశరహోరాశాస్త్రము-3	200-00
139. బృహత్పరాశరహోరాశాస్త్రము-4	200-00
140. భావార్థరత్నాకరము	100-00
141. ముహూర్త చింతామణి	100-00
142. ముహుర్త చింతామణి-పార్టు2	200-00
143. స్వప్న శాస్త్రము	36-00
144. శతయోగమంజరి	50-00
145. వ్రతనిర్ణయకల్పవల్లి	250-00
146. దైవజ్ఞవల్లభం	75-00
147. వసంతరాజశకునమ్ (బృహత్శకునశాస్త్రం)	250-00
148. వాస్తుశాస్త్రవివేకము-1	100-00
149. వాస్తుశాస్త్రవివేకము-2	200-00
150. వాస్తుశాస్త్రవివేకము-3	100-00
151. వాస్తుశాస్త్రవివేకము-4	200-00
152. అనుభవసులభవాస్తు - 1	50-00
153. అనుభవసులభవాస్తు - 2	100-00
154. పంచాంగ వివేకము	99-00
155. వశిష్ఠ సంహిత	360-00
156. పంచపక్షి శాస్త్రం (కేస్‌బైండ్)	200-00

5. వాస్తులు

1. 40 రోజుల్లో "వాస్తువిద్య" నేర్చుకొనండి	180-00
2. వాస్తుశాస్త్ర రహస్యములు	200-00
3. వాస్తునుబట్టి మీ ఇల్లు	63-00
4. మీరూ మీ వాస్తు	63-00

5.	గృహవాస్తు చిట్కాలు	63-00
6.	వాస్తు పూజ	63-00
7.	వాస్తు సూత్రములు	63-00
8.	వాస్తుశాస్త్ర రహస్యాలు	63-00
9.	గృహవాస్తు వర్గులు	99-00
10.	విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు	63-00
11.	విశ్వకర్మ వాస్తుశాస్త్రరీత్యా మీఇండ్లఆయములు	99-00
12.	విశ్వకర్మ వాస్తు శాస్త్రం(చిత్రాలగురుమూర్తిగుప్తా)	180-00
13.	ఆధునిక గృహవాస్తు	99-00
14.	శుభవాస్తు	270-00
15.	వాస్తుయంత్ర రత్నావళి	120-00
16.	వాస్తుశాస్త్రం	120-00
17.	హౌస్ ప్లాన్స్	63-00
18.	గృహనిర్మాణ వాస్తు	63-00
19.	వాస్తు రెమెడీస్	63-00
20.	గృహవాస్తు దర్పణం	63-00
21.	జ్యోతిష-గృహవాస్తుచంద్రిక	200-00
22.	వాస్తురత్నాకరం (కొండపల్లి)	63-00
23.	వాస్తుశిరోమణి ,,	120-00
24.	వాస్తుసంగ్రహమ్ ,,	63-00
25.	పంచవాస్తు పారిజాతం ,,	120-00
26.	వాస్తుడిండిమమ్ ,,	63-00
27.	వాస్తుదుందుభి ,,	120-00
28.	విశ్వకర్మవాస్తుప్రకాశిక (కేస్‌బైండ్)	250-00
29.	కృష్ణవాస్తుశాస్త్రము	63-00
30.	జలవాస్తు,శల్యవాస్తు (దంతూరిపండరీనాథ్)	99-00
31.	మయవాస్తు (గోరసవీరభద్రాచార్య)	120-00
32.	వాస్తు జ్యోతి	63-00
33.	మన ఇల్లు-మనవాస్తు	99-00
34.	వాస్తవ వాస్తుపూజావిధానము	108-00
35.	వాస్తు దర్పణం	120-00

6. మంత్రశాస్త్రాలు

1.	మంత్రసాధన	63-00
2.	తంత్రజాలం	63-00
3.	మంత్రశక్తి	63-00

4.	దత్తాత్రేయ తంత్రవిద్య	63-00
5.	దత్తాత్రేయ మూలికాతంత్రమ్	63-00
6.	తాంత్రిక పంచాంగం	63-00
7.	యక్షిణీ తంత్రం	63-00
8.	మంత్రానుష్ఠాన చంద్రిక	63-00
9.	సర్వదేవతా మంత్రకవచములు	63-00
10.	మంత్రాక్షరాలరహస్యం (బీజాక్షరనిఘంటువు)	63-00
11.	సర్వదేవతా మంత్రరత్నావళి	63-00
12.	సదాచార దీపిక	63-00
13.	యోగినీ-వామకేశ్వరతంత్రం	63-00
14.	ప్రపంచసారతంత్రం	63-00
15.	బదనిక తంత్రమ్	63-00
16.	ఉచ్ఛిష్ట గణపతి తంత్రమ్	63-00
17.	గుప్త సాధన తంత్రం	63-00
18.	గంధర్వ తంత్రమ్	63-00
19.	సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి)	63-00
20.	యంత్ర మంత్ర తంత్ర	63-00
21.	పాశుపత తంత్రం	99-00
22.	పంచదశ మహాఖడ్గ తంత్రం	99-00
23.	రుద్రాష్టాధ్యాయః	99-00
24.	మంత్రసిద్ధి	120-00
25.	పరశురామతంత్రమ్	108-00
26.	శ్రీలలితావిలోమ పంచదశీ	108-00
27.	శ్రీ గురు తంత్రం	108-00
28.	గాయత్రీ తంత్రమ్	108-00
29.	మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు	150-00
30.	శ్రీ దుర్గ తంత్రమ్	200-00
31.	మహామృత్యుంజయఅమృతపాశుపతమ్	200-00
32.	సర్ప (నాగ)తంత్రం	250-00
33.	హవన తంత్రం	250-00
34.	షోడశనిత్యతంత్రం	250-00
35.	శాక్తేయతంత్రం	250-00
36.	రుద్రయామళతంత్రం	250-00
37.	లక్ష్మీప్రత్యంగిరా తంత్రమ్	250-00
38.	హిరణ్యశూలినీ తంత్రమ్	250-00

39.	మాయాప్రత్యంగిరా తంత్రమ్	250-00
40.	శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్	250-00
41.	స్వర్ణాకర్షణభైరవతంత్రం	250-00
42.	కాశీవిశాలాక్షి తంత్రం	250-00
43.	శాంతితంత్రమ్	250-00
44.	యంత్రసిద్ధి	360-00
45.	శ్రీ లక్ష్మీతంత్రమ్	360-00
46.	మంత్రమహోదధి (స్త్రీదేవతాఃకల్పమ్)	360-00
47.	మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్)	360-00
48.	మంత్రశాస్త్రం (గ్రంథము)	360-00
49.	ప్రత్యంగిరాకృత్యాతంత్రం	360-00
50.	కామధేనువు తంత్రం	360-00
51.	శూలినీదుర్గాతంత్రం	360-00
52.	శ్రీవిద్య రహస్యం	290-00
53.	కులార్ణవ తంత్రమ్	150-00
54.	ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్)	390-00
55.	సిద్ధమూలిక రహస్యం (మంత్ర,యంత్రసహితం)	63-00

7. గ్రంథాలు - ఆరాధనలు

1.	భగవద్గీత శ్లోక తాత్పర్య సహితం	54-00
2.	భగవద్గీత (వచనం)	99-00
3.	భగవద్గీత శ్లోకతాత్పర్యం-కేసుబైండింగ్	72-00
2.	గణేశ ఆరాధన 1	99-00
3.	గణేశోపాసన 2	99-00
4.	నవగ్రహవైభవం	99-00
5.	నవగ్రహ రెమెడీస్	99-00
6.	నవగ్రహ వేదం	99-00
7.	శనిగ్రహారాధన	99-00
8.	ఆదిత్యారాధన	99-00
9.	సుబ్రహ్మణ్యారాధన	99-00
10.	శ్రీ శివ ఆరాధన	99-00
11.	లక్ష్మీ ఆరాధన	99-00
12.	హనుమదారాధన	99-00
13.	లలితారాధన	99-00
14.	శ్రీ చక్రారాధన	99-00
15.	గాయత్రీ ఆరాధన	99-00

16.	వీరభద్రారాధన	99-00
17.	కుజగ్రహారాధన	99-00
18.	భైరవారాధన	99-00
19.	దైవారాధన	99-00
20.	గీతారాధన (భగవద్గీత శ్లోకతాత్పర్యసహిత)	99-00
21.	శ్రీవేంకటేశ్వరాధన	99-00
22.	హయగ్రీవారాధన	99-00
23.	లక్ష్మీనరసింహారాధన	99-00
24.	శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం	99-00
25.	దేవీ లీలామృతం	99-00
26.	పురాణపండ సుందరకాండ వచనం	99-00
27.	పురాణపండ రామాయణం	99-00
28.	పురాణపండ భారతం	99-00
29.	పురాణపండ భాగవతం	99-00
30.	(సూరి) వాల్మీకి రామాయణం	99-00
31.	కాలసర్ప యోగం	99-00
32.	నిత్య జీవితములో రుద్రాక్షలు	99-00
33.	నిత్య జీవితములో నవరత్నాలు	99-00
34.	వేదసూక్తములు	99-00
35.	వేమన పద్యసారామృతం	99-00
36.	పండగలు పర్వదినాలు	99-00
37.	సూక్తిరత్నాలు	99-00
38.	హనుమచ్చరిత్ర	99-00
39.	నవగ్రహ దర్శనమ్	99-00
40.	నిత్యజీవితంలో నవగ్రహాలు	99-00
41.	సాలగ్రామములు	99-00
42.	గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ	99-00
43.	శనిగ్రహరెమిడీస్	99-00
44.	జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని	99-00
45.	వివాహజ్యోతిషమంజరి-మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్ (సాయిగణపతిరెడ్డి)	99-00
46.	మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్) ,,	99-00
47.	మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్ ,,	99-00
48.	న్యూమరాలజీ రెమిడీస్	99-00
49.	మూకపంచశతీ	99-00
50.	శ్రీరామకర్ణామృతం	99-00

51.	రహస్యకుక్కుటశాస్త్రం	300-00
52.	ఉపాసన విధానం	99-00
53.	పంచమవేదం మహాభారతం	99-00
54.	దేవుళ్ళు డాట్ కామ్	99-00
55.	గణపతిభాష్యం	99-00
56.	యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి	99-00
57.	నవయోగులు	99-00
58.	ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన ప్రముఖదర్గాలు	99-00
59.	సకలదేవతాఅష్టోత్తరాలు(పెద్దది)-(180అష్టోత్తరశతనామావళులతో)	99-00
60.	సకలదేవతా అష్టోత్తరశతనామావళులు (కేస్‌బైండింగ్)	216-00
61.	సకలదేవతా సహస్రనామములు	99-00
62.	ఆధ్యాత్మిక సూక్తి నిధి	99-00
63.	బ్రాహ్మణులు గోత్రాలు,ప్రవరలు	99-00
64.	సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు	99-00
65.	శ్రీ లక్ష్మీసన్నిధి	99-00
66.	శ్రీలక్ష్మీగణపతి హోమకల్పం	99-00
67.	మార్షల్ఆర్ట్స (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి)	99-00
68.	మ్యాజిక్‌గైడ్	99-00
69.	చదరంగం	99-00
70.	పంచముఖ హనుమత్ వైభవం	63-00
71.	గరుడపురాణం	40-00
72.	మాఘపురాణం	36-00
73.	శివపురాణం	36-00
74.	వైశాఖపురాణం	36-00
75.	కార్తీక పురాణం	36-00
76.	కార్తీక పురాణం (చిన్నది)	25-00
77.	సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ	63-00
78.	పెద్దబాలశిక్ష	50-00
79.	గాయత్రీ మహిమ	36-00
80.	వృక్షదేవతలు	63-00
81.	యాజుష స్మార్త సంస్కార చంద్రిక	200-00
82.	సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్	150-00
83.	చతుర్వేదములు	120-00
84.	నవగ్రహారాధన	120-00
85.	తాళపత్ర సమాహార గోపురం	120-00
86.	మనుధర్మ శాస్త్రం (వచనంలో...) (కేస్‌బైండు)	250-00

87.	మానవధర్మములు		120-00
88.	వేదమంత్ర సంహిత		120-00
89.	సహస్రలింగార్చన		120-00
90.	శ్రీ శివగీత		120-00
91.	ద్వాదశఉపనిషత్తులు		120-00
92.	పురాణపండవారి సౌందర్యలహరి	(కేస్‌బైండ్)	250-00
	(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో)	సాదా	120-00
93.	బృహత్ శివ స్తోత్ర రత్నాకరము		200-00
94.	బృహత్ దేవీ స్తోత్రరత్నాకరము		200-00
95.	బృహత్ విష్ణు స్తోత్రరత్నాకరము		200-00
96.	కేదారనాథ్ బదరీనాథ్ యాత్రాగైడు		63-00
97.	దక్షిణావృత శంఖములు		63-00
98.	108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని		36-00
99.	ధర్మసింధువు(కేస్‌బైండింగ్)		270-00
100.	భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని		99-00
101.	చిలుకూరి బాలాజీచరిత్ర		36-00
102.	భగవత్‌స్తుతి		63-00
103.	సూర్యోపాసన		36-00
104.	కాశీఖండం		250-00
105.	దేవీభాగవతం		360-00
106.	శ్రీ ఆంజనేయం		216-00
107.	ధర్మసందేహాలు		216-00
108.	ఆధ్యాత్మిక దైవిక వస్తువులు		250-00
109.	రామాయణం		600-00
110.	పోతన భాగవతం		900-00
111.	శివమంత్రములు		63-00

8. వైద్య గ్రంథాలు

1.	ఆహారం ఆరోగ్యం	36-00
2.	మూలికావైద్య చిట్కాలు	36-00
3.	ఆయుర్వేద వైద్య చిట్కాలు	30-00
4.	గృహవైద్య రహస్యాలు	36-00
5.	గృహవైద్యసారం	36-00
6.	హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స)	63-00
7.	ప్రకృతివైద్యం	36-00
8.	ఆహారం-వైద్యం	99-00

9.	సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం	99-00
10.	ఆయుర్వేదమ్	36-00
11.	ఆయుర్వేద మూలికావైద్యదీపిక	99-00
12.	దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు (వాడకం - ఉపయోగాలు)	99-00
13.	ఏకమూలికావైద్యం	99-00
14.	అష్టాంగ హృదయం (4భాగాలు)	1200-00
15.	రహస్యసిద్ధయోగవైద్యసారమ్	99-00
16.	ప్రాథమిక హోమియోవైద్యం	99-00
17.	ఒబెసిటి	99-00
18.	హెల్త్‌గైడ్	99-00
19.	ఆయుర్వేదం-జీవనవేదం	99-00
20.	ఫుడ్‌థెరపి	63-00
21.	న్యాచురల్‌థెరపి	99-00
22.	సంపూర్ణఆరోగ్యానికి 20ని॥	63-00
23.	కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే...	99-00
24.	యోగామంత్ర	63-00
25.	యోగా మండే టు సండే	63-00
26.	హెర్బల్ మెడిసిన్-హెల్త్‌టుడే	99-00
27.	హెల్త్‌ఫైల్	108-00
28.	వస్తుగుణపాఠం	250-00
29.	రసాయన వాజీకరణ తంత్రం	150-00
30.	వస్తుగుణ మకరందం	400-00
31.	నాటువైద్యం -(కేస్‌బైండ్)	360-00
32.	నాటువైద్యం (చిన్నది)	99-00
33.	ప్రాణాయామము-యోగ	63-00

9. అయ్యప్ప - భవానీ రకాలు

1.	శ్రీ అయ్యప్ప లీలామృతం	30-00
2.	శ్రీ అయ్యప్ప భజనపాటలు	63-00
3.	శ్రీ అయ్యప్ప పూజాకల్పం	20-00
4.	శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు	20-00
5.	హారతిగైకొనుమా	40-00
6.	శ్రీ అయ్యప్ప దీక్ష F	10-00
7.	శ్రీ అయ్యప్ప భజనమాల F	10-00
8.	శ్రీ అయ్యప్ప నిత్యపూజ P	10-00

9.	శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి P	10-00
10.	భవానీదీక్ష (శ్రీ భవానీ లీలామృతం)	36-00
11.	దేవీలీలామృతం	99-00
12.	శ్రీ దేవీ పూజాకల్పం	20-00
13.	దేవీ భక్తిగీతాలు	20-00
14.	భవానీదీక్ష P	10-00
15.	దేవీ భక్తిమాల F	10-00
16.	శ్రీ అయ్యప్ప భజనావళి	120-00
17.	అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో)	24-00

10. భజనలు - కీర్తనలు

1.	అన్నమయ్య కీర్తనలు	20-00
2.	శ్రీరామదాసు కీర్తనలు	20-00
3.	సర్వదేవతా మంగళహారతులు	20-00
4.	వసుంధర మంగళ హారతులు	25-00
5.	సౌభాగ్య దేవతా మంగళహారతులు	36-00
6.	సర్వదేవతా భజనలు	36-00
7.	చిట్టి పొట్టి పాటలు	10-00
8.	జాతీయ గీతాలు	10-00
9.	దేశభక్తి గీతాలు	36-00
10.	పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు	36-00
11.	గొబ్బిళ్ళపాటలు,లాలిపాటలు,కోలాటపాటలు	36-00
12.	అన్నమయ్య సంకీర్తనలు	99-00
13.	పెళ్ళిపాటలు-స్త్రీలపాటలు	36-00
14.	భక్తానంద భజనకీర్తనలు(ఓల్డ్‌సినీస్టైల్)	36-00
15.	సర్వదేవతాభక్తిమణిమాల	36-00
16.	బతుకమ్మ ఉయ్యాల పాటలు	36-00
17.	అన్నమయ్య సంకీర్తనానిధి(1000కీర్తనలు)	270-00

11. హిట్స్ సాంగ్స్

1.	ఘంటసాల భక్తిగీతాలు-భగవద్గీత	36-00
2.	ఎస్.పి.బాలు భక్తిగీతాలు	36-00
3.	ఘంటసాల సుమధురగీతాలు	99-00
4.	పి. సుశీల సుమధురగీతాలు	99-00

5.	ఎస్.పి. బాలు సుమధురగీతాలు	99-00
6.	ఎస్.జానకి సుమధురగీతాలు	99-00
7.	వేటూరి సుందరరామమూర్తిహిట్స్	99-00
8.	సర్వదేవతా సినీభక్తిగీతాలు	99-00

12. స్త్రీలకు ఉపయుక్త పుస్తకములు

1.	శ్రీకాంతామణి వంటలు (వెజ్)	63-00
2.	శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్)	63-00
3.	శాకాహార వంటలు	30-00
4.	మాంసాహారవంటలు	30-00
5.	చిట్టిచిట్కాలు	30-00
6.	అందానికి చిట్కాలు	30-00
7.	పిల్లల పేర్లు (పెద్దది)	30-00
8.	పిల్లల పేర్లు (చిన్నది)	10-00
9.	లేటెస్ట్ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్	36-00
10.	లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్	36-00
11.	చిన్నారులకు చిరుతిళ్ళు	30-00
12.	పసందైన ఫాస్ట్‌ఫుడ్ వంటలు	30-00
13.	పలావ్‌లు, ఫ్రైడ్ రైస్‌లు, వెరైటీరైస్‌లు	30-00
14.	వేపుళ్ళు-ఇగుర్లు	30-00
15.	బ్రేక్‌ఫాస్ట్ వంటలు	30-00
16.	పండుగలలో చేసుకొనే పిండివంటలు	30-00
17.	మైక్రోవోవెన్ వంటలు	99-00
18.	సర్వదేవతాభక్తిమాల	36-00
19.	పిల్లలపేర్లు (బాబు)	36-00
20.	పిల్లలపేర్లు (పాప)	36-00
21.	మోడ్రన్ మెహంది (గోరింటాకు డిజైన్స్)	36-00
22.	మోడ్రన్ పిల్లలపేర్లు	99-00
23.	నోరూరించే నాన్‌వెజ్‌వంటలు	99-00
24.	మోడ్రన్ టైలరింగ్ (లేడీస్ & జంట్స్)	99-00

వివిధ రకాలు

ఎందరోమహానుభావులు	270-00
యోగాసనాలు	36-00
సూర్యనమస్కారములు	36-00
పొడుపు కథలు (చిన్నవి)	10-00

హిందీ-తెలుగు-స్వబోధిని	20-00
ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని	20-00
జనరల్ నాలెడ్జ్	20-00
నూరు ఎక్కాలు	10-00
1-100 టేబుల్ బుక్	10-00
1-100 టేబుల్‌బుక్ (క్రౌన్‌సైజు)	4-50
శ్రీరామకోటి	27-00
శ్రీశివకోటి	27-00
మేజిక్	30-00
అంకెలతో గారడీ	30-00
హృదయస్పందన (కవితలు)	30-00
వాత్స్యయన కామసూత్రాలు	36-00
ఎ.పి.టూరిస్ట్ గైడు	36-00
ఇంద్రజాల రహస్యాలు	30-00
మహేంద్రజాల రహస్యాలు	30-00
శరీరభాష (బాడీ లాంగ్వేజ్)	99-00
క్రియాయోగం	36-00
ఆనందంగా జీవిద్దాం	99-00
హరిశ్చంద్ర నాటకం	50-00
వాత్సాయనకామసూత్రాలు	99-00
పంచసాయకం	99-00
రతిరహస్యాలు	99-00
అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్)	99-00
శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్)	99-00
గాయత్రీవిజ్ఞాన్	99-00
చింతామణి (నాటకం)	50-00
బాలనాగమ్మ	50-00
కాళహస్తి స్త్రీల వ్రతకథలు	36-00
కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి)	50-00
కాళహస్తి గోవింద నామాల భగవద్గీత	36-00
కాళహస్తి గృహవాస్తు చింతామణి	99-00
కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు)	63-00
రామరాయవాస్తుశాస్త్రం(ముద్రగడరామారావు)	90-00
ఎం.ఎస్.ఆర్.హనుమాన్‌చాలీసా	10-00
ఎం.ఎస్.ఆర్.సుందరకాండ	80-00
బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగుల)	125-00
శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం	40-00

కాశీరామేశ్వర మజిలీ కథలు		63-00
శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం)		600-00
ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము-ఫలితజాతక సూత్రములు		595-00
ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు		
విశ్వకర్మ ప్రకాశము		80-00
ప్రాచీనవాస్తుశాస్త్రాలు-ఆధునికవాస్తుపరిశీలన	,,	250-00
నారద సంహిత	,,	150-00
వాస్తురాజవల్లభము-మూలానువాదము	,,	60-00
మయమతము - వచనము	,,	80-00
బృహత్సంహిత - వచనము	,,	160-00
వాస్తువిజ్ఞానజ్యోతి		......
పురోహిత దర్శని (గోరసవీరభద్రాచార్య)		....
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు	,,	....
వాస్తు విజ్ఞాన చంద్రిక	,,	....
మహాదశా పారిజాతం	,,	....
వాస్తు నారాయణీయం	,,	120-00
యోగావళీఖండం	,,	120-00
ముహూర్తసింధువు		150-00
సర్వార్థచంద్రిక (4భాగాలు)		1208-00
మీరే న్యూమరాలజిస్ట్ (దావూద్)		370-00
నిర్ణయసింధు (2భాగాలు)		590-00
సాయి...	,,	45-00
శ్రీ దుర్గానందలహరి	,,	200-00
ఆరతిసాయిబాబా	,,	11-00
ప్రతిష్ఠకల్పః(సాగి నరసింహమూర్తి)		500-00
తాజుద్దీన్‌బాబా సచ్చరిత్ర		100-00

సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి
ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి.

శ్రీరామ మంత్రానుష్ఠానము	300-00
శ్రీరామనవరాత్రోత్సవకల్పః	300-00
సీతారామ కథా సుధ అయోధ్యకాండ	200-00
సీతారామ కథా సుధ బాలకాండ	150-00
అరణ్యకాండ	100-00
శ్రాద్ధము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు	200-00
స్మార్త కాపర్ది కారికలు	200-00
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి	200-00
విషవైద్య చింతామణి	200-00

హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః	300-00
సర్వమూలికా గుణరత్నాకరం	300-00
ఆపస్థంబీయ ధర్మసూత్రాలు	300-00
సర్వశాంతి దర్పణం - అపర ప్రయోగ దర్పణం	200-00
గణకరంజని	200-00
సంతాన దీపిక	200-00
తిథినిర్ణయ కాణ్డః	250-00
ముహూర్త దర్పణం	200-00
జ్యోతిష శాస్త్ర రత్నము (శ్రీపతిజాతక పద్ధతి)	250-00
లఘుతాచకము	200-00
శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః	300-00
స్మృతి రత్నాకరము (ధర్మశాస్త్రం)	400-00
జాతకామృతతసారం	300-00
జాతక బోధిని	300-00
సంగీత విద్యాదర్పణం	300-00
సంగీత సర్వార్థసారసంగ్రహం	300-00
ముహూర్త మార్తాండం(టీకతాత్పర్యం)	450-00
జాతకరహస్యం	200-00
రాజమార్తాండం	200-00
ఆయుర్దాయదీపిక	200-00
వైద్యామృతం	200-00
అనుపానమంజరీ	200-00
నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః	200-00
చికిత్సరత్నము	200-00
స్వరచింతామణి	200-00
ద్వాదశలోహ భస్మవిధానం	200-00
దైవజ్ఞయశో విభూషణం	200-00
అనుపాన రత్నకరము	200-00
కాలామృతము	250-00
దైవజ్ఞకర్ణామృతము	300-00
రసేంద్ర చింతామణి	300-00
రసరత్న సముచ్చయం	300-00
వస్తుగుణరత్నాకరము	300-00
హోరానుభవదర్పణము	360-00
విశ్వకర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము	250-00
స్త్రీజన కల్పవల్లి	450-00
సంగీత సర్వార్థ సంగ్రహం	300-00
సంగీత సుధాసంగ్రహము	250-00
అర్క ప్రకాశము	200-00
సంగీత మార్తాండము	200-00
సంగీత ప్రథమబోధిని	200-00

వైద్యకల్పతరువు	200-00
రసప్రదీపిక	250-00
గణకానందము	250-00
శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో	200-00
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం	200-00
శ్రీ గాయత్రీ అనుష్ఠాన తత్త్వప్రకాశిక	360-00
సంగీతమార్తాండము	250-00
సారావళి	360-00
భేషజకల్పము	200-00
గురుశిష్య ఆయుర్వేద వైద్యచింతామణి	360-00
జాతకమణి	200-00
సర్వశకున ప్రకాశిక	200-00
యాజుష ప్రయోగ చంద్రిక	250-00
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ	300-00
వసంతరాజ శకునము	250-00
తొట్టి వైద్యం	450-00
జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం)	300-00
సహస్ర యోగప్రకాశిక	300-00
శ్రీవిద్యారహస్యం	290-00
మహర్షుల చరిత్ర 1,3 300+300	
వేంకట సోమయాజీయం అను ధర్మశాస్త్రకాండము	250-00
శ్రీఆంజనేయం	216-00
రాశితుల్యవత్సర ఫలితం	200-00
నాడి జ్యోతిష విశ్లేషణ	400-00
రహస్యకుక్కుటశస్త్రం	300-00
స్త్రీ ధర్మరత్న బాండాగారము	200-00
శైవోత్సవరత్నాకరం	300-00
యాజుషప్రయోగ చిన్తామణి	300-00
సుస్వర ఋగ్వేద ప్రయోగదర్శిని	300-00
ఆయుర్వేద వైద్య సంగ్రహం	300-00
వశిష్ఠ సంహిత	360-00
హోమియోపతి గృహవైద్యం	200-00
వ్రతచూడామణి	300-00
వైశ్యధర్మప్రకాశిక	300-00
ఆలయ నిత్యార్చన పద్ధతి	200-00
స్మృతిముక్తాఫలం	300-00
ఆపస్థంబయల్లాజీయమ్	300-00
జ్యోతిషశాస్త్రసంగ్రహము	200-00
కర్మవిపాకాఖ్యయం	360-00
ముహూర్త రత్నావళి	250-00
సుదివిలోచనం	300-00
ఉత్తర కాలామృతం	200-00
సర్వవిషయ సర్వస్వసంగ్రహం	200-00

అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు,
పురాణములు,ఆరాధన గ్రంథములు,
సుప్రభాతములు,మహాత్మ్యములు, సహస్రనామములు,
పూజావిధానములు, స్తోత్రాలు, ప్రామాణిక గ్రంథములు,
కథలు, జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్త్రాది ఆధ్యాత్మిక
గ్రంథములకు

మోహన్ పబ్లికేషన్స్

ఆధ్యాత్మిక గ్రంథనిలయం

కోటగుమ్మం, అజంతా హోటల్ ఎదుట,
రాజమహేంద్రవరం.

www.mohanpublications.com

From : ☎ : 0883-246 25 65

MOHAN PUBLICATIONS

Fort Gate, Opp : Ajanta Hotel
Rajahmundry-533 101 (a.p.)

mohan
PUBLICATIONS
ఆధ్యాత్మిక గ్రంథనిలయం

ఉచిత Pdf బుక్స్ కై : - www.granthanidhi.blogspot.in

ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద,
మంత్రశాస్త్రాది అనేక విషయాలు
తెలుసుకోండి... ఫేస్‌బుక్
MOHAN PUBLICATIONS
పేజ్ లైక్ చేయండి.

grantha nidhi
THE TREASURE OF PAGES
FIRSTEVER TELUGU FREE E-BOOKS DOWNLOADING WEB PORTAL
www.granthanidhi.com

Kinige.com
మా ఇ-బుక్స్ కినిగె ద్వారా కొనుగోలు
చేసుకొన వచ్చును.

dailyhunt
మా ఇ-బుక్స్ డైలీహంట్ ద్వారా
అత్యధిక డిస్కౌంట్ ఆఫర్‌లో లభించును.